Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 319

(Oct. 27, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 319

(Oct. 27, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486   16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1]   బెజవాడ 27–10–46 ఆదివారం   [సంచిక 319

హైద్రాబాద్ కమ్యూనిస్టుపార్టీపై నిషేధమా?

(మా విలేఖరి)

హైదరాబాద్, అక్టోబరు 25

హైదరాబాద్ స్టేటు కమ్యూనిస్టు పార్టీని నిషేధించాలని మంత్రివర్గం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు, కొద్ది రోజుల్లో నిషేధం రానున్నట్లు తెలుస్తోంది.

సూర్యాపేటవద్ద పోలీసు కాల్పులు

బాలేముల గ్రామంలో ముగ్గురి మరణం ఇద్దరికి గాయాలు

సూర్యాపేట, అక్టోబరు 25

హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై పోలీసు కాల్పులు ప్రారంభమయాయి. నేటి ఉదయం 6 గం||లకు నల్లగొండ డి.యస్.పి. సూర్యాపేట సబిన్స్పెక్టరు 50 మంది పోలీసులతో, బాలేములగ్రామంమీద దాడిచేశారు. 17 వ తేదీని నిర్బంధ వ్యతిరేకదినం జరిపినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. గ్రామంలో రామసాని చెన్నయ్యఇంట్లోమారి ఆయనతమ్ముడైన రామకృష్ణయ్య ఎక్కడికి వెళ్లాడో చెప్పవలసిందని తుపాకిమడమలతో చితుకపొడవడం ప్రారంభించారు. అలాగే రామసాని శ్రీహరినికూడా ఆయనఅన్న రామకృష్ణయ్య జాడ తెల్పమని హింసించసాగారు.

కాల్పులు

ఇది చూచి గ్రామ ప్రజలంతాగూడి, ఈ దౌర్జన్యం తగదని వారించబోయేసరికి డి.యస్.పి., సబిన్స్పెక్టరు తమరివాల్వర్లతీని వారిపై కాల్పులు సాగించారు. పోలీసులు బాయ్‌నెట్లతో పొడవడం మొదలుపెట్టారు

తుపాకి కాల్పులవల్ల గ్రామ వాలంటీర్ దళాధిపతి గారపాటి అనంతయ్య, సంకు రంగయ్య, పటేలు షట్టయ్యలుమరణించారు. మరొక ముస్లిమ్ముకుకూడా పిస్టలుగుండు తగిలింది. బాయ్‌నెట్ పోట్లలో చాకలి భీషం అనే అతను తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రజల తిరుగుబాటు పోలీసుల పలాయనం

ఈదారుణ కృత్యాలను సహించలేక గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసేసరికి నిలవలేక గాయపడినవారిని లారీలో ఎక్కించుకుని పోలీసులు పారిపోయారు. గాయపడినవారిని సూర్యాపేట ఆసుపత్రిలో చేర్చారు. ఎవ్వరినీ వెళ్ళి చూడనివ్వడంలేదు.

చందుపట్లలో అరెస్టులు

24 వ తేదీ సాయంత్రం సూర్యాపేట తాలూకా చందుపట్లగ్రామంలో సర్కిల్ ఇన్‌స్పెక్టరు 20 రిజర్వు పోలీసులతోవెళ్ళి, గ్రామ ఆంధ్రమహాసభ అధ్యక్ష, కార్యదర్శులయిన కస్తూరి రంగారావు, నామవరపు నారాయణరెడ్డిగార్లను అరెస్టు చేశారు. తమ నాయకులను నిర్బంధించడం అన్యాయమని గ్రామ ప్రజలు అడ్డగిలారు. పోలీసులు తుపాకులు చూపించి బెదిరించారు. 13 ఏండ్ల కుమ్మరి రంగయ్యఅనే బాలుడు ధైర్యంగా ముందుకువెళ్ళి చేవోటి తుపాకులకు మేం భయపడం అని పోలీసుల్ని ఎగతాళిచేశాడు. ఆప్రజలకు నాయకత్వం వహించినందుకు గెల్లి వెంకయ్య అనే ఆయననుకూడా అరెస్టుచేసి తీసుకుపోయారు.

పోలీసు కాల్పులపై ప్రజల ప్రతిఘటన

తిరువాంకూరు సంస్థానంలో

తిరువేంద్రం, అక్టోబరు 25

నిన్నఉదయం అలెప్పీవద్ద ప్రభుత్వ నిర్బంధ విధానంపై అసమ్మతి తెల్పేందుకు ప్రజలు బ్రహ్మాండమైన ప్రదర్శనం జర్పిపారు. ప్రదర్శనంపై పోలీసులు విరుచుకపడి కాల్చారు. ప్రజలను నానాహింస పెట్టారు. ప్రజలు ఆవేశపూరితు లయ్యారు. ఘర్షణ జరిగింది. అందులో ప్రజలు చాలమంది చనిపోయారు. వివరాలింకా తెలియలేదు. ఒక సబ్‌ఇన్స్పెక్టరూ 3 పోలీసులు చనిపోయినట్టుకూడ తెలుస్తున్నది.

మత కలహాలు

కలకత్తాలో మరణాలు పోలీసు కాల్పులు

కలకత్తా, అకోబరు 25

కలకత్తాకుకూడతిరిగిమతకలహాలువ్యాపిస్తున్నవి. ఈరోజు 11 మంది కొట్లాటల్లో చనిపోయారు. 25 మందికి గాయాలు తగిలాయి. పోలీసులు కాల్చారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. పోలీసులు కొందరిని అరెస్టుచేసి తీసుకొనిపోతుండగా వారిపైకొందరు పడ్డారు. అందుపై పోలీసులు కాల్చారని, పత్రికల సలహాసంఘం ప్రకటిస్తున్నది.

తర్వాత సాయంత్రం 6 గంటలకు మరొకతూరి పోలీసులు కాల్పులు సాగించారు.

అల్లరులు జరిగే ప్రాంతాలపై సమిష్టి జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పదివేల శాంతిదళం ఏర్పాటు

అన్నిమతాలకు చెందిన పదివేల వాలంటీరు దళాన్ని ఏర్పరచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవి.

ఐ. సి. యస్. ఉద్యోగాలు పోవాలి

పాట్నా, అక్టోబరు 24

శ్రీకృష్ణసిన్హా (బీహారు ప్రధాని) ఇలా చెప్పారు: ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ప్రధానుల సభలో ఇంపీరియల్ సర్వీసులు (ఐ. సి. యస్., ఐ. పి. యస్. వగైరా) పూర్తిగా పోవాలని ఏకగ్రీవంగా తీర్మానించి ఇండియామంత్రికి పంపారు.

ఇకమీద ఆ ఉద్యోగాల నియామకం ఫెడరల్ పబ్లిక్ సర్వీసుకు అప్పగించాలి.

తాత్కాలిక ప్రభుత్వం

శాఖల పంపకంలో కాంగ్రెస్ లీగ్‌లకు రాజీ

న్యూఢిల్లీ, అక్టోబరు 26

తాత్కాలిక ప్రభుత్వ శాఖల విభజనంలో కాంగ్రెస్ లీగులకు సమాధానం కుదిరింది. లీగు నాయకులు, తమ ఉద్దేశాలగూర్చి సంతృప్తికరంగా కాంగ్రెస్‌కు వాగ్దానం చేసినట్లుకూడ. నిన్న కాంగ్రెస్ వర్కింగు కమిటీ సమావేశం ముగుస్తూనే తెలిసింది.

ప్రభుత్వ ప్రకటన

ఈక్రింది ప్రభుత్వప్రకటన వెలువడింది.

"తాత్కాలిక ప్రభుత్వంలో ఇటీవల నియమింపబడిన లీగు సభ్యులకు ప్రభుత్వశాఖల పై క్రిందివిధంగా వైస్రాయి పంచారు.

1. లియాకతాలీఖాన్ — ఆర్థికశాఖ,
2. ఐ. చుంద్రిగర్ — వాణిజ్యశాఖ,
3. అబ్దుల్ రబ్‌నిష్తార్ — తపాలా, విమాన శాఖలు
4. గజన్‌ఫరాలీఖాన్ — ఆరోగ్యశాఖ
5. జోగేంద్రనాధమండల్ — శాసనసభశాఖ

మిగతా శాఖలలో ఈ క్రింది మార్పులు వచ్చాయి

జాన్‌మతై — పరిశ్రమ, సరఫరా శాఖలు
రాజగోపాలాచారి — విద్యా, కళాశాఖలు
భాబా — గనులు, విద్యుచ్ఛ[illegible]

మిగత శాఖలు యథాప్రకారం ఉంటాయి నెహ్రూ విదేశాంగశాఖ; పటేలు పోలీసు ప్రచురణ, బ్రాడ్‌కాస్టింగు శాఖలు. రాజేంద్రప్రసాద్ ఆహార, వ్యవసాయ శాఖలు అసఫాలీ రైల్వేశాఖ; జగజీవన్‌రామ్ లేబర్

కొత్త ప్రభుత్వ సభ్యులు నేడు పదవీ స్వీకారం చేశారు.

భారతీయుల పట్ల దక్షిణాఫ్రికా వైఖరి

మిత్రరాజ్య సమావేశంలో విజయలక్ష్మి పండిట్ నిరసన

న్యూయార్కు, అక్టోబరు 25

ఈవేళ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ మిత్రరాజ్య సమావేశంలో యిలా ఉపన్యసించారు.

"భారతీయులమైన మేము ప్రపంచప్రజల స్వాతంత్ర్యంకొరకు పాటుబడుతూ వచ్చాం. క్షేమింకా సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించవలసియుంది. కాని, మొట్టమొదటిసారి, ప్రజలకు ప్రాతినిధ్యంవహించే జాతీయప్రభుత్వం తరపున, అంతర్జాతీయ సమావేశంలో మేము పాల్గొనగల్గుతున్నాం. విదేశాంగవ్యవహారాలలో నూతన తాత్కాలిక ప్రభుత్వం స్వతంత్ర విధానమవలంబిస్తుంది. ఒక జాతి మరో జాతికంటె ఎక్కువ అనే నాజీ సిద్ధాంతాన్ని మేమునిరసిస్తాం. అది ఏరూపం ధరించినా, దాన్ని మేము వ్యతిరేకిస్తాం.

"నాగరికప్రపంచ నిర్మాణాని కవసరమైన సూత్రాలు అమల్లోకి రావాలని మిత్రరాజ్య ప్రణాళికలోఉంది. ఆసూత్రాలను అన్నిమిత్రరాజ్యాలు తప్పక అమలు జరపాలని నేను కోరుతున్నాను. దక్షిణాఫ్రికాలో భారతీయుల అవస్థలను గురించి మేము ఈ సమావేశంలో మాట్లాడ దలచుకొన్నాం. దక్షిణాఫ్రికాకూడ మిత్రరాజ్య సమితిలో సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఈ సమస్యపై మిత్రరాజ్య సమావేశం ఎట్టి దృక్పథం తీసుకుంటుందో చూడ్డంకోసం యావత్ప్రపంచం నిరీక్షిస్తోంది. భారతీయుల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం అవలంబించే విధానం మిత్రరాజ్య ప్రణాళికకే వ్యతిరేకం.

"సామ్రాజ్యవాదం - రాజకీయమైనది కానీయండి, ఆర్థికమైనది కానీయండి, సామాజికమైనది కానీయండి - ఎక్కడ ఏ రూపములో ఉన్నప్పటికీ అది మిత్రరాజ్య ప్రణాళిక ఆశయాలకు విరుద్ధం. ఫాసిజంయొక్క, నాజీజంయొక్క, తుదిఛాయల నిర్మూలనకై ప్రపంచమంతా మనవైపు చూస్తున్నట్లే సామ్రాజ్యవాద నిర్మూలనకుకూడా ప్రపంచ ప్రజలు మనపై ఆధారపడి ఉన్నారు. అణిలాది పీడితప్రజల విముక్తికి యీసమావేశం కృషిచేస్తుందనే విశ్వాసం భారతీయులమైన మాకు ఉంది.

"కొన్ని ప్రభుత్వాలు చాల ప్రాంతాలలో తమ సేనలను ఉంచుతున్నాయి. అవి సామ్రాజ్య ప్రయోజనాలకు ఉపయోగింపబడుతున్నాయి. ప్రజల జాతీయ వాంఛలను అణిచివేస్తున్నాయి. ప్రపంచ శాంతికి అవి అడ్డు. అట్టి సేనలను వెంటనే వెనక్కు పిలిపించడం మిత్రరాజ్యసమితి కర్తవ్యం.

"భారత సేనలు ఇండొనీషియావంటి దేశాలలో ఇప్పటికీ వున్నాయి. వాటిని వెనక్కు పిలిపించే విషయంలో భారతీయులంతా ఏకాభిప్రాయాన్ని కలిగి వున్నారు.

"అగ్రరాజ్యాల వీటో అధికారాన్ని గురించి మేము త్వరలో మా అభిప్రాయ ప్రకటిస్తాం. అగ్రరాజ్యాలు తీసుకొనే నిర్ణయాలు ఏకగ్రీవంగా వుంటేనే, ప్రపంచశాంతి సుస్థిరంగా వుంటుంది. ఇందుకు వీటో అధికారం తప్పకుండా అవసరమవుతుంది."

సింగపూరులో డాక్ పనివారి సమ్మె

సింగపూరు, అక్టోబరు 2[illegible]

జీతాలు హెచ్చుచేయాలనీ, ఓడలలో సరుకులు దింపునప్పుడు 3 పూటల అన్నం పెట్టాలనీ కోరుతూ 6 వేలమంది సింగపూరు రేవు పనివారు నేటి వుదయం నుంచీ సమ్మె చేస్తున్నారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

జిన్నా - నెహ్రూ సంప్రతింపులెందుకు విఫలమయాయి?

బ్రిటిష్‌వారితో రాజీ; తోడిసోదరులతో పోరు!



పి. సి. జోషీ

భారతదేశానికి నేడు నిప్పంటుకుంది. హిందూ - ముస్లిం కొట్లాటలు నలువైపుల వ్యాపిస్తున్నాయి. దేశంలో ప్రధాన నగరాలయిన బొంబాయి-కలకత్తాలు వీటికి ముఖ్య కేంద్రాలయాయి. అంతేకాదు. హిందూ - ముస్లిం కొట్లాటలు మన పల్లెప్రాంతా లన్నిటికి వ్యాపిస్తున్నాయి. తూర్పు బెంగాలులో నౌఖలీ ప్రాంతం వర్ణించ శక్యంగాని భీభత్సాలకు లోనయింది. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులిలాగే ఉంటే, మన గ్రామీణ జీవనం ఏ స్థితికి దిగజారుతుందో నౌఖలీ ఘటనలు తెలియజేస్తున్నాయి.

అక్కడ స్త్రీకి మానరక్షణ లేదు. పురుషుడు ప్రాణ భయంతో గడగడ వణుకుతున్నాడు. లేదవారి పూరిగుడిసెలకు నిప్పు అంటిస్తున్నారు.

బ్రిటిష్‌వారి పోలీసులు, మిలటరీ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.

ఈ కొట్లాటలు, పూర్వంనుంచీ మనం వింటూన్న హిందూ - ముస్లిం కొట్లాటల వంటివికావు; పెద్దరాజకీయ కొట్లాటలు— కాంగ్రెసు, లీగ్ సంఘర్షణవల్ల ఏర్పడిన ప్రత్యక్షఫలితాలు.

మన ఇరుగుపొరుగు కుటుంబాలు శాంతియుతంగా జీవితంగడిపే రోజులు వెళ్ళిపోతున్నాయి. ప్రతిపట్టణం కలకత్తామాదిరిగా తయారయే ప్రమాదం కనబడుతోంది. ప్రతిపల్లె నౌఖలీ ప్రాంతంగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు నేడవలంబించే విధానం ఎంత వినాశనకారిగా పరిణమించిందో, ఎంత అపాయకరంగా తయారయిందో, స్పష్టంగా, మన కండ్లయెదుట, కనబడుతోంది.

హోదాల విషయమై పేచీ!

కాంగ్రెసు లీగ్ నాయకులు, మహోన్నతమైన ఆశయాలతో సంప్రతింపులు ప్రారంభమైనట్లు ప్రకటన చేశారు.

"కాంగ్రెసు ముస్లింలీగు, తిరిగి మరొకసారి స్నేహపూర్వకంగా, ఎట్టి అనుమానాలకు తావులేకుండా, సంప్రతింపులు జరుపుకొని, వివాదాస్పదమైన విషయాలు వస్తే కలిసి చర్చించుకొంటూ, వైస్రాయి యొక్కగాని, యితరులయొక్కగాని, మధ్యవర్తిత్వం కోసం ప్రాకులాడక, ఒండొరుల సుహృద్భావంమీదే ఆధారపడి పనిచేయడం కంటె వాంఛింపదగిన విషయం మరొకటి ఉండదని మనమంతా గుర్తిస్తున్నాం." (అక్టోబరు 6 వ తేదీని నెహ్రూ జిన్నాకు వ్రాసినజాబు)

ఇట్టివాంఛనే జిన్నాకూడా తన జాబులో తెలియజేశాడు.

కోహినూరువాలు గాంధీజీచేత యీక్రింది ఒడంబడికకు ఒప్పించాడు.

"భారతదేశంలోని అత్యధిక సంఖ్యాకులైన ముస్లిములకు ముస్లింలీగు అధికారయుతమైన ప్రతినిధిసంస్థ అని కాంగ్రెసు అంగీకరిస్తుంది. ఈ అంశాన్ని అది సవాలు చేయదు. ప్రజాస్వామ్య సూత్రాలను బట్టి, ముస్లింలీగ్ మాత్రమే ముస్లింలకు ప్రాతినిధ్యంవహించగల అర్హతవుంది.

ఈ ప్రతిపాదనలోని "వాక్యరచన" సరిగా లేదని కాంగ్రెసు నాయకత్వం ఆక్షేపణ తెలిపింది. "మాత్రమే" అను శబ్దాన్ని తొలగించమని సూచించింది. మిగతాదంతా, కొన్ని షరతులతో, అంగీకరిస్తామంది. అవి యివి:

— ముస్లింలు కానివారికి, కాంగ్రెసులో చేరిన ముస్లింలకు, కాంగ్రెసే ప్రతినిధిసంస్థ అని లీగ్ అంగీకరించాలి.

— కాంగ్రెసు సభ్యులలో తమ కిష్టమైన వారిని ప్రతినిధులుగా నియమించే హక్కు కాంగ్రెసుకు ఉండాలి. ముస్లింలీగ్ అటంక పరచకూడదు.

ముస్లింలీగు, కాంగ్రెసు కోరిన కోర్కెలు న్యాయసమ్మతంగానే వున్నట్లు సామాన్య జనులు గుర్తించారు. కాని, ఉభయపార్టీల నాయకులు యెదుటివారి హోదా విషయమై ఇంత నీచంగా కలహించుకోవడం దేనికో వారి కర్థం కావడంలేదు. భారత ప్రజా సామాన్యంలో కాంగ్రెసుకు, ముస్లింలీగ్‌కు ఎంతోబలం, పలుకుబడి ఉన్నవి. ఈ బలాన్ని పలుకుబడిని, బట్టే వాటి హోదాలు నిర్ణయింపబడతాయి. ఉభయుల మధ్య ఒడంబడిక ద్వారా కాకుండా, దస్తావేజుమీద షరతులు వ్రాసుకోవడం ద్వారా, తమ హోదాలను నిర్వచించ పూనుకోవడం హాస్యాస్పదం.

ఇందుకు కారణం ఏమిట? కాంగ్రెసు నాయకులు, లీగ్‌నాయకులు కూడ, బ్రిటిష్ పాలకవర్గాన్ని దెబ్బతీయడం ఎలాగ-అనే సమస్యపై తమ దృష్టిని కేంద్రీకరించడం లేదు.

ఒక పక్షం రెండవ పక్షం నుంచి ఎన్ని ఎక్కువ కోర్కెలు సాధిద్దామా: ఇందుకై వైస్రాయి సహాయం ఎంత ఎక్కువగా పొందుదామా — అనే విషయంమీదే వారు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

ఒకవైపు బ్రిటిష్ పాలకవర్గంవంకచూస్తూ మరోవైపు రాజీకి ప్రయత్నాలు చేస్తే, అవన్నీ విఫలంకాక తప్పదు. సంప్రతింపులు కోర్టు వ్యాజ్యాల ధోరణిలో నడుస్తాయి. తీర్పు చెప్పే జడ్జిని రెండు పక్షాలవారు తమ పక్షం వహించేలా చేసుకోడానికి ప్రయత్నించినట్లే వైస్రాయిచేత తమ కనుకూలమైన నిర్ణయాలు ఇచ్చేలా చేసుకుందుకు కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులుకూడా ఉబలాట పడుతున్నారు. ఈ ప్రయత్నాలు విఫలంకాక తప్పదు.

జిన్నా-నెహ్రూ సంప్రతింపులలో రుజువయిన విషయం ఇదే.

వైస్రాయి వీటో అధికారం

గాంధీజీ ప్రతిపాదనలోని రెండవభాగాన్ని జిన్నాచల్లగా విడిచిపెట్టాడు. యేమంటే: "తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులైనా మంత్రులందరూ, 'యావద్భారత దేశ శ్రేయస్సుకోసం ఒకేజట్టుగా పనిచేయాలి: వైస్రాయి వీటోహక్కున్ని ఎన్నటికీ అపేక్షించకూడదు" కాని. జిన్నా, ఇది చర్చించుకోవలసిన విషయం" అన్నాడు.

వైస్రాయియొక్క వీటో అధికారాన్ని అపేక్షించకుండా, అతని నిరంకుశాధికారాలను ఎదుర్కొనేటందుకు తాత్కాలిక ప్రభుత్వము ఏకజట్టుగా పనిచేయడం అవసరం. తాత్కాలిక ప్రభుత్వంయొక్క దేశభక్తియుత విధానానికి యివే గీటురాయి. కాని, తాము కోరే షరతులకు కాంగ్రెసు అంగీకరిస్తేగాని, వీటో అధికారాన్ని ఎదుర్కొనని జిన్నా చెప్పాడు.

ఒకవైపు జిన్నా-నెహ్రూలతో సంప్రతింపులు సాగిస్తూనే, అటు వైస్రాయితో మంతనాలు ప్రారంభించాడు.

దీనితో, కాంగ్రెసునాయకుల అనుమానాలన్నీ మరోసారి తలయెత్తాయి. ఏకొంచెం దిగివచ్చినా, జిన్నా వైస్రాయి ప్రక్కచేరి, ఇంకా గొంతెమ్మకోర్కెలు కోరుతాడనేభావం వారిలో కలిగింది. జిన్నా వైఖరి వల్ల సామ్రాజ్యవాద వ్యతిరేక ఐక్యత చేకూరదనీ, అంతకంతకు లీగ్ బలపడిపోతుందనీ, కాంగ్రెసునాయకులు భయపడ్డారు.

మొదటినుంచీ జిన్నా, అల్పసంఖ్యాక వర్గాలకు నాయకత్వం వహించే ధనికవాదుల విధానమే అవలంబిస్తూ వచ్చారు. ఒకసారి కాంగ్రెసు నాయకత్వాన్ని, మరొకసారి వైస్రాయినీ, ఒత్తిడిచేసి, ఉభయులనుంచీ ఎంత గుంజుకోడానికి వీలవుతుందో అంతా గుంజుకోడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు.

వైస్రాయి నిరంకుశాధికారాన్ని కూలదోయడాని కవసరమైన ఐక్యసంఘటనకు అతడు కొన్ని షరతులు విధించాడు. వాటిని అంగీకరిస్తేగాని, కాంగ్రెసుతో కలవనన్నాడు.

ఇదంతా సబబైన మార్గమేనని జిన్నా అనుచరులు భావించవచ్చు. కాని ఈ ఎత్తుగడల ఫలితంగా ఏమయిందో లీగ్ అనుచరులంతా ఆలోచించవలసియుంది:

—వైస్రాయి ఇచ్చినహామీలమీద ఆధారపడి, లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరవలసి వచ్చింది.

— నెహ్రూ పరిహద్దు కొండజాతుల ప్రాంతంలో సంచారం చేసినప్పుడు, బ్రిటిష్ రాజకీయశాఖ పన్నినకుట్ర లన్నింటికి లొంగిపోవలసివచ్చింది. (నల్లజెండా ప్రదర్శనలు వగైరా) పఠాన్ జాతిలోనే కొందరు ఒక పక్షం, మరికొందరు మరొక పక్షం, వహించడంవల్ల వారిలో చీలిక ఏర్పడ్డానికి అవకాశం కలిగింది.

— ఇదంతా "ముస్లిం ఐక్యత" అనే పేరుతో జరిగింది.

— నౌఖలీ ప్రాంతంలోవలె, అల్పసంఖ్యాకులుగాఉన్న హిందువుల్ని ముస్లింలు హత్యలు, దోపిడ్లు, మానభంగాలు చేసేటట్లు రెచ్చగొట్టింది. పైగా యిది "పాకిస్తాన్ స్థాపనకై జరిగే యుద్ధం" అని పిలుస్తున్నారు.

ఇదంతా ప్రారంభదశ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

అందరికీ శత్రువైన బ్రిటిషు సామ్రాజ్యవాదానికీ, ప్రధాన జాతీయ సంస్థ అయిన కాంగ్రెసుకూ, ఎంతో భేదం ఉంది. ఈ యథార్థాన్ని లీగ్ నాయకులచేత ఒప్పించలేనంత కాలం ఇట్టి దురంతాలు దేశమంతటా ఇంకా ఎన్నో జరుగుతాయి. మిత్రపక్షంలో ఉన్న కాంగ్రెసుతో చేతులు కలపడానికి జనులు. శత్రుపక్షమైన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆధారపడితే బ్రిటన్ చెప్పినదల్లా లీగ్ చేయవలసి వస్తుంది: దేశాన్ని అంతర్యుద్ధంలోకి యీడ్చినవా రవుతారు.

కాబట్టి, ముస్లింలీగ్ నాయకత్వం తన ప్రస్తుత విధానం విడిచిపెట్టి ఎలాంటి షరతులు విధించకుండా సామ్రాజ్య వ్యతిరేక పంథాను చేబట్టాలి. ఇదే సరియైన దేశభక్తియుతమైన పాలసీ. వేవెల్ చేతులోఉన్న వీటో అధికారాన్ని తుత్తునియలు చేసేటందుకు కాంగ్రెసుతో చేతులు కలపవలసియుంది. అప్పుడు తన కోర్కెలను కాంగ్రెసు ముందు ఉంచి, ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం వాటిని పరిష్కరించ వలసిందని అడగాలి.

జిన్నా ఇదేమీ చేయలేదు

మొదట షరతులు పెట్టి, వాటి కంగీకరిస్తేనే కలిసి పనిచేస్తామని చెప్పడం, ఎట్టి ఫలితాలకు దారి తీసిందో చూదాం.

కాంగ్రెసులో సర్దార్ పటేల్ హిందూ మతాభిమాని, ముస్లింలీగ్ ద్వేషి. ఆయన గ్రూపుకు విజయం లభించింది. గాంధీజీ సూచించిన ప్రతిపాదన "పసలేనిది"గా త్రోసిపారవేశారు. ముస్లింలీగు ఎట్టి రాజీకి అంగీకరించదనేధోరణి కాంగ్రెసులో మరింత బలపడింది. బెంగాల్ రాజకీయాలకు కొంత దూరంగాఉన్న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ (హిందూ మహాసభ) తిరిగి తల ఎత్తాడు. బెంగాల్ రాజకీయాలలో "నాయకత్వం" వహిస్తానని ప్రకటించాడు.

క్లుప్తంగా చెప్పాలంటే, లీగ్ నాయకుని ఎత్తుగడలు బ్రిటిష్ పాలకవర్గానికి దాసోహం చేసేటట్లు చేయడమేకాకుండా, కాంగ్రెసులోను మొత్తం దేశంలోను లీగ్ వ్యతిరేకత పూర్వంకంటె ఎక్కువయింది.

లీగ్‌నాయకత్వం తాత్కాలికప్రభుత్వంలో ప్రవేశించిన తీరు గమనిస్తే, నెహ్రూ కంటె వైస్రాయి అంటేనే వారికిఎక్కువ నమ్మకం ఉన్నట్లు స్పష్టపడుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందంటే, వెంటనే ముస్లింలు ఎదుర్కోవలసిన శత్రువు బ్రిటిష్ పాలకులుకాదు, హిందువులు—అనే పాలసీని లీగు త్వరలో (అధికారయుతంగా) చేపట్టవలసివస్తుంది. ఇది బ్రిటిష్‌వారికిలాభం. హిందువులమీద వారు ముస్లింలను రెచ్చగొట్టగలుగుతారు.

కాంగ్రెసు ఎందుకు ఓడిపోయింది?

ఈసంప్రతింపులలో కాంగ్రెసునాయకులు నిర్వర్తించవలసిన బాధ్యత చాల హెచ్చు. అన్ని రాజకీయ సంస్థలలోను కాంగ్రెసే పెద్దది.

వైస్రాయి వీటో అధికారాన్ని నిర్మూలన మొనర్చాలంటే, కాంగ్రెసు-ముస్లింలీగుకలిసి పనిచేయాలి. భారతీయులందరికీ నాయకత్వం వహించే ఐక్య పోరాటశక్తిగా ఉభయ నాయకత్వాలు తయారుకావాలి.

అప్పుడే, బ్రిటిష్ ప్రభుత్వ భగ్నమవుతుంది. అప్పుడేమనదేశాన్ని ఆర్థిక, రాజకీయ సంక్షోభంనుంచి రక్షింపవీలవుతుంది.

వేవెల్ నిరంకుశాధికారాన్ని తొలగించడానికి లీగ్ ఎట్టిషరతులు లేకుండా కలిసి పనిచేయవలసిందని కాంగ్రెసు కోరడానికి హక్కుఉంది. అయితే, లీగ్ కోరేన్యాయసమ్మతమైన కోర్కెలను యీడేర్చుతామని కాంగ్రెసు హామీ యివ్వలేదు. అలా ఇచ్చియుంటే, లీగ్ అనుమానాలు తొలగియుండేవి. సంయుక్త సంఘటనకు అవకాశాలుకలిగేవి. సామ్రాజ్యవాదుల ప్లానుమ కలిసి కూల్చ గలిగి యుండేవారు.

ముస్లింలీగ్ యీక్రింది కోర్కెలుకోరింది. వీటిపై కాంగ్రెసు అవలంబించిన వైఖరి సరియైనదే అయినా, లీగ్‌కు ఎట్టి హామీలు ఇవ్వకుండా మూకీభావం వహించడంవల్ల, ఫలితం శూన్యం అయింది.

1. తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడుగా హిందువు కొంతకాలం ఉండే. ముస్లిం కొంతకాలం ఉండాలి. కాని, తర్వాత ఒక ముస్లిం అసెంబ్లీ నాయకుడుగా ఉండే వాడని అంగీకారం కుదిరింది.

2. కాంగ్రెసు ముస్లిం ఎవరూ తాత్కాలిక ప్రభుత్వంలో ఉండరాదని జిన్నా చెప్పాడు. తప్పకుండా ముస్లింని నియమించే హక్కు కాంగ్రెసుకు ఉండాలని నెహ్రూ వాదించాడు.

3. పిన్నజాతుల ప్రతినిధిని నియమించే బాధ్యత లీగు తీసుకోదనీ, వైస్రాయే తీసు

(మిగతా 4 వ పేజీలో)

ఆంధ్రరాష్ట్ర నిర్మాణం: ఇంగ్లీష్ సామ్రాజ్యవాదుల కుట్ర

కాంగ్రెసు నాయకుల రాజీవిధానం

(2)

పుచ్చలపల్లి సుందరయ్య

గత సంచికలో ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు మన రాష్ట్రనిర్మాణాన్ని కూడా ఏవిధంగ వెనక్కి నెట్టివేస్తున్నారో, చూచాం. భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణం లేకపోతే ఆంధ్రులు, తమిళులమధ్య పరస్పర అనుమానాలు, వైషమ్యాలు పెంచవచ్చును. మనలో శాశ్వతంగా చీలికలు కల్గిస్తూ, తాము దేశంలో పీఠం వేసుకొని కూర్చోవడానికి వీలు కల్గుతుందని ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు వేసిన ఎత్తు ఇది అని చూచాం. ఆంధ్రరాష్ట్రనిర్మాణం యెడల అఖిలభారత కాంగ్రెసునాయకుల, ఆంధ్ర కాంగ్రెసునాయకుల ధోరణి ఏమిటో, వారి కార్యక్రమం ఏమిటో, యిప్పుడు పరిశీలిస్తాం.

ఇంగ్లీషు ప్రభుత్వంతో రాజీ బేరాలు

ఇంగ్లీషు ప్రభుత్వం భారతదేశంలో తన పెత్తనాన్ని మునుపటి పద్ధతులలో కేవలం సైనికబలంతోను, జమీందారులు, సంస్థానాధీశుల సాయంతోను నిలుపుకోలేదు. రోజురోజుకు విజృంభిస్తూవున్న రైతు - కార్మిక పోరాటాలు, సంస్థాన ప్రజల పోరాటాలు, సైన్యంలోను, పోలీసులలోను వచ్చే తిరుగుబాటులు, ఇంగ్లీషు సామ్రాజ్యవాదులకు నిత్య గండంగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రమాదాన్నుండి తప్పించుకోవాలంటే, భారతదేశములో తన పునాదులను మరింత విస్తరింపచేసుకోవాలి. తనను బలపరిచేటట్లు క్రొత్త వర్గాలవారిని కలుపుకోవాలి.

దీనికోసం ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు భారత దేశంలోని పెట్టుబడిదారీవర్గాన్ని తమతో కలుపుకోవాలని చూస్తున్నారు. భారతీయ పెట్టుబడిదారీవర్గానికి కొన్ని ఆశలు చూపి, లొంగదీసుకోవాలని చూస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధికి కొన్ని సౌకర్యాలు కలుగజేస్తామని ఆశచూపుతున్నారు.

కాంగ్రెసు పెట్టుబడిదారు, కోటీశ్వరుడు, జి.డి. బిర్లాకు ఇంగ్లీషు మోటారుకారుల పరిశ్రమాధికారియైన నఫీల్డుకు మధ్య ఒడంబడిక కుదిరింది. "చెరిసగంవాటాలు పుచ్చుకున్నారు. నఫీల్డు ముందుముందు భారతదేశంలోనే మోటారుకారులు తయారు చేయడానికి తోడ్పడుతాడట! ఈ లోపల నఫీల్డు ఇంగ్లండులో తయారుచేసిన మోటారు కారులోని వివిధ భాగాలను మనదేశానికి పంపుతాడు. బిర్లా వీటిని తన ఫ్యాక్టరీలో జతచేసి, మోటారుకారుగా 'హిందుస్థాన్ నెం. 10 వ కారు' తయారు చేస్తాడు. దీనిని భారతదేశంలో తయారయినదిగానే ప్రజల కమ్ముతాడు!

ఇదేరీతిగా, భారతదేశ ఉక్కుపరిశ్రమాధిపతి అయిన టాటాకు, ప్రపంచ వ్యాపితప శ్రమాధికారులయిన "ఇంపీరియల్ కెమికల్ పరిశ్రమలు" అనే ఇంగ్లీషు కంపెనీతో, కొన్ని రసాయనిక (కెమికలు) పదార్థాలు తయారు చేయడానికి ఒక ఒడంబడిక కుదిరింది. భారతదేశంలో అనేక ఇంగ్లీషు కంపెనీలు, పత్రికలు తేయాకు తోటలను కూడ భారత పెట్టుబడిదారులకు అమ్మివేస్తున్నారు.

ఒకవైపు ఆర్థికంగా ఈ ఆశలు చూపుతున్నారు. మరోవైపు భారతదేశానికి "సంపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తున్నామని" ఒక బూటక రాజ్యాంగ నిర్మాణసభతో ఆశలు చూపుతున్నారు. ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల ఎత్తు యిది. తాము చూపే ఆశలకు కాంగ్రెసు నాయకులు, లీగు నాయకులు తమ వలలో చిక్కుకొంటారు. తాము చెప్పినట్లు పనిచేయ మొదలుపెడతారు. అప్పుడు ఈ రోజు విజృంభిస్తూఉన్న ప్రజావిప్లవ వెల్లువను, కాంగ్రెసు లీగుల సాయంతోగాని, లేకపోతే కాంగ్రెసు లీగుల పరస్పర ద్వేషాలతో భారతదేశంలో అంతర్యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేసి గాని, నాశనంచేయగలం, ప్రజావిప్లవం భగ్నం చేసిన పిమ్మట భారతదేశ పెట్టుబడిదారులకు మొండిచేయి చూపించి, తమ ఆర్థిక రాజకీయ ప్రాబల్యాన్ని మునుపటిరీతిగా నిరాటంకంగా కొనసాగించుకోవచ్చునని సామ్రాజ్యవాదులు చూస్తున్నారు.

కాంగ్రెసు నాయకులు కాంగ్రెసులోని పెట్టుబడిదారుల ప్రాబల్యానికి లొంగిపోయారు. ఇంగ్లీషు ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకుని, రాజ్యాధికారం చేతిలోపెట్టుకుంటే, ప్రజలలో మనకు జనముంది కాబట్టి, ఈ బలముతో క్రమేణ ఇంగ్లీషు ప్రభుత్వాన్ని చిత్తుచేయవచ్చు; పైచేయి తమదే అవుతుందనుకుంటున్నారు. అప్పుడు ఆర్థికంగాకూడ ఇంగ్లీషు పెట్టుబడిదారుల పెత్తనాన్ని తొలగించి వేసికోగలమని, భారతదేశంలో భారతదేశ పెట్టుబడిదారులు కోరినరీతిగా భారతీయ పరిశ్రమాభివృద్ధినికూడ నిరాటంకంగా కొనసాగించవచ్చునని ఊహిస్తున్నారు.

అందుచేతనే నేడు కాంగ్రెసు నాయకులు ప్రజావిప్లవోద్యమానికి నాయకత్వం వహించి ఇంగ్లీషు సామ్రాజ్యవాదులను భారతదేశంనుండి తరిమివేయడానికి పోరాటం ఆరంభించడంలేదు. ఇంగ్లీషు ప్రభుత్వంతో రాజీబేరాలు సాగిస్తున్నారు. ప్రజలను తొందరపడవద్దంటున్నారు. నావికుల తిరుగుబాటును ఖండించారు. సైనికుల తిరుగుబాటును ఖండిస్తూ, వారు సైనికశిక్షణను కాపాడాలంటూ హెచ్చరికలు జేస్తున్నారు. నిర్బంధచట్టాలను రద్దుచేయకుండా, వానిని అమలు జరుపుతున్నారు. జమీందారులకు వ్యతిరేకంగా రైతులు భూములకోసం గావించేపోరాటాలను అణచివేస్తున్నారు. కార్మికులు యజమానులకు వ్యతిరేకంగాచేస్తున్న సమ్మెపోరాటాలను తీవ్ర పోలీసు నిర్బంధ విధానంతో అణచివేస్తున్నారు ఇంగ్లీషుసైన్యాలు, ఉద్యోగులు, గవర్నర్లకు, వైస్రాయికి వీటో అధికారం ఉన్నప్పటికీ తాత్కాలిక ప్రభుత్వంలో చేరి ఇంగ్లీషువారి రాజ్యాంగప్రణాళికను అమలుజరపడానికి ప్రయత్నిస్తున్నారు.

సంస్థానాధీశులతో రాజీబేరాలు

ఎప్పుడైతే ఇంగ్లీషు ప్రభుత్వంతో రాజీబేరాలకు కాంగ్రెసు నాయకులు దిగినారో, అప్పుడే రాజ్యాంగ నిర్మాణసభలో తమకు తోడ్పాటుగా ఉండడానికి స్వదేశ సంస్థానాధీశులను కలుపుకోవాలని వారితోకూడా రాజీబేరాలు సాగిస్తున్నారు.

బ్రిటిషు రాజ్యాంగ ప్రణాళికలో సంస్థాన ప్రజల హక్కులేమీ గుర్తించబడలేదు. నిరంకుశ సంస్థానాధీశులే స్వతంత్రులని ప్రకటించబడింది. దానిని వ్యతిరేకిస్తూ నిరంకుశ రాజరికాలను ఎదుర్కొంటూ అనేక సంస్థానాలలో ప్రజావ్యమాలు విజృంభించాయి.

కాశ్మీరులో షేకు అబ్దుల్లా నాయకత్వాన "కాశ్మీరురాజు పోవాలి" "ప్రజలే సర్వస్వతంత్రులు" "ప్రజలే తమ భవిష్యత్తును తమ రాజ్యాంగాన్ని నిర్ణయించుకోవాలి" అనే నినాదాలతో బ్రహ్మాండమైన ఉద్యమం, తిరుగుబాటు సాగుతూవుంది. కాని కాంగ్రెసు నాయకత్వం ఈ తిరుగుబాటును బలపర్చడానికిమారు దానిని విమర్శిస్తూవుంది. నెహ్రూ కూడ ఆ నినాదాలు సంస్థాన ప్రజామండలి నినాదాలు కావని, తొందరపడ్డారని, విమర్శించాడు.

రాజపుతానా సంస్థానాలలోను, టెహ్రీ గర్వాల్ సంస్థానంలోను, పాటియాలలోను, ప్రజల పోరాటాలను విచ్ఛిన్నంగావించడానికి సంస్థాన ప్రజామండలి నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కొచ్చిన్‌రాజు, ఆర్థికశాఖ పోలీసుశాఖ, సైనికశాఖలు తనచేతిలో ఉంచుకొని, మిగిలిన శాఖలమీద అధికారం, శాసనసభలోని మంత్రులకు ఇస్తానని ప్రకటించాడు. ఇది ఎంతో అభివృద్ధికరమయినదంటూ కాంగ్రెస్ నాయకులు అభినందిస్తున్నారు. డబ్బులేకుండా మిగిలిన ఎన్ని శాఖలిచ్చినాచేసేదేమీలేదు. ప్రజలను ప్రజాఉద్యమాలను అణచివేయడానికి కావలసిన పోలీసులను, సైనికులను కొచ్చిన్‌రాజు చేతిలో ఉంచితే అది ప్రజాప్రభుత్వంకాదు. పోలీసురాజ్యమేఅవుతుంది.



మలబారులోని కొచ్చిన్ రేవుపట్టణాన్ని ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు తమచేతులలో పెట్టుకోవాలనుకున్నారు. దానికి మార్గం, మలబారును కొచ్చిన్‌లోను, తిరువాన్కూరులోను కలిపి, ఒకే రాష్ట్రంగా ఏర్పాటుచేస్తే, దీనిమీద కొచ్చిను, తిరువాంకూరు రాజుల ప్రాబల్యముంటుంది. తమ తాబేదారులద్వారా తాము కొచ్చిన్ రేవును ఉపయోగించవచ్చు. మలబారులో బయలుదేరుతూవున్న ప్రజా ఉద్యమాన్ని కూడా యీరాజుల ప్రాబల్యంతో అణచివేయవచ్చునని సామ్రాజ్యవాదులు ఎత్తులు వేశారు. ఆఎత్తుల ఫలితమే కొచ్చిన్ మహారాజు ఐక్యకేరళం కావాలంటూ యిచ్చిన ప్రకటన. ఈఐక్య కేరళంలో తన రాజ్యాధికారానికి ఏరీతిగా నష్టం రాకూడదట! ఇట్టి బూటక ప్రకటనను చరిత్రాత్మకమైనదంటూ కాంగ్రెసు నాయకులు అభినందిస్తున్నారు.

డాక్టర్ పటాభి పరిష్కారమార్గం

నెహ్రూ తర్వాత సంస్థాన ప్రజామండలికి అధ్యక్షత వహించిన డాక్టర్ పట్టాభి సీతారామయ్య పంతులుగారు ఇటువంటి స్కీమునే 1938—39లో ప్రకటించారు. తిరువాన్కూరు — కొచ్చిన్ — మలబారుతో కలిపి ఒక ఫెడరేషన్‌గా ఏర్పడాలట! మహారాష్ట్రంలోని సంస్థానాలన్నీ మహారాష్ట్రంతో కలిపి ఒక ఫెడరేషన్‌గా యేర్పడాలట! గుజరాతులోని సంస్థానాలన్నీ గుజరాతు రాష్ట్రంతో కలిపి ఫెడరేషన్. ఆదేరీతిగా ఒరిస్సా రాష్ట్రం, ఒరిస్సా సంస్థానాధీశులు కలిసి ఒరిస్సా ఫెడరేషను. మైసూరు ఇతర కన్నడ సంస్థానాలు, కన్నడ జిల్లాలు కలిసి, ఒక సంయుక్త - కర్ణాటక ఫెడరేషనుగా ఏర్పడాలట! అయితే నైజాం సంస్థానం ఏ రాష్ట్రంలో కలవాలనే సమస్య పట్టాభిగారికి తేలలేదు! దానిలో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు మిశ్రమంగా ఉన్నారు. అందుకే వారిచ్చిన సూచన ఏమిటో చూడండి! నైజాం స్వతంత్రంగా ఒక ప్రత్యేక ఫెడరేషనుగా ఉంటుంది. ఈ హైదరాబాదు ఫెడరేషనులో కన్నడ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం, తెలుగు ప్రాంతం (తెలంగాణ) మూడు ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రాలుగా ఉంటాయని సెలవిచ్చారు!! అంటె నైజాం నవాబు, అతని నిరంకుశ పరిపాలన శాశ్వతంగా ఉంటాయి. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు శాశ్వతంగా నైజాంక్రింద బానిసలుగావుంటారేగాని తమ తమ స్వీయజాతి సోదరులతో కలసి; ఐక్యవిశాలాంధ్ర — సంయుక్త కర్ణాటక — సంయుక్త మహారాష్ట్ర ప్రజా రాజ్యాలను నెలకొల్పుకోడానికి పట్టాభి ప్లానులో అవకాశంలేదు!!

కాంగ్రెసు నాయకులు ఈ నినాదాలనే నేటికి వల్లిస్తున్నారు. తమఆశయం సంస్థానాధీశుల పెత్తనం పోగొట్టి, ప్రజలు తమ స్వీయజాతులతో కలసి ఐక్య ప్రజా రాజ్యాలను స్వతంత్ర భరతఖండంలో ఏర్పాటు చేసుకోవడం కాదట! రాజులు, మహారాజులు నవాబుల ఛత్రఛాయలక్రింద బాధ్యతాయుత పరిపాలనను ఏర్పరచడమట! నేతి బీరకాయలోని నేయిలాగనే రాజులు, నవాబుల క్రింద ప్రజలకుండే బాధ్యతకూడ హుళ్ళికి హుళ్ళి సున్నకు సున్నగా ఉంటాయి!

రాజ్యాంగనిర్మాణసభకు సంస్థానాలతరఫున ప్రజలప్రతినిధులే రావాలని కాంగ్రెసు నాయకులుపట్టుపట్టడంలేదు. సగంమందిని సంస్థానాధీశులనిర్ణయించినాఒప్పుకుంటారట! మిగిలిన సగంమందినైన్నా, యుక్తవయస్సు వచ్చిన ప్రజలందరూ ఎన్నుకోవాలనికూడ కోరడంలేదు. 1935 నాటి బ్రిటిషు ఇండియాలో ఇచ్చిన ఓటింగుహక్కు ఇస్తేచాలట! అదీ సాధ్యంకాకపోతే, ప్రస్తుతము సంస్థానలలోఉన్న బూటక శాసనసభలు ఎన్నుకొని పంపితేచాలట! అదీ సాధ్యంకాకపోతే, సంస్థాన ప్రజామండలి సూచించిన పేర్లనుండి రాజులు నియమిస్తే సరిపోతుందట!

సంస్థానాలలో ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ప్రస్తుత బూటక శాసనసభలను, కంపెనీలన్నిటిని ప్రజలు బహిష్కరించి ప్రజారాజ్యంకోసం పోరాడాలనే నినాదం కాంగ్రెసు నాయకులివ్వడంలేదు. అయినా ప్రజలు సంస్థానాధీశుల నిరంకుశత్వాన్ని ఎదుర్కొని తమంతటతామే పోరాటాలు సాగిస్తూ ఉంటే కాంగ్రెసునాయకులు వీరిని కమ్యూనిస్టులు ప్రోద్బలంచేసి తెస్తున్నారని నిరసిస్తున్నారు.

కాంగ్రెసునాయకుల ఈఉద్యమవ్యతిరేకరాజీ పద్ధతులను, ప్రజాపోరాటాలనునిరసించడాన్ని చూచి ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు, వారి జంట్లు సంస్థానాధీశులు విజృంభిస్తున్నారు.

కాశ్మీరురాజు నెహ్రూను అరెస్టుచేసి నిర్బంధించగలిగాడు. షేకు అబ్దుల్లాకు మూడేండ్ల కఠినశిక్ష వేసి జెయిలులో పెట్టగలిగాడు. కాశ్మీర ప్రజలపై దారుణకృత్యాలు ఎన్నిటినో చేయగల్గుతున్నారు.

తిరువాన్కూరులో దివాన్ సర్ సి. పి. రామస్వామి అయ్యరు, కమ్యూనిస్టుపార్టీని, అనేక కార్మిక సంఘాలను నిషేధించాడు. కార్మికుల బ్రహ్మాండమైన పోరాటాలను అణచివేస్తున్నాడు. నేడు కాంగ్రెసు నాయకులనుకూడ అరెస్టుచేయడానికి మొదలు పెట్టాడు.

నైజాం క్రొత్త దివాను సర్ మీర్జా ఇస్మాయిల్‌పై అఖిలభారత కాంగ్రెసు

(మిగతా 4 వ పేజీలో)

జాతుల స్వయంనిర్ణయహక్కుత్రోసిపుచ్చారు

ఆంధ్రుల రాష్ట్రవాంఛను వెనక్కు నెడుతున్నారు

(1 వ పేజీ తరువాయి)

నాయకత్వం చాల ఆశ పెట్టుకుంది. (మీర్జాను కష్టం కలిగించవద్దు. పోరాటం లేవద్దంటూ స్టేటు కాంగ్రెసు నాయకులకు కాకీదులను పంపింది. ఫలితం ఇదివరకు కమ్యూనిస్టులను, ఆంధ్రమహాసభ కార్యకర్తలను, కార్మికసంఘ నాయకులను నిర్బంధించి వుంటగనే ఉద్యమాన్ని భగ్నంచేయ బూను కొనిన మీర్జా, నేడు స్టేటు కాంగ్రెసుకే మొండిచెయ్యి చూపెట్టాడు. తన బూటక సంస్కరణలలో ఎట్టిమార్పు చేయనంటు న్నాడు. స్టేటు కాంగ్రెసు ఏదైనా పోరాటం తెస్తే హిందూ-ముస్లిం దెబ్బలాటలు దెచ్చి రక్తపాతంతో ముంచెత్తివేస్తానంటూ ప్రగల్భాలు కొట్టుతున్నాడు.

విశాలాంధ్ర నిర్మాణానికి తిలోదకాలు

ఈ రీతిగా ఇంగ్లీషు సామ్రాజ్యవాదులతో, సంస్థానాధీశులతో రాజీ మంతనాలాడడంతో సర్వస్వతంత్ర విశాలాంధ్ర నిర్మాణానికి కాంగ్రెసు నాయకులు తిలోదకాలు వదిలారు.

అఖిలభారత కాంగ్రెసునాయకులు, బిర్లా-తదితర పెట్టుబడిదారుల, కోటీశ్వరుల ప్రాబల్యంవల్లనే జాతుల స్వయంనిర్ణయహక్కును త్రోసిపుచ్చారు. భరతఖండమందంతా ఏకచ్ఛత్రాధిపత్యంగా తమ పరిశ్రమలను, తమ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోవాలని బిర్లాలు, కోటీశ్వరుల ఎత్తుపేకాట. వివిధ భాషావిజ్ఞానాలు కలిగిన వివిధ రాష్ట్రప్రజలకు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకొనే హక్కును, విడిపోయే హక్కును కూడా అంగీకరిస్తే, వారు తమ ప్రాబల్యాన్నుండి విడిపోతారేమో నన్న భయంతోనే బిర్లాలు, పెట్టుబడిదారులు జాతుల స్వయంనిర్ణయ హక్కును త్రోసిపుచ్చారు.

ముస్లిం పెట్టుబడిదారులు, కోటీశ్వరులు పంజాబు, సింధు, సరిహద్దు, బెంగాలు, అస్సాములలో తమకు యెట్టి పోటీలేకుండా అచ్చటి ప్రజలను దోచుకోడానికని భారత దేశాన్నుండి వెంటనే ఈ ప్రాంతాలను విడదీయాలంటూ, పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచాలంటూ దానిని వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం పెట్టుబడిదారులు, ముస్లింలీగు నాయకత్వం కూడ తాముకోరే పాకిస్థాన్ రాజ్యంలోని వివిధ భాషా విజ్ఞానాలుకల్గిన వివిధ ప్రజలకు స్వయంనిర్ణయ హక్కును, కాంగ్రెసునాయకులవలెనే నిరాకరిస్తున్నారు. వీరుకూడా కాంగ్రెసు నాయకులవలె భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే మనం ఆశ్చర్యపడవలసిన అవసరంలేదు.

ఆంధ్ర పెట్టుబడిదారుల భయం

ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రనిర్మాణము తమ వ్యాపారానికి, తమ పరిశ్రమాభివృద్ధికి అడ్డుతగులుతుందనే భయం, అఖిల భారత పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు లేకపోలేదు. తమతమ భాషా విజ్ఞానాలలో ప్రత్యేకాభివృద్ధి చెందుతున్న ప్రజలు త్వరలోనే పెట్టుబడిదారుల దోపిడిని వ్యతిరేకిస్తూ ముందుకు వస్తారనే భయం సామ్రాజ్యవాదులవలెనే వీరినికూడ పట్టుకుని పీడిస్తూ వుంది.

సామ్రాజ్యవాదుల ప్లానుకు ప్రక్కతాళం

అందుచేతనే ఇంగ్లీషు సామ్రాజ్యవాదులతోను సంస్థానాధీశులతోను రాజీబేరాలకు దిగిన భారతదేశ పెట్టుబడిదారులు భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సమస్యపై కూడ సామ్రాజ్యవాదుల ప్లానుకు ప్రక్కతాళం వేయడం ఆరంభించారు.

"హిందూస్థాన్ టైమ్సు" కుటిలవాదన

బిర్లా పత్రిక "హిందూస్థాన్ టైమ్సు" సెప్టెంబరు 19వ తేదీన ఒక వ్యాసం వ్రాసింది:

భాషావిజ్ఞానాలనుబట్టి రాష్ట్ర విభజన సమస్యను, కొత్త రాజ్యాంగం ఏర్పాటుచేసిన పిమ్మట తీసుకోవచ్చునట। ఎందుకంటే ఇది చాల క్లిష్టమైనసమస్యట। మన అంతరంగిక సమస్యలలో ఒకటట; సంపూర్ణ స్వాతంత్ర్య సంపాదనకు సంబంధించిన సమస్యకాదట। ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు ఇంగ్లీషు వారి చేతులలోనుండి అధికారం భారతప్రజల హస్తగతంకాకుండా ఆలస్యం చేయడానికి బిర్లా 'హిందూస్థాన్ టైమ్సు' అంగీకరించదట। నకిలీలులోను, సంస్థానాధీశులతోను రాజీచేసుకొనే బిర్లాకు స్వాతంత్ర్యం సాధించాలని ఎంత ఆతుర్దా పుట్టుకువచ్చింది !! బిర్లా పత్రిక ఇంతటితో ఆగలేదు:

— మే 16 న ఇంగ్లీషు మంత్రులు చేసిన ప్రకటన ప్రకారం ఇప్పుడున్న రాష్ట్రాంకే గ్రూపు రాజ్యాంగవిధానాన్నుండి విడిపోయే హక్కు వుందట। ఇప్పుడున్న రాష్ట్రాలను విడదీసి క్రొత్తరాష్ట్రాలగజేస్తే వాటికి ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు ఇచ్చిన విడిపోయేహక్కు నిరుపయోగమవుతుందట ! అంతేకాకుండా రాజ్యాంగనిర్మాణసభ క్రొత్త రాష్ట్రాలకు ఈ విడిపోయే హక్కును ఇస్తే, ఇంగ్లీషు మంత్రుల ప్రకటనను మార్చివేశారనిఇంగ్లీషు ప్రభుత్వం పేచీకూడ పెట్టవచ్చునట; అందుచే ఇంగ్లీషు ప్రభుత్వానికి కోపంరాకుండా, దాని అడుగులకు మడుగులు ఒత్తుతూ, అది చెప్పిన పద్ధతులద్వారా దాని రాజ్యాంగనిర్మాణ సభద్వారానే బిర్లా స్వాతంత్ర్యం సంపాదించుతారట!

చిట్టచివరకు మన కండ్లపైకు తుడవడానికి బిర్లా ఊటిదార్పు చదివించారు: భారతదేశానికి రాబోయే యూనియన్ రాజ్యాంగంలోనూ, రాష్ట్రాల రాజ్యాంగంలోనూ రాష్ట్రాలను పునర్విభజన, ఏకీరిగా, ఎప్పుడు, ఏసంస్థద్వారా ఎంతకాలంలో జరిగితీరాలో స్పష్టంగా వ్రాస్తారట!

ఢిల్లీ నివాని అసఫాలీ ఆమధ్య మద్రాసుకు వచ్చి భాషాప్రయుక్తరాష్ట్రనిర్మాణానికితొందరపడకూడదు అని హితబోధ చేశాడు. దాని వెనకాలవున్న కిటుకు యీ బిర్లాయే అని ఇప్పుడర్థమవుంచి.

మొన్న ఈ మధ్య మద్రాసు శాసనసభలోని ఆంధ్రులంతా వెంటనే రాష్ట్రనిర్మాణం కావాలంటూ ఒకనివేదికను ప్రధాని ప్రకాశంగారికి పంపారు. దానిని ఖండిస్తూ ఇక రెండేండ్లవరకు ఈ విషయంలో గప్‌చిప్‌గా వుండాలని అంటూ వల్లభాయి జాబీదు పంపించాడని అసోసియేటెడ్ ప్రెస్‌వార్త ఒకటి చదివాను. ఈవల్లభాయి వెనకాల కూడ బిర్లా ప్రకృతులే కన్పడుతారు।

బిర్లా, వల్లభాయిల ఈకోరణి సామ్రాజ్యవాదుల ఆటకు ప్రక్కతాళం వేయడంతప్ప మరేమీకాదు. సామ్రాజ్యవాదులకు భాషాప్రయుక్త రాష్ట్ర విభజన మహా ప్రమాదంగా కన్పడుతుంది. అందుచే వారిబంటు, రాజ్యాంగ నిర్మాణసభ న్యాయశాస్త్ర సలహాదారు అయిన బి. యన్. రావు కొత్తరాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ఈ రాజ్యాంగ నిర్మాణసభకు హక్కులేదంటున్నాడు. ఒకవేళ హక్కు ఉందని వాదించినా, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఎక్కువ ఖర్చుకు దారితీస్తాయి కాబట్టి అవసరంలేదని సలహా చెప్పుకున్నాడు.

బిర్లా, అతని మాటలు విన్న కాంగ్రెసు నాయకులు అసలు భాషాప్రయుక్తరాష్ట్రాలే వద్దంటే ప్రజలముందు తమ మర్యాదకాస్తా పోతుందని ఎరుగుదురు। అందుచేతనే వారి వాదన : భాషాప్రయుక్తరాష్ట్రాలు అవసరం, కాని వాటిని యేర్పాటుచేసేవరకు సంపూర్ణ స్వాతంత్ర్యం రాకుండా ఆపుచేయకూడదంటూ వాదిస్తున్నారు. ప్రజల స్వాతంత్ర్య కోరికను ఆధారం చేసుకొని ప్రజలను మభ్య పెట్టజూస్తున్నారు. పైగా ఇప్పుడే భాషాప్రయుక్త రాష్ట్రవిభజన సమస్యను తెస్తే అది ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు యేర్పరచిన రాజ్యాంగ ప్రణాళిక సూత్రాలకు (మే 16 ప్రకటన) వ్యతిరేకం కాబట్టి ఇంగ్లీషువారు రాజ్యాధికారాన్ని అప్పగించడానికి పేచీలు పెట్టుతారంటూ సంపూర్ణ స్వాతంత్ర్యం వెనక్కి పోతుందనే వింకిముందు పెట్టుతున్నారు.

ఇప్పుడున్న రాష్ట్రాలను భాషా విజ్ఞానాలనుబట్టి తిరిగి విభజించితే సామ్రాజ్యవాదులు మన ప్రజలలో చీలికలు కల్పించలేరు. అస్సాం-బెంగాలు, పంజాబు-సిక్కు తగాదాలు లేకుండాపోతాయి. దానివలన రాబోయే రాజ్యాంగంలో వారి ఆటలుసాగవు. కాబట్టి రాజ్యాంగ నిర్మాణసభ ఇప్పుడున్న రాష్ట్రాలనుబట్టే రాజ్యాంగాన్ని ఏర్పరచాలి. కొత్త రాష్ట్రాలు ఏర్పరచడానికి "హక్కు లేదంటూ సామ్రాజ్యవాదులు వాదిస్తున్నారని ఈ వ్యాసములో మొదటిభాగంలో మనం చూచాం.

అయినా, "సామ్రాజ్యవాదుల ప్లానును అక్షరాల అనుసరించి పనిచేయండి. కొత్త రాష్ట్రాలకోసం పోట్లాడవద్దు" ఇదీ బిర్లా పత్రిక మనకిచ్చే సలహా. ఈ సలహాను పాటిస్తే, మనకు స్వతంత్రంగాదు వచ్చేది. దానిసత్యమేనని వేరే చెప్పనవసరంలేదు.

1938 లో కూడ అఖిలభారత కాంగ్రెసు వర్కింగు కమిటీ ఒకపర్యాయం స్వరాజ్యం వచ్చే వరకు, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికోసం ఆందోళన చేయవద్దు అని హుకుం జారీ చేసింది. దానితోముందిపది ఆరోజుల్లో కొంతమంది ఆంధ్రోద్యమనాయకులు అలాగయితే ముందుమాకు రాష్ట్రం ఇవ్వండి. తర్వాత స్వరాజ్యం సంగతి చూచుకుంటామని ఛాలెంజిచేశారు. సంపూర్ణ స్వాతంత్ర్య సంపాదన, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం ఒకదానికొకటి వ్యతిరేకంకాదు. రెండూ ఒకటే ఉద్యమం.

భాషాప్రయుక్తరాష్ట్రవిభజన జరుగకుండా చూడాలని సామ్రాజ్యవాదులు చూస్తారు. సాధ్యమయినంతవరకు ఆలస్యంచేయడానికి అనేక ఆటంకాలు కల్పిస్తారు. దానికి మనం లొంగిపోయి, రాష్ట్ర విభజనకు వాయిదా వేయడమంటే సామ్రాజ్యవాదుల ఎత్తు నెగ్గిందన్నమాట।

కాని సామ్రాజ్యవాదుల ఎత్తును భగ్నపరచి భాషాప్రయుక్త రాష్ట్రనిర్మాణాన్ని సాధించ పూనుకోవడమంటే సంపూర్ణ స్వాతంత్ర్యంకోసం పనిచేయడమేఅవుతుంది.

బ్రిటిషు సామ్రాజ్య వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటంలో చేరకుంటే, ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల పరిపాలనను కూలద్రోయడానికి పనిచేయకపోతే, మనం కోరుతున్న రాష్ట్రం రాదు.

సంస్థానాధీశులు, సామ్రాజ్యవాదులున్నంతకాలం ఏర్పడే రాష్ట్రాలు ఐక్య విశాలాంధ్ర కాదు-ప్రజారాజ్యమూకాదు. దీనితో మన సమస్యలేమీ పరిష్కరింపబడవు. కాబట్టి నిజమయిన విశాలాంధ్ర ప్రజారాజ్యం స్వాతంత్ర్యపోరాటంద్వారానే సాధించగలం.

నేడు కాంగ్రెసు నాయకులు ఇంగ్లీషు సామ్రాజ్యవాదులతో, సంస్థానాధీశులతో రాజీ పడుచున్నట్లే భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణవిషయంలో కూడ రాజీపడుతున్నారు. ఏవిధంగా సామ్రాజ్యవాదులతోను, సంస్థానాధీశులతోను కాంగ్రెసునాయకుల రాజీపంథాను స్వాతంత్ర్య అభిలాషులమంతా ఎలా వ్యతిరేకిస్తామో, అదేరీతిగ రాష్ట్రనిర్మాణంలోను వారు అవలంబించే దిగజారుడుపద్ధతిని కూడ వ్యతిరేకించాలి.

బర్మా తాత్కాలిక ప్రభుత్వానికి రాజీనామా

కమ్యూనిస్టు నాయకుల వివరణ

(మా ప్రత్యేక విలేఖరి)

రంగూన్, అక్టోబరు 20

నేడు పత్రికా విలేఖరులసభలో ఫాసిస్టు వ్యతిరేకసమితిలోని కమ్యూనిస్టుగ్రూపు నాయకులు థీన్-పే, థాన్-టూన్‌లు ఈ విధంగా ఉపన్యసించారు.

"ఫాసిస్టు వ్యతిరేక సమితిలోంచి కమ్యూనిస్టుల్ని పంపివేశారనేవార్త దేశభక్తులకు విచారాన్ని, సామ్రాజ్యవాదులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

"ప్రస్తుత సమితి నాయకులకూ, కమ్యూనిస్టులకూ, మధ్య భేదాలు జూలై 26 నాటి నుంచి తీవ్రం అయినాయి. బర్మా ప్రభుత్వం ప్రజల పౌరసత్వహక్కులపై సాగిస్తున్న దాడికి వ్యతిరేకంగా అవాడే ప్రజాపుద్యమం లేవదీయాలన్నాము. కాని, సమితినాయకులు అంగీకరించలేదు.

"పోలీసుల సమ్మె ప్రారంభం కాగానే దానిని బలపరచడానికై మిగిలిన శాఖలలో కూడా ప్రజలను ఆయత్తపరచాలన్నాం. సెప్టెంబరు 23 న రైతుల ఆందోళన, కార్మికులసమ్మెలు దేశంఅంతటా ఏర్పాటుచేశాం. కాని, 16 వ తేదీనాటినుంచీ సర్వవ్యాపిత సమ్మెకు వ్యతిరేకంగా జనరల్ ఆంగ్-సాన్ మొదలగువారు ప్రచారం ప్రారంభించారు.

"అక్టోబరు 12 నాటినుంచీ బర్మాలో సర్వవ్యాపితసమ్మె జరపడానికి నిర్ణయంజరిగింది. దానిని అణచివేయడానికని, 10 వ తేదీన సమితినుండి కమ్యూనిస్టులను తొలగిస్తూ తీర్మానించారు. సమితికీ కమ్యూనిస్టులకూ మధ్య విభేదాలు ఏర్పడాలని కోరుతున్న సామ్రాజ్యవాదుల ఆశలుఫలించాయి.

"ప్రజాపుద్యమాలకు, సమ్మెలకు మేము ముందుండి నడుపుతూంటే, వానిని ధ్వంసం చేయడానికై సమితి ప్రయత్నిస్తూంది. దానికై ప్రభుత్వాధికారాన్ని ఉపయోగపర్చుకుంటూంది. ప్రజాపుద్యమాలనే విరోధిస్తూంది.

"ప్రజాపుద్యమాలద్వారా బర్మా స్వాతంత్ర్యసాధనకై మేము ముందుకు సాగుతున్నాం. బ్రిటిష్ సైన్యాలు పోవాలనీ, సంపూర్ణ స్వతంత్రాధికారాలుగల రాజ్యాంగ సభ ఏర్పడాలనీ మేము కోరుతున్నాం. సమితి నాయకులు 'స్వాతంత్ర్య' సంపాదనకు ఇంగ్లండు వెళ్ళిరావాలనే ప్రయత్నంలో వున్నారు."

500 మంది కమ్యూనిస్టులు జైళ్ళలో వున్నారు

థాకిన్-సో (కపార్టీమీద కొద్దిరోజుల క్రితమే నిషేధం తొలగించారు) యొక్క ఎర్రజెండాపార్టీసభ్యులు మొత్తం 500 మంది నేటికి జైళ్ళలో మ్రగ్గుతున్నారు.

సరిహద్దు కొండజాతులదేశం

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సైనికకేంద్రం

సజ్జద్ జహీర్

వజీరిస్తాన్‌లో ఈమధ్య వరుసగా నెలరోజులు విమానదాడులు జరిగాయి. గ్రామాలకు గ్రామాలు దగ్ధమయాయి. తర్వాత, నెహ్రూ పర్యటనసందర్భంలో లీగ్ అనుచరులు నల్ల జండా ప్రదర్శనలుచేశారు. కొన్నిచోట్ల కొండజాతివారు తుపాకులుకాల్చి, రాళ్లవర్షం కురిపించారు. నెహ్రూ పరివారంమీద హత్యాప్రయత్నం చేశారు. ఈ వార్తలన్నీ విన్న తరవాత, అసలు సరిహద్దు కొండజాతుల సమస్యఏమిటో — అనేప్రశ్నపై అందరిదృష్టి లగ్నమైఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్, తూర్పు సరిహద్దుకూ, పశ్చిమోత్తర సరిహద్దురాష్ట్ర జిల్లాలకూ (ఈ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెసు పరిపాలనలో ఉంది) మధ్య ఉంది. కొండజాతుల దేశం. దీని వైశాల్యం 28 వేల చదరపుమైళ్ళు; జనసంఖ్య 25 లక్షలు. ప్రధానమైన నాలుగు పఠాన్ తెగలు యిక్కడనివసిస్తున్నాయి-అఫ్రిదీలు, మొహమాండ్స్, వజీరీలు, మసూద్‌లు. ఒక్కొక్కతెగ కొన్ని ముఠాలుగా విభజింపబడి ఉంటుంది. ఈ ముఠాలకు ఖేల్‌లు అంటారు. పైనాలుగు తెగలే గాకుండా, చిన్న చిన్న తెగలు ఇంకా చాలా ఉన్నాయి.

ఈ ప్రాంతంలో పంటలు పండవు. విద్య, విజ్ఞానం శూన్యం. ఎక్కడచూచినా కొండలు, పర్వతాలే. ప్రజలు పొట్టకూటికి ఎన్నిఅవస్థలైనా పడాలి. వారు అతి నికృష్టమైన జీవితం గడుపుతారు. స్థిరనివాసంలేనందున, నాగరిక జీవితానికవసరమైన సౌకర్యాలేవీవారికిలేవు. ఈ పరిస్థితుల్లో ఒకతెగకూ-మరొక తెగకూ మధ్య తరచు యుద్ధాలు జరుగుతూఉంటాయి. అప్పుడప్పుడు ఈ ప్రజలు దిగువ ప్రాంతాలకు వచ్చి, పరిహద్దురాష్ట్ర జిల్లాలపై దాడులు చేస్తారు. అక్కడి ప్రజల వస్తువాహనాలను దౌర్జన్యంగా కొల్లగొట్టుకొని, వెళ్ళిపోతారు.

సామ్రాజ్యవాదుల కుట్రలకు ఆటపట్టు

దాదాపు 100 సంవత్సరాలుగా యీదేశం సామ్రాజ్యవాదుల కుట్రలకు ఆటపట్టుగా ఉంటోంది. ఒక్కొక్కప్పుడు వీరు బ్రిటిష్ సైనికులచేత దాడులుచేయించి, అనే రాక్షస కృత్యాలు జరుపుతారు. ఇతరసమయాలలో "శాంతి"ని కాపాడుతూన్నట్లు నటిస్తారు.

ఒక్కొక్క తెగకు "మాలిక్" అనబడే నాయకుడుంటాడు. వారిలో కొందరిని బ్రిటిష్ ఏజంట్లు చేరదీసి, లంచాలు-వినాళాలు(?)యిచ్చి, స్వాధీనంచేసుకుంటారు. తమకువ్యతిరేకంగా నడిచే తెగలమీదికి వీరిని ఉసిగొల్పుతారు.

బ్రిటిష్ ప్రభుత్వం నియమించే పొలిటికల్ ఏజంట్లు సాధారణంగా కుట్రలుపన్నుటంలో మొనగాళ్ళు "విభజించి పాలించే" రాజనీతిని వీరు నైపుణ్యంగా అమలుజరుపుతారు. వివిధతెగలమధ్య వైషమ్యాలు పెంచడం, అంతర్యుద్ధాలు పురిగొల్పడం, వీరికి ఒక చిత్రకళ ! పరమనీచుల్ని, దుర్మార్గుల్ని, చేరదీసి వారిద్వారా తమ పనులు చేయించుకుంటారు.

ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంగాని, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించి, ప్రజలకు నాగరిక పద్ధతులు అలవర్చడం గాని-పొలిటికల్ ఏజంట్లదృష్టిలో లేనేలేదు. అందుకై వారెట్టిప్రయత్నం చేయలేదు.

ఉద్దేశపూర్వకంగానే సామ్రాజ్యవాదులు యీవిధాన మవలంబిస్తున్నారు. ఎందువల్లనంటే, అభివృద్ధులు వీరికి అలవడితే, యితరప్రాంతాల ప్రజలతో కలిసి, తమ ఉనికికే వారు భంగం వాటిల్లజేస్తారు. భారత స్వాతంత్ర్య సమరంలో అప్పుడు పఠాన్ జాతి ప్రధానపాత్రవహించుతుంది। సామ్రాజ్యవాదులిందుకు ఇష్టపడరు.

హిందూ-ముస్లిం వైషమ్యాలు పెంచుతున్నారు

ఈవిధంగా సరిహద్దు కొండజాతుల్ని అన్నివిధాల అనాగరికులుగా వెనుకబడి ఉండేటట్లు చేస్తేనే సామ్రాజ్యవాదులు బాగా నాటకం ఆడవచ్చు ననుకున్నారు. ఈ ప్రదేశాన్ని వారొక ప్రధాన సైనిక కేంద్రంగా ఉంచుకోదలచారు. ఇటు భారత ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని అణచేటందుకు, అటు ఆఫ్ఘనిస్తాన్‌మీద గాని, ఆఫ్ఘనిస్తాన్ ప్రక్కనేవున్న ఇతర దేశాలమీదగాని (సోవియట్ యూనియన్) గాని యుద్ధం ప్రకటించి దండయాత్రలు నడిపేందుకు ఈ ప్రదేశాన్ని ఉపయోగించు కొంటున్నారు. బ్రిటిష్ వైమానికులకు తరిఫీదు యిచ్చేటందుకు కూడా ఇది ఉపయోగ పడుతోంది.

అంతేకాదు. సామ్రాజ్యవాదులు మరొక అడుగు ముందుకు వేశారు. కొండజాతులు దిగువ ప్రాంతాలకు వచ్చి దోపిళ్ళు చేసినప్పుడు, వ్యక్తుల్ని ఎత్తుకుపోయి దాచివేసినప్పుడు, ఈ చర్యలను హిందూ-ముస్లిం కొట్లాటలుగా చిత్రిస్తున్నారు. నిజం ఆలోచిస్తే, ఆర్థిక కారణాలే వీటివెనుక వున్నవి. ఎత్తుకు పోబడినవారి వివరాలు పరిశీలిస్తే హిందువుల సంఖ్యకంటె మహమ్మదీయుల సంఖ్య పెద్దదని సరిహద్దు కాంగ్రెసు నాయకులు చాల సార్లు వివరాలతో ఋజువుచేశారు.

కాబట్టి, కొండప్రాంతంలో బ్రిటిష్ వారవలంబించే విధానం ఏమంటే: ఇక్కడి ప్రజల్ని ఎల్లకాలం అనాగరికులుగా ఉంచడం, వారిలోవారికి పేచీలు పెట్టి అంతర్యుద్ధాలు రెచ్చగొట్టడం; తాము చెప్పినట్లువినని తెగలపై బాంబుల వర్షంకురిపించి వారిగ్రామాలను ధ్వంసం చేయడం: బ్రిటిష్ ఇండియాలోని హిందువులకూ-పఠాన్ జాతికీ మధ్యమతవైషమ్యాలు ప్రోత్సహించడం.

కొండజాతుల దేశాన్ని తమ సైనిక కేంద్రంగా ఉంచుకోవడానికే సామ్రాజ్యవాదులు ఈవిధానం అవలంబిస్తున్నారు.

కొత్తప్రభుత్వం అధికారానికి వచ్చినా, విధానం పాతదే

బ్రిటిష్ పాలకవర్గం పైకిమాత్రం, రాజకీయశాఖను కొత్త ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్లు ప్రకటించింది. రక్షణశాఖకూడా బలదేవ్‌సింగ్‌కు స్వాధీనంచేసింది. కాని, యదార్థం ఏమంటే, మొదటినుంచీ అమల్లో ఉన్న సామ్రాజ్యవాద విధానమే కొనసాగుతోంది. వజీరిస్తాన్‌పై విమానదాడులను గూర్చి అబ్దుల్ గఫూర్ ఖాన్ అన్నమాటలు వింటే, ఈ విషయం స్పష్టమవుతుంది. ఆయన ఇలా అన్నాడు.



అబ్దుల్ గఫార్ ఖాన్

"వజీరిస్తాన్ గ్రామాలపై వారు విమానదాడులు జరిపారు. బాంబులవర్షం కురిపించారు కాని, వాటిని పైకి పొక్కనీయలేదు. సరిహద్దురాష్ట్ర మంత్రివర్గానికి కూడా తెలియనివ్వలేదు. నేను లోగడ ఒక ప్రకటన చేసేవరకు, ప్రపంచానికి ఈ విషయం తెలియతెలియదు. ఎందువల్ల దీన్ని అంత రహస్య-గాడుంచవలసి వచ్చింది? బ్రిటిష్‌వారి ఉద్దేశం సరియైనదికాదనే అనుమానం దీనితో ధృవపడింది. ఒకవైపు ఢిల్లీలో నూతన తాత్కాలిక ప్రభుత్వం అధికారం స్వీకరించుతూంటే కొద్దిరోజులు ముందు యీ హత్యాకాండ జరిగింది. కొండ జాతులతో మన సంబంధాలు చెడగొట్టడానికే యిది జరిగింది"

ఈప్రాంతంలో బ్రిటిష్‌సేనలు ఉన్నంతకాలం, రాజకీయశాఖ తాలూకు సివిలియన్ ఏజంట్లకు ఇక్కడ పెత్తనం ఉన్నంతకాలం, కొండజాతులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని నెహ్రూ ఎంత ప్రయత్నించినా, ఆ ప్రయత్నం విఫలం కాకమానదు. బ్రిటిష్‌వారు ధనం, తుపాకులు, ఫిరంగులు, కుట్రల ద్వారా తమ పెత్తనం చిరస్థాయిగా ఉండేటట్లు జాగ్రత్తపడతారు.

నెహ్రూ పర్యటనలో జరిగిన నల్లజండాల ప్రదర్శనాన్ని గూర్చి యీనెల 17 వ తేదీని గఫూర్‌ఖాన్ యిలా ప్రకటించాడు.

"పండితనెహ్రూను కొండజాతుల ప్రాంతానికి వెళ్ళకుండా చేసేందుకు రాజకీయశాఖ చాలా ప్రయత్నించింది. కాని నెహ్రూ వారి మాటలనుధిక్కరించి వెళుతున్నాడు. అందుకనే రాజకీయశాఖవారు వ్యతిరేకప్రదర్శనలు చేయిస్తున్నారు.

కాంగ్రెసు-లీగ్ ఘర్షణను సామ్రాజ్యవాదులు ఉపయోగించుకుంటున్నారు

భారతదేశమందలి ఇతర ప్రాంతాలలో మాదిరిగానే, ఇక్కడ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాంగ్రెసు-లీగ్ ఘర్షణను తమ స్వార్థం కోసం ఉపయోగించు కొంటున్నారు.

"పాకిస్తాన్ స్థాపనకై ప్రారంభంకానున్న పోరాటానికి కొండజాతుల వారంతా సిద్ధంగా ఉన్నారు," అంటూ కొందరు 'మాలిక్'లు చేసిన ప్రకటనలు, లీగ్‌పత్రికలనిండా అచ్చువేయబడ్డాయి. "బ్రిటిష్ ప్రభుత్వం హిందువులకు అధికారం స్వాధీనం చేస్తూంటడం వల్లనే ఇక్కడి ప్రజలు క్రోధోన్మత్తులై ఉన్నారు." అని 'డాన్' పత్రిక (లీగ్) సెప్టెంబరు 9 వ తేదీని ప్రకటించింది. కొండజాతుల దేశాన్ని సరిహద్దు రాష్ట్రంలో కలుపుకోవలసి యుంటుందని గఫూర్‌ఖాన్ చెప్పినట్లు అబ్దుల్ రబ్‌నిస్తార్ (సరిహద్దు లీగ్ నాయకుడు) ప్రకటించాడు.

ఇలా చేస్తే స్వాతంత్ర్యం అనుభవించే పఠాన్ జాతిని హిందువుల చేతిక్రింద బానిసగా చేయడమే అవుతుందని బెదిరించారు; కాని, గఫూర్‌ఖాన్, తాను అలా అనలేదని స్పష్టపరిచాడు. అయినా, లీగ్ నాయకులకు సంతృప్తిలేదు। హిందూ వ్యతిరేక విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. "వజీరిస్తాన్‌లో విమానదాడులు చేయించినది కాంగ్రెసు ప్రభుత్వమే" నన్నంతవరకు రాష్ట్ర ముస్లింలీగు వెళ్ళింది. (సెప్టెంబరు 22)

పఠాన్ ప్రజలకు ముస్లింలీగ్ చేసినసహాయంఏమీలేదు

పఠాన్ ప్రజలకు ముస్లింలీగు చేసిన సహాయం ఏమీలేదు. 1920 నుంచి నేటివరకు పఠాన్ ప్రజలు బ్రిటిష్ కుట్రలను-బ్రిటిష్ ఫిరంగులను ఎదిరిస్తూ ధైర్యంతో అనేక వీరోచిత పోరాటాలు జరిపారు. కాని ఒక్క పోరాటంలో కూడా ముస్లింలీగు పఠాను ప్రజలకు చేయూత నివ్వలేదు. కాంగ్రెసుమాత్రమే చేయూత నిచ్చింది. వారు దాన్ని సుహృద్భావంతో స్వీకరించారు.

1930 నుంచే గఫర్‌ఖాన్ నాయకత్వం క్రింద ఖుదైఖిద్మత్‌గార్‌లు మాత్రమే కొండజాతులకు సహాయ సానుభూతులందజేస్తూ వచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానాన్ని ధిక్కొనడంలో వారు తమకు అండగా నిలుస్తారనే విషయం గుర్తించారు. పరిహద్దు రాష్ట్రముస్లింలీగ్‌లో బ్రిటిష్ పాలకవర్గానికి ఏజంట్లుగా పనిచేసినవారెందరో ఉన్నారు. వారిని కొండజాతి ప్రజలు ఎరుగుదురు. మరొకవైపు, కాంగ్రెసులో అబ్దుల్‌గఫూర్‌ఖాన్, ఆయన అనుచరులు చాలమందిఉన్నారు వారంతా బ్రిటిష్ పాలకవర్గంతో హోరాహోరీగా పోరాటాలు చేశారు. వారిని కూడా కొండజాతులవారు యెరుగుదురు.

ఈ కారణంవల్లనే, ఇపీఫకీర్ వంటి ప్రజానాయకులు కాంగ్రెసు అభిమానులుగా ఉన్నారు. ముస్లింలీగ్‌ను అనుసరించే "మాలిక్"లందరూ బ్రిటిష్ ఏజంట్లుగానే పఠాన్లు భావిస్తున్నారు.

కాంగ్రెసుపట్ల, హిందువులపట్ల ముస్లింలీగు నాయకులు చూపే ఈ గుడ్డి ద్వేషం, పఠాన్ ప్రజల శ్రేయస్సుకే భంగం వాటిల్లజేస్తుంది.

పఠాన్‌జాతి రెండుగా ముస్లింలీగ్, కాంగ్రెసు చీలిపోతే సంతోషించేది సామ్రాజ్యవాదులే. కాబట్టి, కొండజాతి ప్రజలు తమ మధ్యనున్న బ్రిటిష్ తొత్తులతో పోరాటం సాగించవలసియుంటుంది. అప్పుడే వివిధ పఠాన్ తెగల మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. అప్పుడే వారి స్వాతంత్ర్య పోరాటం జయిస్తుంది.

సరిహద్దు రాష్ట్రంలో నివసించే తమ సోదర పఠాన్ ప్రజలతో చేయిచేయికలిపి, భారతీయులు ఇచ్చే ఆర్థిక-రాజకీయ సహాయంతో కొండజాతి ప్రజలు సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు, స్వయంనిర్ణయ హక్కుకొరకు ముందంజవేయవలసియుంది.

— పీపుల్స్‌ఏజ్ నుంచి

విజ్ఞానం - వికాసం

పరిణామం ప్రకృతి స్వభావం మానవాభ్యుదయానికి శాస్త్రవిజ్ఞానం

జె. బి. యస్. హాల్డేన్

ప్రాచీనవాసులకు క్రమమైన ఆలవాట్లు ఆలోచనలు వున్నట్లు తోచదు వారు సహజముగా జరుగు ప్రతి మంచి పనీ ఏదో ఒకదేవుని దీవెన, చెడ్డ పనియయ్యేం పిశాచాల వలన జరుగుతవను కొను చుండేవారు. వాయుదేవునికి కోపంవస్తే గొప్పగాలి, వాన వస్తుందనుకునే వారు. శాతబడి వలన మనుష్యులు చస్తారను కునేవారు. ప్రతి మంచీ చెడ్డ ఏదో ఒక దయ్యానికో భూతానికో అంటగట్టుచుండే వారు.

రానురాను మనుష్యులు ప్రకృతిలో నియమబద్ధమైన, క్రమమైన అలవాట్లు నేర్చుకున్నారు. సూర్యాస్తమయానికి ముందు ఒక నక్షత్రం కనబడితే నైలు నది వరదలు వచ్చునని ఈజిప్టు పురోహితులు చెప్పుచుండేవారు. ఇలా ఏదో ఒక పిచ్చినమ్మకం ప్రజల నిత్యజీవితా లలో ప్రవేశపెట్టారు.

మూఢనమ్మకాలు — విజ్ఞానం

భూగర్భలోహముల యొక్క గుణములను మొదట పనివాండ్రు కనుగొనిరి. తర్వాత శాస్త్రవేత్తలు తెలిసికొనిరి. ఈ విధంగా ప్రకృతిలో కనబడే వస్తువుల నన్నిటిని వంశములు (Families) జాతులు (Speies) అనుక్రమ విధాన విభజింప బడినవి. ఆపదార్థముల నన్నిటిని రకములుగా జంతువర్గము, వృక్ష వర్గము, లోహవర్గములుగా విడదీసిఅన్నిటికన్నా ముందు జంతువర్గము లోని మనుజులు. తర్వాత యితర వెన్నెముక గల జంతుజాతి, స్తనజంతుజాతి, చేప జాతి, క్రిమి కీటకాదులు మొదలగు వానిని ఏర్పరచిరి.

18వ శతాబ్ది ప్రారంభములో ప్రపంచములో జరుగు ప్రతి పనినీ శాస్త్రీయ దృష్టిలో చూడసాగిరి. కొందరు వారి వారి కనుకూలంగా, మూఢనమ్మకాలతో ప్రకృతిలో యీ విధానంగా వుంటానికి దేవుడే కారణమని చెప్పుచూ, వెనుక బడ్డజాతులను అణచుచూ, తమపనులను నెరవేర్చు కొనుచుండిరి. మరికొందరు శాశ్వతమైన క్రమబద్ధమైన చట్టం వలన విశ్వమంతా సాగిపోతూందని చెప్పుచుండిరి.

పరిణామ విధానం

నేడు చూసే ప్రతి వస్తువూ ఎలా మారునో చెప్పలేము. మార్క్స్ మానవసమాజము ఎల్లప్పుడూ మారుచుండునని చెప్పినట్లు ప్రకృతి అన్ని వేళలా మారునని చెప్పుటకు శాస్త్రవేత్తలకు ఎంతోకాలం పట్టెను.

ఒక పరమాణువేమగునో, ఏవిధంగా మారునో చెప్పలేము. కాని అనేక లక్షల పరమాణు సముదాయమైనపదార్థాలెట్లుమారునో చెప్పవచ్చు. అదేవిధంగా రాబోవు సంవత్సరములలో నిరుద్యోగ సమస్య ప్రజలను కష్టపెట్టునని చెప్పవచ్చును. కాని తన పనిని ఎల్లయ్య పోగొట్టుకొనేది, లేక పుల్లయ్య పని సంపాదించేది తెల్పి చెప్పలేము.

మనం క్రమమైన పద్ధతిలో భూమిపై జీవులు బ్రతుకటానికి అనువైన వాతావరణంలో వున్నాం. కాని అదంతా మన మంచికే ఏర్పడ్డదనడం సమంజసం కాదు. కాని అట్టి వీలైన వాతావరణం ఏర్పడ్డది గనుకనే ప్రాణికోటి భూమిపై జీవింపగలుగున్నది.

పరిణామం ప్రకృతి సహజమైనది

ఒకప్పుడనుకొన్నట్లు ప్రాణులు పరిపూర్ణత కలిగి గావు. వాటి అసంపూర్ణత వలననే పరిణామమునకు అవకాశమేర్పడ్డది. పాతవి చచ్చిపోకపోతే కొత్తవానికి తావేలేదు. జీవి క్రమ పరిణామములో మినహాయింపు లేకున్నచో కోతిలోనుంచి మనిషి వచ్చేవాడు కానే కాడు. అదే విధంగా మన మానవ సంఘంలోకూడ శాశ్వత చట్టములు, నియమములున్నచో అభివృద్ధి నేదసలుండేదే కాదు. వెనుకటి సంఘ నియమాలతోనే నూతన ప్రకృతికి అనుగుణ్యమైన మార్పులు సంఘములో తేటానికి ప్రయత్నించాలి.

కెనడాలో ప్రతి 11 సంవత్సరాలకు అంటువ్యాధుల వలన లక్షలాది సీమ కుందేళ్ళు చస్తున్నవి. వాటిపై ఆధారపడ్డ ఎన్నో నక్కలు తిండిలేక బక్కచిక్కి మనుష్యులువేసే వలల్లో సులభముగా వేలాది చిక్కుతున్నవి. ఆదిమ నివాసులు మనకన్న తక్కువ జీవితాలను గడపిరి. కాని మనం వారివలె వుండాలంటే వుండలేము. ఏదో యొక సంఘటన అవసరము యొక్క, విచిత్ర సంయోగమే ప్రకృతి. మానవుడు ప్రకృతికి బానిసగాక దానిని వినియోగించ ప్రయత్నించాలి. ఏవిధంగా నంటే - కలరా, సన్నిపాతజ్వర సూక్ష్మజీవులున్న నీటిని త్రాగితే కలరా, సన్నిపాతజ్వరం వచ్చును. ఆ విషయం తెలిసికొని ఆ నీటిని కాచో లేక క్లోరినేట్ చేసినచో ఆ నీరు త్రాగిన అంటువ్యాధులు రావు

ప్రకృతి సూత్రాలు మానవాభ్యుదయానికి

ప్రతి 10 సంవత్సరాలకు నిరుద్యోగము, ఆర్థికమాంద్యమువలన మనం దారిద్ర్యకష్టములకు లోనగుచున్నాం. ఈ విషయం తెలిసిగొని, అలాంటి ఆర్థిక మాంద్య కాలచక్రాన్ని మన శాస్త్ర, ఆర్థికవిజ్ఞానంవలన సుఖవంతమైన జీవితాలను గడపవచ్చును. నేటి ప్రపంచములో ఆర్థికమాంద్యంతో అన్నిదేశాలు బాధపడుచున్నవి. కాని సోవియట్ రష్యాలో దరిలపడుట. ఆర్థికమాద్యం లేదు. నియమరహితమైవున్న ప్రకృతిని మనం, మన చాకచక్యంవలన వక్రమార్గాన నడిపించవచ్చును. మనం మాత్రం ప్రకృతిలో జరుగు అరాజకాన్ని దాన్ని దాపికే వదలక మూలకారణం కనుగొని తగిన నివారణోపాయాల్ని మనవిజ్ఞానంవలన ఎప్పటికప్పుడు కనుగొనుచూ పురోగామి మార్గాన పోవుచుండవలెను.

భారత ప్రజానాట్యమండలి మహాసభ

డిసెంబరు ఆఖరువారాన, బొంబాయిలో

బెజవాడ, అక్టో. 23

ఆంధ్ర ప్రజా నాట్యమండలి ఆర్గనైజర్ డాక్టరు రాజారావుగారు క్రిందిప్రకటన చేస్తున్నారు.

భారత ప్రజానాట్యమండలి మూడు సంవత్సరాలనాడు స్థాపించబడి, వివిధ రాష్ట్రాలలో వారి దళాలద్వారా కళారూపాలను ప్రదర్శించి, ప్రజలయొక్క మన్ననలుపొందింది. నేడు భారత రాజకీయ వైజ్ఞానిక రంగాలు పరస్పర వైరుధ్యంతో, విభిన్న ధృక్పథంతో, పోతున్నాయి. ఒకప్రక్క మున్నెన్నడూ కనీవినీ ఎరుంగని ప్రజావెల్లువ, స్వాతంత్ర్యకాంక్ష వుప్పొంగుతూవుంది సంస్థాన ప్రజలు కార్మికులు, రైతులు మధ్యతరగతి జనం, మేధావులు, వైజ్ఞానిక అభిమానులూ అందరూ స్వతంత్ర ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మించడానికి ప్రజలందరికి వుపయోగపడే ఆర్థికవ్యవస్థను, విజ్ఞానాన్ని నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. మరోప్రక్క మానవత్వాన్ని మంటలోగలిపే కుల ద్వేషాలను రెచ్చగొట్టే విద్రోహశక్తులు, ప్రజల విప్లవశక్తిని, తప్పు మార్గాలను పట్టిస్తున్నాయి.

కాబట్టి యీ పరిస్థితులలో భారత ప్రజానాట్యమండలి యొక్క పంధాను వివరించి దేశాన్ని-జాతిని కలవరపెట్టే యీ సమస్యలను పరిష్కరించే నాటకాలు - నృత్యాలు-పాటలు - సినిమాలు-మొదలగు కళారూపాలద్వారా ప్రస్తుతం దేశాన్నిఅలముకొన్న అంధకారాన్ని పోగొట్టడానికి ప్రజల నుత్తేజపరచడానికి విజ్ఞాన పరచడానికి సరియైన నిర్ణయాలు తీసుకోవాలనే దీక్షతో భారత ప్రజానాట్యమండలి మహాసభ డిసెంబరు ఆఖరువారంలో బొంబాయిలో జరుపబడుతూంది.

మహాసభకు - కలకత్తా - బెజవాడ-ఢిల్లీ - బొంబాయి దళాలు, ఆహ్వానింపబడ్డాయి. యీ దళాలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన వివిధ రూపాలలో వివిధ భాషలలోనున్న, ఈ విజ్ఞానాన్ని బొంబాయిప్రజలకు చూపించబోతున్నారు.

ఇందుకు ప్రసిద్ధరచయితలు కె.ఆబ్బాస్, సాతీహోష్ సీర్మా, పి. కె. గుప్త, కె.బి. వాడ్లీ, పార్వతి కృష్ణన్, కళ్యాణి కుమారమంగళంగార్లు, బొంబాయి ప్రజానాట్యమండలి కార్యనిర్వాహకవర్గ సభ్యులు కలిసి, ఆహ్వానసంఘంగా ఏర్పడ్డారు. ఇందుకు మన ఆంధ్ర దేశాన్నుండి, ప్రజా నాట్యమండలి రాష్ట్రదళం మన వివిధ కళారూపాలకు-వీధినాటకం-బుర్రకథ-జముకులకథ - ఐక్యత - పంటసిరి-నైనై-మొదలగు నృత్యాలు - చెంచులు-ఫకీర్లు - చిత్రవేషాలు ప్రదర్శించడానికి వెళుతూవుంది.

నైజాం నాజీలు

★

వట్టికొండ రామకోటయ్య

మనకొద్దీ పోలీసు రాజ్యం
బాబు మనకొద్దీ పోలీసురాజ్యం
మానవుల బంధించి
బానిసలుగజేసి
మానాలు హరియించుచుండ్రి
లేని పోని నిందలుమోపుచుండ్రి
మనదు ప్రాణంబులను దీయుచుండ్రి
అయ్యో దానవుల తలదన్ను
మానవులు వీరండి ॥మనకొద్దీ॥

ఎండవానలకోర్చి
కండలకరిగించి
బండచాకిరి జేస్తమండి
పంట పండించి తినబోతెనండి
మనకు ఉండదు ఒకపూటతిండి
అయ్యో మండుటాకలిచేత
ఎండి చావాలండి ॥మన॥

తరుగు బందినగాని
నరకారిధాన్యంబు
భరణజేయలంటరండి
ఎంతో నరుకుదాచినవారినండి
మాట వరుసకైన అడుగరండి
అయ్యో దొరకదు గింజంటె
కొరడాల గొడతారు ॥మన॥

కండ్లకుపొరవేసి
యిళ్ళలోపలదూరి
కొల్లగొట్టిరి ధాన్యమండి
అడ వాళ్ళను చెరబట్టిరండి
చంటి పిల్లలను జంపేసిరండి
అయ్యో పల్లెటూళ్ళన్నియు
వల్లకాళ్ళయినవండి ॥మన॥

యూరపు ఖండాన
క్రూరనాజీమూక
నారీమణుల చెరచిరండి
ప్రజలు గోరిగట్టిరి వారినండి
అట్టి వారె నైజాం నాజీలండి
వహ్వా వీరులందరుగలసి
పోరాడెదమురండి మన॥

జంఖానాశాస్త్రి గంభీరోపన్యాసం

★

బొల్లిముంత శివరామకృష్ణ

విలేఖరుల జాతికి చెందిన నాకు ఈ రోజు నిరాహారమయింది. పోనీ కల్పించేందుకూడా యీ విశాలప్రపంచంలో ఎక్కడా యేమీకన్పించడంలా. కల్పనలన్నీ యిదివరకే ఐపోయినాయ్. ఏదన్నా ఊహవచ్చినా అది పత్రికా నిర్వాహకులకు అనుకూలంగావుండాలి. నమ్మేల గొడవన్నాషంటే "ఈరోజున యింతమంది అధికంగావచ్చి పనిలో చేరారు. ఇక రెండురోజుల్లో సమ్మె విఫలమౌతుంది," అని చిలవలు పలవలుగా వ్రాసిపారేద్దును—

బ్లాకుమార్కెటు కేసులు ఒకటిరెండు కన్పిస్తూన్నా—అవి పంపిస్తే యిలాంటి చత్తకబుర్లకేనా నీనిలేఖరిత్వం, మొగాన కొట్టుకో, అంటాడు సంపాదకుడు.

యే ప్రఖ్యాత పురుషుణ్ణన్నా పరమపదింపచేద్దామా, అంటే యీప్రాంతంలో ఏక్కడా నా కలంపోటుతో చచ్చి మర్నాడు శాంతిచేయించుకోకుండా మిగిలిన పెద్దమనిషేలేడు.

పోలీసు దుండగాలంటూ వ్రాసిపారెయ్యడానికి 'పోలీసే ప్రభుత్వం-ప్రభుత్వమే పోలీసు' ఐపోయిన ఈరోజుల్లో ఎన్నిదమ్ముల్తో పోలీసులమీదవ్రాయడం.

నైజాంలో జరిగే రాక్షసకృత్యాలమీద పల్లెత్తుమాట వ్రాయడానికి వీలుపడదు. ఈపత్రికలకు యిక కావలసిన వార్తలేమిటో భగవంతుడికే తెలియాలి.

ఎట్లా చచ్చేట్టు. కనీసం పత్రికన్నా కొనకుండా, ఎవరో ఒకడుకొంటే యిరవైమంది చదివే యీపాఠకులకి, చద్దికబుర్లు సనేమీ గిట్టవు. తాజావార్తలు తాజావార్తలు — ఒకటే తాజా వార్తలు కావాలి.

ఇంతకీ నాకర్మం యిలాకాలకపోతే యే మహానాయకుడో వచ్చి యిక్కడే "అహింసాసూత్రంతో లాఠీ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ ఓ భాష్యం కూలెయ్యగూడదూ" అనుకుంటూ ప్లాట్ ఫారం మీద బెంచీలో కూర్చుని తీవ్రవేదన పడుతున్నాను.

ఇంతలో బయల్దేరబోతూన్న ట్రైన్ లోనుంచి పెద్ద పెద్దగా మాటలువినబడుతూన్నె. మామూలు అలవాటు ప్రకారం గబగబా పరుగెత్తి నెట్టుకుంటూ నెట్టుకుంటూపోయి ఆ మూడవక్లాసు పెట్టెలో కెక్కి చూతునుగదా - ఓహో - ఒక దివ్యమంగళవిగ్రహం సీటులోనే ముంగాళ్ళమీద కూర్చుని గంభీరోపన్యాసం దంచుతోంది.... ....

.......“ఓ మిత్రులారా! మీరలింతకుమున్ను మాట్లాడినది పొరపాటు, అని చెప్పుటకు సాహసించుచున్నాను. సాహసించినందులకు క్షమించుడు. మన ఆంధ్రదేశము అనంత వైశాల్యము గలిగి 3 కోట్ల 2 వేల 66 గురు జనాభా గలిగి 6436 మై. 6 ఫ. 8 గ. 2 అ. పొడవున ప్రవహించు నదులు, కాల్వలు గలిగి సస్యశ్యామలమై సిరిసంపదలతో విరాజిల్లు పవిత్ర దేశమే. అట్టి మన దేశముననే యంత్రాగారముల నిర్మించవలెననియా మీ వాదము? ఎంత టి యనర్థదాయకము! అందును పవిత్రమైన ఆంధ్రులే యంత్రగార నిర్మాణమునకు పూనుకొనుట మరింత పాపకృత్యము గదా? హతోస్మి! పాపము శమించును గాక - యంత్రము అధికమైనచో మానవుని కనంతమైన తీరిక యేర్పడునే? ఇప్పుడే రోజున కిరువదినాల్గు గంటల పనితో ఒక ప్రక్క కడుపుమాడుచున్న యీ బీద బిక్క జనాంగమును పట్ట పగ్గములు లేకున్నవే! ఇక తీరికయే యేర్పడినచో, అడుగుదురా! 'మబ్బు విడిచిన యెండ - మగడు విడిచిన ముండ' అనునట్లు విచ్చలవిడి చెలరేగరా? ధర్మము నశించదా? హతోస్మి! ఆ మాటలను తలచుకొనుటయేదోషము.

పాపము శమించును గాక - శమించును గాక! - అయ్యో! యంత్రాగారములా? ఎన్నెన్ని చక్రములు, యిరుసులు, వాయువేగమున గిర్రుగిర్రున తిరుగుచూ ఎంత బాధ పడుచున్నవి? వాని దడదడ మను మ్రోతను మీరేమీగా భాపించుచుంటిరి? తీరని బాధతో అవి చేయు ఘోషను గమనించ రైతిరి? నాయనలారా! అహింసయే పరమధర్మముగా జీవించిన బౌద్ధుల నిలయములు నాగార్జునికొండ, అమరావతి మున్నగు పుణ్యక్షేత్రములుగల మన పవిత్ర ఆంధ్ర దేశమునగూడా యీ యంత్రాగారముల ఘోషయా? రాక్షస హింసయా? అయ్యో పైగా యెవరో మన దేశమున యంత్రముల నెలకొల్పు చుంటిరని వాపోవుచుంటిరా? వారి లాభములను చూచి పేరాశచే లొట్టలువేయుచుంటిరా? 'తనకులేదని యేడ్చిన ఒకకన్ను పోయినది, పరునకున్నదని యేడ్చిన రెండు కండ్లునూ పోయినవ'ను పెద్దలసూక్తినే మరచితిరా? ఈ నానెత్తినున్న గుజరాతీటోపీ మనలను పవిత్రుల చేయుచున్నది. ఎంతలేసి ఘాతుకములు సైతము దీనిమూటున-దీనిస్పర్శ మాత్రమున పరిహరింపబడుట సత్యదూరము కానేరదు. అంతమాత్రమున గుజరాతీలుచేయు ప్రతిపనియూ మంచిదని యేనా? 'తోటివాడు తొడగోసికొనిన నేను మెడగోసి కొందునని' గుజరాతీ వారి ననుకరించి యంత్రాగారముల నిర్మించి, యీమన విమల నిర్మలాకాశమును ఫ్యాక్టరీ పొగలతో నల్లని దయ్యము చేయనుంటిరా? యోచించుకొనుడు, యుక్తాయుక్త వివక్షణ జ్ఞానముకల్గి ప్రవర్తింపుడు.

ఇంతకు పూర్వమున్న ప్రభుత్వము మనదికాదు. అందుచేతనే మనలను పాపపంకిలమున ద్రోయుటకే మనదేశమునగూడ ఒకటీ, అరా యంత్రముల నిర్మించనిచ్చినది. కాని యిప్పుడో మన ప్రభుత్వము ఆంధ్రప్రభుత్వము - ఆంధ్ర దేశ పవిత్రతను రక్షించుటకు నడుము బిగించినది. ఇక ఒక్క యంత్రమును గూడ ఆంధ్రమున స్థాపించ వీలులేదన్నది. కొలదిరోజులలో పూర్వమున్న యంత్రములను గూడా సమూలముగ నాశనం గావించనున్నది. వారినిగూడ పవిత్రులను జేయనున్నది. ఆంధ్రమున నిక నొక్క యంత్రముగూడ మెదలుటకు వీలులేదు. ఓహో! పైన స్వర్గమున నున్న పితృదేవతలు తమ వేదయుగపు నాగరికతను తిరిగి తమ వారసులు తెచ్చుటనుచూచి ఎంత ఆనందించుచుంటిరోగదా? మన ఈ గొప్పతనమును చూచి ఆనందించని వాడొక్కడునూ వుండడు. విశ్వవిఖ్యాత మహనీయుడు గాంధీజీ మనలనెప్పుడో ఆశీర్వదించినాడు. మన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము మనకండగానిలిచింది. యిక అరవలా? వారెప్పుడును ద్రొద్దెదురే? వారినిగురించి విచారమేల? ఈయంత్రముల సౌభాగ్యమంతయు ఆ అరవలనే ఇట్టిగట్టుకొని ఊరేగనిండు. ఈ యంత్రముల వలన వచ్చు లాభములన్నియు తెగమేసి వారిపొట్టలనే పెంచుకొననిండు— ఆపాపభూయిష్టమైన ధనము మనకక్కరలేదు. హింసాపూరితమైన నెత్తురుకూడు మనకక్కరలేదు. మనకు కావలెనన్నది అరవలకక్కరలేదు. అరవలు కావలెనన్నది మనకక్కరలేదు. వారికి యంత్రములు కావలెను. మన కక్కరలేదు. వారికి ప్రాజెక్టులు కావలయును మనకక్కరలేదు. వారికి గుడ్డకావలెను. తిండి కావలెను. మనకవన్నియు అనవసరము. మన ఆంధ్రులు మాటపట్టుదలకై నిరాహారులై కృశించి చచ్చుటకైనను సిద్ధమను విషయము జగద్విదితముకావలెను.

“కేంద్రప్రభుత్వము సైతము యంత్రవ్యామోహమునబడి విదేశములకుతరలుచున్నది. పోగాక—ఇదిమనయదృష్టము. మనభావిభాగ్యోన్నతి ప్రపంచమంతయు యీ యంత్రములలోబడి నలిగి నలిగి నరక లోకమునకు బోవ సిద్ధముగానున్నప్పుడు, మనయాదుగునబడి నలిగిన యదృష్టరేఖ బైటపడినది — మనమిక ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర విభజనకై ఆందోళనచేయనక్కరలేదు. పరులనువేడిరించవక్కరలేదు. మన ఆంధ్రదేశము ఒక్క మదరాసు రాష్ట్రమునుండియే గాదు. హిందూదేశమునుండియేగాదు. యావత్ప్రపంచము నుండి విడిపోవు శుభ సమయమాసన్నమైనది. మన గోంగూర పూర్వమువలెనే రోము, యీజిప్టు దేశములలో నోఖ్యరింపనున్నది. లెండు! "జై ఆంధ్రకేసరి!—యంత్రపరిశ్రమలు నశించుగాక" అని కేకలిడుడు. నిద్రపోకుడు. యింతటితో చాలదు, ఈనాడు గ్రామగ్రామమున గల బియ్యపు ఫ్యాక్టరీలు, కారులు, రైళ్ళు అన్నియు నాశనము చేయుదాక నిదురింపరాదు. మన ఆంధ్ర ప్రధానిని నిదుర పోనీయరాదు. హుంషార్!—లెండు, లెండు—ఆంధ్రులారా! మేల్కాంచుడు!"

యింతలో వారు దిగవలసిన స్టేషను వచ్చినది. 'జై గోంగూర్' అంటూబండి దిగారు. నేనుకూడా వారితోపాటే బండి దిగాను. 10 నిమిషాలపాటు వారి పరిచయభాగ్యం కలిగింది అందులో తేలిన విషయాలేమిటంటే—

వీరు జంఖానాశాస్త్రిగారు. జంఖానాశాస్త్రిగారి మను బ—బెజవాడ జంఖానా క్లబ్ గ్రౌండులో వీరి ప్రథమవ్యాసంగాలు విని విని శ్రోతలు చివరికి పేరు ప్రసాదించారట. అప్పట్నించీ వారు ఈ పేరుతోనే తిరుగుతున్నారు—యిప్పుడు రాతగాడిలాగానే వీరుకూడా ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి తమసిద్ధాంతాలను కార్యరూపంలో పెట్టే—యత్నాలలో వున్నారు. పారిసమాజానికి విలేఖరిగానూ, రుసుం చెల్లించకుండానే శాశ్వత సభ్యుడిగానూ నన్నుస్వీకరించారు. వారి ఉపన్యాసాలు, విమర్శలు, రచనలు వాటి కన్నిటికీ సర్వాధికారాలు నాకేయిచ్చారు.

చివరకు 'జై గోంగూర్' అంటూ ఒకరినొకరం విడిచివెళ్ళాం. వచ్చేవారం బెజవాడలో ఆహారసమస్యమీద బహిరంగ ఉపన్యాసం జరగవచ్చునన్నారు. జరిగితే గిరిగిశే ఏళ్ళీ పునర్దర్శనం.

జై గోంగూర్!

నిర్భాగ్యుల దీపావళి

★

కే. వి. రమణారెడ్డి

లె, లె, లేరాకూలీ
దీపావళొస్తుంది లేరా!
మన మేడ్చిన యేడ్పులు చాలిక
మన గుడిసెల్లో దీపం పెడదాం,
మనగూడెపు దీపాలన్నీ
రాబోయే మన రాజ్యాలకి
మనమెత్తిన మహా హారతులు

నీ ఒంటిని రక్తంవుండే,
దుడుకు వుడుకు సల్లారకముందే,
నీ కొడవలి కోశలదీసి,
నీ నెత్తురు ప్రమిదలొబోసి
సమ్మెల్లొ సొక్కిన, నీల్గిన
నీ సోదర కూలీకవాన్నే
నెత్తుటి మానెలొ ఒత్తిగవేదాం
నీకంటిని మండే జ్వాలతో
విలువెత్తున విలిచి ముట్టిస్తాం
నీ గుడిసెలొ దీపం పెడతాం

మనవృద్ధికి ఎదురై నిలిచిన
మారాజుల మరణంవచ్చీ,
కళ్ళకావరపు క్రూరులందరూ
కొష్టంపై కాళ్ళుమజాచి
ఆ కొష్టపుకలు, కణ కొల్పులు
ఆ కొల్పుల కమురుకంపులో
ఆ మంటల తోరణాలలో
ఆవిర్భవించే దీపావళియే
నిర్భాగ్యుల దీపావళిరా!

మనకండల తెగటికితినే
మననెత్తురు పేర్చిమత్తిలే
మారాజుల అంతందాకా
మనకే దీపావళిలేదూ,
మనకున్నది కష్టావళియే.

కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమ పాడిపంటలకు పుట్టినిల్లుకావాలి

రాయలసీమ ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికై

నంద్యాలసభలో కనీవినీ ఎరుగని ప్రజాసమీకరణ

ఈనెల 13 వ తేదీ రాయలసీమ ప్రాజెక్టు మహాసభ అతివైభవంగా నంద్యాలలో జరిగింది. అన్ని జిల్లాల ప్రతినిధులరాకలో నేమి, ఆహ్వాన కమిటీకి స్థానిక ప్రజలిచ్చిన సహకారంలో నేమి, బహిరంగ సమావేశానికి ప్రజలు తండోప తండాలుగా రావడంలో నేమి, ప్రాజెక్టుల విషయం రాయలసీమప్రజలు ఎంత కలవర పడుతున్నదో తెలుస్తోంది.

ప్రాజెక్టుల అవసరం

అంత కలవరం రాయలసీమలో ఉండడం సహజమే. తూర్పు పడమటి కనుమలమధ్య భాగంలో ఉండడంచేత రాయలసీమలో వర్షాలు బహుకొద్ది. వర్షంమీదనే ఆధారపడు పెట్టే సేద్యం పూర్తిగా నమ్మకంలేని జూదం. విజయనగర సామ్రాజ్యకాలంలో కట్టించిన చెరువులుతప్ప వేరేజలాధారాలు లేవు. వాటిలో శిధిల మవుతున్న పాతచెరువుల రిపేరికూడా బ్రిటిషు ప్రభుత్వం చేసిన పాపానపోలేదు. అందుచేత రాయలసీమ ప్రజలు నానాటికి హీనులై ప్రతియేటా కరువుకాటకాల పాలవు తున్నారు.

తుంగభద్ర, కృష్ణ, పెన్న, సగిలేరు, కుముద్వతి మున్నగు జీవనదులు రాయలసీమ భూములలో ప్రవహిస్తున్నాయి. ఆనకట్టలు కట్టి, ఈనదీజలాలను వ్యవసాయానికి ఉపయోగించుకుంటే లక్షలకొలది యకరాలలో బంగారుపంట పండుతుంది

తుంగభద్ర ప్రాజెక్టు 10 లక్షలు, సంగమేశ్వరం ప్రాజెక్టు 36 లక్షలు, గండికోట 1 లక్ష, వెలిగోడు ప్రాజెక్టు 60 వేలు, పెన్నేరు 15 వేలు యకరాలభూమిని సాగు చేస్తాయి.

ఈ ప్రాజెక్టుల నిర్మాణంవల్లనేమి, తత్ఫలితంగా అభివృద్ధిచెందే పరిశ్రమలవల్లనేమి రాయలసీమ ప్రజలు సిరి సంపదలతో తులతూగుతారు.

ఈ సత్యాన్ని గుర్తించి రాయలసీమలో ప్రాజెక్టులఆవశ్యకతను చాలకాలముక్రిందటే గ్రహించారు. కాని గత పదిసంవత్సరాలుగా మాత్రం ప్రజాసామాన్యంకూడ ప్రాజెక్టులు వెంటనే నిర్మించాలని ఆందోళనచేస్తున్నది.

రాయలసీమ ప్రజలకు ప్రాజెక్టుల నిర్మాణం కోసరంచేసే ఆందోళన స్వాతంత్ర్య పోరాటం వంటిదయింది.

ప్రజల సహకారం

అందుకోసరమే నంద్యాల సభ అంత బ్రహ్మాండంగా జరిగింది. సభ ఏర్పాట్లకు ఆహ్వానకమిటీకి ప్రజలు ఎంతో సహకారం చేశారు. విరాళాలు సులువుగా వసూలయినాయి. ప్రతినిధులకు ఆతిథ్య మివ్వడానికి నంద్యాల రైతులు ఉత్సాహంగా తామే ముందుకు వచ్చారు. కాంగ్రెసునాయకులు సహాయనిరాకరణచేసినా, కాంగ్రెసు ప్రజలు ఎంతో ప్రోత్సాహమిచ్చారు. జి. ఎ. వెంకటరెడ్డి, ఏ. శంకరయ్య, బాల కొండారెడ్డి మొదలగు కాంగ్రెసువాదులు బహిరంగంగా సభకు తోడ్పడినారు. మరికొందరు బహిరంగంగా పాల్గొన సాహసించనలేందున చింతిస్తూ ఇతరవిధాల తోడ్పడినారు. వైశ్య వ్యాయామ మండలి హాలు, అంజుమన్ హాలు ప్రతినిధుల బసలుగా వాడడానికి ఆహ్వాన కమిటీ సంపాదించింది. అంతే సహకారం అన్నివర్గాల ప్రజలనుండి వచ్చిందనడానికి నిదర్శనం. శాసనసభసభ్యులకూ, కాంగ్రెసు. లీగు నాయకులకూ ఆహ్వానాలు పంపినా రాలేదు. కమ్యూనిస్టులతో ఏ సభలోనూ కలవడానికి వీలులేదని కొందరూ; తీరికలేదని కొందరూ రాలేదు. కాంగ్రెసు మంత్రివర్గం, ప్రాజెక్టులను ఉపేక్షచేయడం, కాంగ్రెసు శాసనసభ్యులు ఆ విషయం ఏమి చెయ్యక పోవడంవలన ప్రాజెక్టుల విషయంలో రాయలసీమ కాంగ్రెసు నాయకులకు కొంచెం మొఖం తప్పించడం అవసరమౌతుంది।

600 మంది రైతు ప్రతినిధులు

సభకు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి చిత్తూరు జిల్లాలనుంచి మొత్తం 600 ప్రతినిధులు వచ్చినారు. ఇందులో ఎక్కువ భాగం స్వయంగా సేద్యం చేస్తున్న రైతులు అట్టి కుటుంబాలకు చెందిన యువకులూ కావడం విశేషం. తలపాగాగల పెద్దపెద్దముసలి రైతులుసహితం ప్రతినిధులు గావచ్చారంటే, ప్రాజెక్టుల ఆందోళన ప్రజల్లో ఎంతవరకు పోయిందో తెలుస్తోంది. సభకు పోగూడదని కాంగ్రెసు నాయకులు ఎ త ప్రచారం చేసినా, ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గమనించిన వాళ్ళు, జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిలు ఓట్ల కోసరం నాయకుల అనుగ్రహం సంపాదించాలనే తాపత్రయం లేని కాంగ్రెసువాదు లైతేంవచ్చారు. అటువంటివారికి అనంతపురం జిల్లాకాంగ్రెసు కమిటీ సభ్యులు తరిమెల నారాయణయ్య, రాయదుర్గం పట్టణకాంగ్రెసు కమిటీ కార్యదర్శి శేషాద్రిగారలు నిదర్శనం.

సభాకార్యక్రమం ఉదయమే ప్రతినిధులు, వాలంటీర్లు బసనుండి మహానందేశ్వర దేవాలయంలోని సభా స్థలానికి, ఊరేగింపుగా పోవడంతో ప్రారంభమయింది. ఊరేగింపు ముందు పెద్ద కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు జండాలు రెప రెప లాడుతూ నడుస్తున్నాయి. వీటి నీడక్రింద శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు మధ్య, ఇరువైపులా శ్రీ నాగిరెడ్డి వావిలాల గోపాలక్రిష్ణయ్య గారలూ నడుస్తున్నారు. సభలో ఎద్దులూ, బండ్లూ ఏర్పాటు చేయలేదు. వీటి అవసరం, ఊరేగింపు చిన్నదిగా వుంటె. కా ని, ఈ ఊరేగింపు బ్రహ్మాండంగావుంది. సైన్యంలాగా నడుస్తూ వుంది. అయితే ఇది ప్రతినిధుల ఊరేగింపు మాత్రమే. ప్రజాసమూహం ఇంకా రాలేదు. గ్రామాలనుండి సాయంత్రం చేరుకుంటారు. సాయంత్రం ఇంకా ఎంత పెద్దదుంటుందో అనుకుంటున్నారు నిలుచొని చూస్తున్న ప్రజలు.

ప్రతినిధుల సమావేశం

ప్రతినిధుల సమావేశం మహానందేశ్వర దేవాలయంలోని గోరక్షణశాలలో జరిగింది.



మహాసభకు వచ్చిన ప్రేక్షకులు

వేదిక వెనకాల కాంగ్రెసు, లీగు. కమ్యూనిస్టు జండాలు అలంకరించ బడినాయి. స్త్రీలకు ప్రత్యేక స్థానముంది. దాదాపు 6వందలప్రతినిధులు హాజరయినారు. ఇందులో అనంతపురంనుండీ 85, కడపజిల్లానుంచీ 85, బళ్ళారిజిల్లానుంచీ 35 గురు వచ్చారు. సమావేశం అంతా నూతన పక్కీలోవుంది. వాదోపవాదాలులేవు. ఇక్కడ వాటికి స్థానంలేదు. ఉత్తరాదివాళ్లు దక్షిణాదివాళ్ళు మనలను అన్యాయంచేసినారని మామూలుగా ఇల్లాంటి సభల్లోవచ్చే తప్పుపోకడలు లేవు. తీర్మానాల మీద ఉపన్యాసాలన్నీ రైతు యువకులే ఇచ్చారు. తెగిపోయిన ప్రతిచెరువుకథ బ్రిటిషు దోపిడీవిధానానికి ఉదాహరణంగాకనిపిస్తుంది. అన్ని చెరువుల కథా అంతే. తుంగభద్ర, సంగమేశ్వరంవగైరా పెద్దప్రాజెక్టులవిషయం చెప్పినప్పుడు బ్రిటిషు ప్రభుత్వమేకాక, స్వదేశ సంస్థానాలు కూడా మన ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత శత్రువులో తెలిసింది.

ఇప్పటి తుంగభద్ర ప్రాజెక్టు కరువు తీర్చేదికాదు

తుంగభద్రమీద తీర్మానం శ్రీ పులిమెల్లి వెంకటరామప్ప ప్రవేశపెట్టినారు. "తరతరాల నుంచిఆందోళనచెయ్యగా,చెయ్యగా ఆనకట్టనిర్మాణానికి బ్రిటిషు ప్రభుత్వం సమ్మతించింది. బ్రహ్మాండమైన ఆనకట్ట కట్టబోతున్నామని ప్రచారంచేసుకుంది.కానిఅసలుసంగతేమంటే మనంకోరే ప్రాజెక్టుకాదు, వాళ్లుకట్టుతా వుంటేది. 10 లక్షల ఎకరాలు పారగల గొప్ప ప్రాజెక్టును రెండులక్షలు ఎకరాలు మాత్రంపారేచిన్న ఆనకట్టగామార్చినారు. ఇది ప్రజలను మోసపుచ్చడానికే పనికివస్తుంది కాని, కరువునివారణకు చాలదు. కాంగ్రెసు మంత్రులు వచ్చినవెంటనే, మార్పుచేసి అసలు ప్రాజెక్టునే తీసుకుంటారని ఆశించాము కాని కాంగ్రెసుమంత్రులు కూడా ఉద్యోగుల ప్లానునే అనుసరిస్తున్నారు. ఇది ప్రజలకు అన్యాయం చెయ్యడమేకాని మేలుచెయ్యడం కాదు. మనం కోరేది అసలు తుంగభద్ర ప్రాజెక్టు కావాలని నకలు ప్రాజెక్టుకాదు. దీన్ని సాధించేవరకూ ఆందోళన మానం" అని ఉపన్యసించారు.

అప్పరు పెన్నారు ప్రాజెక్టునుకూడా 15 వేల ఎకరాల నుంచి 7 వేల ఎకరాల పారే చిన్నపాటి ప్రాజెక్టుగామార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అని శ్రీముత్యాలరావుగారు ఉపన్యసించారు.

సంగమేశ్వరం, గండికోట, వెలిగోడు దామదాబెగున్ (చిత్తూరుజిల్లా) స్కీమువగైరా ముఖ్య ప్రాజెక్టులమీద ప్రత్యేక తీర్మానాలు ఆమోదింపబడినాయి. రాయలసీమకు ప్రాజెక్టుల ప్రత్యేక అవసరాన్నిగూర్చి సమగ్రమైన తీర్మానాన్ని కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డిగారు ప్రవేశపెట్టినారు. దానిమీద ఉపన్యసిస్తూ ఇలాఅన్నారు.

ప్రజాబలంతో ప్రాజెక్టులను సాధించాలి

"రాయలసీమ అన్ని విషయాలలోనూ వెనుకబడి వుండినందుకు కారణం కరువు. దినమంతా పనిచేసినా కూటికి కనపడకపోతే ఇంక ఈ దేశంలోఅభ్యుదయం ఎలావస్తుంది. మనం రాజకీయాలలోనూ, విద్యలోనూ, సంస్కారంలోనూ, పరిశ్రమలలోనూ, వృద్ధి పొందాలంటే ముందు ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. రాయలసీమ ప్రాజెక్టులు మనకేకాక దేశానికంతా మేలుచేస్తాయి. లక్షలాది యకరాలు నీటివసతిగాని, వర్షాలుగాని లేక ఏకొంచెం పండుతున్నాయి.

"అందువల్ల రెండేండ్లకొకసారి ఆహార కరువు రావడమేకాక, ఈ సంవత్సరము అనంతపురం జిల్లాలో, బళ్ళారి జిల్లాలో వేలకొలది పశువులు కూడా చావడం జరిగింది. ఆభూములకన్నిటికి నీళ్ళుపారితే, మనకున్న కరువుల నివారణేకాక, దేశంలోని ఆహార సమస్యా పరిష్కారానికి లాభంవుంటుంది. రాయలసీమ జిల్లాలలో, ఖనిజ సంపత్తి సమృద్ధిగా వుందనే సంగతి అందరికీ తెలుసు. మన జిల్లాలలో నీటివసతులు ఏర్పడిననాడే, విశాలాంధ్రలో, ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తయారుకాగలదు రాయలసీమ. ఆ మార్పుకు మన ప్రాజెక్టులవలన ఉత్పత్తిఅయ్యే విద్యుచ్ఛక్తి అవసరం. ఈమార్పు రావలెనంటే సులభం కాదు బ్రిటిష్ గవర్నమెంటుదీన్ని విరోధిస్తూ వచ్చింది. ఇంకా విరోధిస్తూంది. దీన్నిమనం ప్రజాబలంతో సాధించవలసినదే కాని వేరే మార్గంలేదు."

సంస్థానాలూ సామ్రాజ్యవాదులూ అడ్డుగా ఉన్నారు

శ్రీ వావిలాల గోపాలక్రిష్ణయ్యగారు తరువాత ఉపన్యసించారు. మన ప్రాజెక్టులనిర్మాణాన్ని సామ్రాజ్యవాద ప్రభుత్వము ఏవిధంగా విరోధిస్తున్నదీ తెలిపి, అందులో స్వదేశ సంస్థానాల పాత్ర తెలియచేసినారు. తుంగభద్రా క్రిష్ణనదులు మనకూ నైజాముకూ సరిహద్దుగా పారుతున్నాయి. ఆ నీటిని ప్రయోగం గావాలనంటే. ఆనకట్టలో నిలువ చెయ్యాలంటే నైజాము అనుమతికావాలి. 30 లక్షల ఎకరాలు సాగగు సంగమేశ్వర ప్రాజెక్టుకు, 20 లక్షలు సాగగు రామపాద సాగరానికి నైజాము ఒక పెద్ద అడ్డము. ఆంధ్రదేశపు ప్రజలకు శత్రువు హైదరాబాదు సంస్థానం. మన తెలుగుదేశంలో మూడవవంతు వున్న జిల్లాలను కబళించి ఉండడమే కాక, బ్రిటీషు ఆంధ్రలోని ఆంధ్రులకూడా అభివృద్ధి కాకుండా ప్రాజెక్టులను విరోధిస్తున్నారు. మైసూరుసంస్థానం ఇంతకంటే ఏమి తక్కువ కాదు. పెన్న, తుంగభద్ర, కుముద్వతి వగైరా నదులన్నీ మైసూరు సంస్థానం నుండి రాయలసీమలోకి ప్రవహిస్తున్నాయి. అందుచేత వీటిమీద ఆనకట్టలకూ మైసూరు ప్రభుత్వపు అడ్డంకులు చాలా వున్నాయి. మన ప్రాజెక్టుల నిర్మాణానికి బ్రిటిషు గవర్నమెంటూ స్వదేశ సంస్థానాలు పరమ వ్యతిరేకులు. ప్రాజెక్టుల కోసరం ఆందోళనలలో ఈ విషయం గుర్తుంచుకొని, ఈ శత్రువులను హతమార్చడానికి ప్రయత్నించాలి.

ఊరేగింపులో ప్రజలఉత్సాహము

సాయంత్రం బహిరంగసభ వుంటుంది. రాత్రి రైలుకు కామ్రేడ్ ముక్కామల నాగభూషణం, నాజర్ గారలు రాలేదు. "నాగభూషణంగారు ఎప్పుడు వస్తారండీ" అనే ప్రశ్న ఎక్కడచూచినా వినిపిస్తుంది. అసలు రాలేకపోతారేమో అనే అనుమానం కనిపిస్తోంది. తాలూకాలో రైతు ఉద్యమం బలంగాలేదు. రైతుసంఘం సభలు జరుగని ప్రజానీకంలో కూడా, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షుని పొన్నగౌరవంచూస్తే ఆశ్చర్యం వేసింది. మధ్యాహ్నం బండిలో నాగభూషణంగారు దిగినారనే వార్త రైతులకెంతో సంతోషం కలుగచేసింది.

ఊరేగింపు 4 గంటలకు ప్రారంభమయినది. 1000 మందికి పైగా వున్నారు. "స్వతంత్ర భారత్‌కూ జై", "ప్రాజెక్టులు కావాలి", "కాంగ్రెసు, కమ్యూనిస్టు, లీగులు కలవాలి", "తుంగభద్ర ఆనకట్ట కావాలి", "సంగమేశ్వరం ప్రాజెక్టు కావాలి" వగైరా నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. ఈ విధముగా ప్రజల హృదయంలోని కోర్కెలను వ్యక్తంచేసే ఇంతపెద్ద ఊరేగింపు ఈవూరిలో ఇంతకుముందు చూడలేదు.

3000 మందితో బహిరంగ సభ

బహిరంగసభ ఊరుబయట సంత మార్కెటు కాంపౌండులో. వేదిక అతి వైభవంగా అలంకరించబడి వుంది. ఊరేగింపు ఇక్కడికి చేరుకొనేప్పటికి ప్రజలుకలసినారు. సభలో ఆరువేలమంది ప్రజలు కూర్చున్నారు. యుద్ధానికి పూర్వం, రాష్ట్రకాంగ్రెసు మహాసభ తర్వాత ఇంత పెద్దబహిరంగసభ జరగలేదు. ఈ సభ పెద్దగా వుండడమేకాదు. వచ్చిన ప్రజలు, ఎంతో డిసిప్లిన్‌తో కూర్చున్నారు. అల్లరిలేదు. శ్రీ హరిసర్వోత్తమ రావుగారి ఉపన్యాసాల మధ్యలో మైక్ చెడిపోయింది. అది బాగుపడేప్పటికి కొంతకాలం పట్టినా, సభలో కల్లోలంలేదు. ఉపన్యాసాలు పూర్తిగా వినాలనే ఓపికతో కూర్చున్నారు ఆరువేలమంది ప్రజలూను.

సభకు వచ్చినవారిలో అధికభాగం రైతులే అయినా, ఇతర వర్గాలువారుకూడా లేకపోలేదు. డాక్టర్లు, వకీళ్ళు వగైరాలున్నారు. ముస్లింలు చాలా ఎక్కువమంది వచ్చారు. రెండు వందలమందిస్త్రీలు రావడం చాలా విశేషం. కాంగ్రెసువారుకూడా వచ్చారు. శ్రీ కైపా సుబ్రమణ్యశర్మ, జి. ఎ. వెంకటరావు, జి. బాలకొండారెడ్డి, దయానందరెడ్డి దేశాయి కుప్పారావు వగైరాలు సభలో కన్పించారు.

ప్రజల మనోభావాలు

సభ ఇంత విజయవంతంగా జరగడం కాంగ్రెసు బలానికి దెబ్బ అన్నట్టు ఒక కాంగ్రెసునాయకుడు వ్యాఖ్యానించాడు.

సభకు నాయకత్వం కాంగ్రెసు పెద్దలే వహించి ఉంటే సభ కాంగ్రెసుకు బలమౌననిపోవాళ్ళకర్థమయ్యేది. ప్రజానాయకులుగా తమ బాధ్యత నిర్వర్తించలేనందుకు ప్రజలు ప్రాజెక్టులు కోరడం తమకు వ్యతిరేకంగా కనిపిస్తూవుంది.

అక్కడికి వచ్చిన ప్రజల్లో మాత్రం ఈ సందేహాలూ, సంకోచాలు, అసూయలూ లేవు. ప్రాజెక్టులు కావాలి. అందుకోసరం అందరూ కలవాలి. అంతే, వాళ్ళ ఉత్సాహాన్ని

మహాసభకు వచ్చిన ప్రేక్షకులు

చూచి రాజకీయ నాయకులు సంతోషించాలా దుంఖించాలా?

నాకు పరిచయమున్న డాక్టరు కన్పించారు. వెనకాల నిలుచుండి కామ్రేడ్ ముక్కామల ఉపన్యాసం వింటున్నారు. నేను కనపడగానే "ఎంతపెద్ద సభలుచేసేసి నేర్చుకున్నారండీ. మామూలు పల్లెటూరి కుర్రవాళ్ళు అన్నారు.

ప్రాజెక్టుల పోరాటం స్వాతంత్ర్య పోరాటమే

కామ్రేడ్ ముక్కామల అర్ధఘంటసేపు మాత్రం ఉపన్యసించారు. ఆ అర్ధఘంటా, ప్రజలు లక్ష్యం చలించకుండా విన్నారు. ఉపన్యాసం జలపాతంగా వస్తూవుంది. బ్రిటిష్ ప్రభుత్వం మనదేశాన్ని దోచుకొన్న విధానంచెప్పి,దాన్నిధ్వంసంచేసే విధానంకూడా చెపుతున్నారు. మనకు ప్రాజెక్టులు లేకుండా చెయ్యడం బ్రిటిష్ దోపిడీ విధానంలో ఒక భాగం ప్రాజెక్టులకోసరం మనంపోరాడడం, బ్రిటిష్ దోపిడీని ధ్వంసంచేసే స్వాతంత్ర్య పోరాటంలో ఒకభాగమే అని విపులీకరించి చెపుతున్నారు. ప్రతి రెండు నిముషములకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు.

మంత్రులు మనవాళ్ళు కాబట్టే ఆందోళన చెయ్యాలె

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు అధ్యక్షోపన్యాసం ఇచ్చారు. వారి స్వగ్రామం నంద్యాలే. వారు40ఏండ్లుగా దేశసేవలో ఆరితేరిన వృద్ధులు వివిధ ప్రాజెక్టుల ప్రాముఖ్యత చెప్పారు. వాటికోసరం యిన్నాళ్లు జరిగిన ఆందోళననుగురించి చెప్పారు. "ఇట్లాంటి ఆందోళన జరుగుతూనే వుండాలి. మన మంత్రులున్నారని ఊరుకొనడం పొరబాటు. అడగందే అమ్మయినా పెట్టదు. మంత్రులు మనవాళ్లు కాబట్టి ఆందోళన చేయాలి. ఫలిస్తుంది. ఇట్లాంటి ఆందోళన ఏదో ఒక పార్టీ చేస్తేచాలదు. అందరూకలిసి చెయ్యాలి. మేము కమ్యూనిస్టులతోకలసి చెయ్యము అని మడికట్టుకుని కాంగ్రెసువాళ్ళుకూర్చుంటే చాలాతప్పు. నేను అసలయిన కాంగ్రెసువాడిని. మహాత్ముని సత్య, అహింసలంటే నాకు సంపూర్ణ విశ్వాసముంది. నిర్మాణ కార్యక్రమం ఏమో నాకు బాగా తెలుసు. అన్నంలేక మల మలమాడే ప్రజకు ఇంతఅన్నంపెట్టడం నిర్మాణ కార్యక్రమంలో మొదటిది. అందుచేతనే నేను ప్రాజెక్టుల మహాసభకు అధ్యక్షుడుగా వుండటానికి ఒప్పుకున్నాను. బ్రిటిష్ ప్రభుత్వం వ్యాపారస్తుల ప్రభుత్వం. ప్రతి ప్రాజెక్టునూ, ఇది ఎంత వడ్డీ గిట్టుతుందా అని లెఖ్ఖవేస్తూ వచ్చిందికాని, ఇది ప్రజలకు ఎంత అవసరమా అనికాదు. ఈ విషయాన్నే శ్రీ కోటిరెడ్డిగారు ఎల్లప్పుడూ విరసిస్తూ వుండేవారు. ఈ దినం మన కోటిరెడ్డిగారు మంత్రి అయినారు. ప్రాజెక్టుల విషయంలో వడ్డీలెక్కలు వేసే విధానాన్ని మార్చి మన ప్రాజెక్టులను నిర్మించేట్టు చెయ్యాలని ఆయన్ను కోరుతున్నాను. తుంగభద్రా ప్రాజెక్టు ఒక్కటి కడితే రాయలసీమలో కరువు పోదు సంగమేశ్వరం, గండికోట, పెన్నేరు వగైరా ప్రాజెక్టులన్నీ కట్టాలి. ఈ సభ చేసినంతమాత్రాన మనపని నెరవేరలేదు. ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ, ఈఆందోళన నిరంతరం జరుగుతూనేఉండాలి. ఇవుడు ప్రభుత్వ మేలుతున్న ప్రకాశం, నెహ్రూలు మనం అధికారంలోకి తెచ్చినవాళ్ళే. మన నాయకులంటే అర్థం మన ఏజంట్లుఅని. మన కోర్కెలు నెరవేర్చాలి. నెరవేర్చేట్లు మనం చేసుకోవాలి" అన్నారు.

"యాచకులుస్తారబ్బా ఈ దినం ఈ సభకు పోటీగా కాంగ్రేసోళ్ళో నాటకం ఏస్తాండారు" అన్నారు నాపక్కన కూర్చున్న రైతు యువకుడు.

"తెంపులేకుండా ఆందోళన చెయ్యాలి"

కామ్రేడ్ పిల్లలమర్రి ఉద్బోధ

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు వచ్చినాడని విని పత్రికలు చదివే మధ్యవర్గంవారు ఆయన ఉపన్యాసం కోసరం కుతూహలంగా వున్నారు. రెండువందల శాసనసభా సభ్యులలోనూ కామ్రేడ్ పిల్లలమర్రికి, కమ్యూనిస్టులంటే ఏమాత్రం సహించని వారిలో సయితం ప్రత్యేకగౌరవముంది. ఆయన సందేశం మధ్యవర్గప్రజలుసహితం ఆతురతతోవిన్నారు.

"ఈసభకు అందరు యం. యల్. ఏ లు ఆహ్వానించ బడినారుకదా. వాళ్ళువస్తారని ఆశించాను. కానివాళ్ళెవ్వరూ,కనీసం రాయలసీమ యం. యల్. ఏ. అయినా రాకపోవడం విచారకరం. ప్రజా అవసరాలను తీర్చేదానికి ఉత్సుకలేదనే సమాధానం ప్రభుత్వం ఇస్తూవుంది. ప్రజాప్రభుత్వం ధనికులమీద పన్ను ఎక్కువచేసి డబ్బు పుట్టించాలేకాని, ఇలాంటి సాకులుచెప్పడం న్యాయంకాదు. నేను శాసన సభలో మీ ఆందోళనను తెలియజేస్తూ నాచేతనైనంత చేస్తాను. కాని మీరుఆందోళన తెంపులేకుండా చేస్తేనే సాధ్యమవుతుంది." అనిఅన్నారు.

బుర్రకథ

రాత్రినాజర్ బుర్రకథ. ప్రజలను బుర్రకథకు రాకుండా చెయ్యాలనే ఉద్దేశ్యంతో, 12 వ తేదీన వేసిన 'ఛలోఢిల్లీ' నాటకాన్ని కొందరు కాంగ్రెసువాళ్ళు తిరిగి 13 వ తేదీన వేయించినారు. కాని బుర్రకథకు ఎనిమిదివేలమంది ప్రజలు వచ్చారు. వారిలో స్త్రీలు 15 వందల మంది ఉన్నారు.

ప్రాజెక్టుల సమస్య ప్రజాసేవకులకు గీటురాయి

సభ ఊర్లో సంచలనం కలిగించింది. అందరూ సభలోచెప్పిన సంగతులే మాట్లాడుకుంటున్నారు. మరుసటిదినం కాలవగ్గర ఒకరైతు ఇంకో రైతుతో, వావిలాల గోపాలకృష్ణయ్య చెప్పినదానిమీద వ్యాఖ్యానిస్తున్నాడు. "నాయకులేమి చేస్తారు? మనమంతా కదిలితే ఇవి సాధ్యమవుతాయి."

వచ్చిన ప్రతినిధులందరూ, తమ తమ ప్రాంతాలలో ఏ విధంగా ఆందోళన చెయ్యాలని అపుడే ఆలోచిస్తున్నారు. వారంరోజుల క్రింద "నంద్యాలలో మతకలహాలు" అని పత్రికలలో చదివినవారికి ఈ సభ ఆశ్చర్యకరంగా వుంది. హిందూ-ముస్లీములు అంతా కలిసిపోయినారు ప్రాజెక్టుల సభలో. దీని ఏర్పాట్లకు అందరూ తోడ్పడినారు. ఇంత కొద్దికాలంలో ఇంత సభ ఎట్లా చేశారని ఆహ్వానకమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డిగారిని అడిగాను. "ప్రారంభంలో చెయ్యగలమా అని మేము భయపడినాము. ప్రజలలో ఉత్సాహంచూస్తే మాకూ ధైర్యం వచ్చింది. అడిగిన సహాయమంతా ఇచ్చారు" అన్నారు.

ప్రభుత్వాన్నీ, పార్టీలనూ, రాజకీయ నాయకులనూ పరీక్షచేసే గీటురాయి అయింది; ప్రాజెక్టుల సమస్య రాయలసీమలో.

తగ్గింపు ధరలు

★

ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండడానికై ఈక్రింది ముఖ్యమైన ప్రచురణలను ప్రజాశక్తి బుక్ డిపో లన్నింటిలోనూ తగ్గింపు ధరలకు అమ్ముతున్నాం.

1 అంతిమపోరాటానికిఐక్యమవుదాం		0- 1-0
2 కాంగ్రెసుకార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు	1 భా	0- 8-0
3 ,,	2 భా	0-12-0
4 ,,	3 భా	0-12-0
5 అందరికీ తిండి		0- 4-0
6 అందరికీ ఉద్యోగాలు		0- 4-0
7 మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు ?		0- 4-0
8 అంతిమపోరాటానికి కదలిరండు		0-10-0
9 సిక్కు మాతృభూమి		0- 4-0
మొత్తం ధర		3-11-0
పెట్టు ఒకేసారి కొనువారికి ధర		2- 0-0

★

ప్రజాశక్తి ప్రచురణాలయం

మొగల్రాజపురం, బెజవాడ

కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమ పాడిపంటలకు పుట్టినిల్లు కావాలి

రాయలసీమ ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికై

నంద్యాలసభలో కనివిని ఎరుగని ప్రజాసమీకరణ

ఈనెల 13 వ తేదీ రాయలసీమ ప్రాజెక్టు మహాసభ అతివైభవంగా నంద్యాలలో జరిగింది. అన్ని జిల్లాల ప్రతినిధుల రాకలోనేమి, ఆహ్వాన కమిటీకి స్థానిక ప్రజలిచ్చిన సహకారంలోనేమి, బహిరంగ సమావేశానికి ప్రజలు తండోప తండాలుగారావడంలోనేమి, ప్రాజెక్టుల విషయం రాయలసీమప్రజల నెంత కలవర పరుస్తున్నదో తెలుస్తోంది.

ప్రాజెక్టుల అవసరం

అంత కలవరం రాయలసీమలో ఉండడం సహజమే. తూర్పు పడమటి కనుమలమధ్య భాగంలో ఉండడంచేత రాయలసీమలో వర్షాలు బహుకొద్ది. వర్షంమీదనే ఆధారపడు మెట్ట సేద్యం బొత్తిగా నమ్మకంలేని జూదం. విజయనగర సామ్రాజ్యకాలంలో కట్టించిన చెరువులుతప్ప వేరేజలాధారాలు లేవు. వాటిలో శిధిల మవుతున్న పాతచెరువుల రిపేరికూడా బ్రిటిషు ప్రభుత్వం చేసిన పాపానపోలేదు. అందుచేత రాయలసీమ ప్రజలు నానాటికీ హీనులై ప్రతియేటా కరువుకాటకాల పాలవుతున్నారు.

తుంగభద్ర, కృష్ణ, పెన్న, సగిలేరు, కుముద్వతి మున్నగు జీవనదులు రాయలసీమ భూములలో ప్రవహిస్తున్నాయి. ఆన కట్టలు కట్టి, ఈనదీజలాలను వ్యవసాయానికి ఉపయోగించుకుంటే లక్షలకొలది యకరాలలో బంగారుపంట పండుతుంది

తుంగభద్ర ప్రాజక్టు 10 లక్షలు, సంగమేశ్వరం ప్రాజక్టు 30 లక్షలు, గండికోట 1 లక్ష. వెలుగోడు ప్రాజక్టు 60 వేలు, పెన్నారు 15 వేలు యకరాలభూమిని సాగు చేస్తాయి.

ఈ ప్రాజక్టుల నిర్మాణంవల్లనేమి, తత్పరితంగా అభివృద్ధిచెందే పరిశ్రమలవల్లనేమి రాయలసీమ ప్రజలు సిరి సంపదలతో తులతూగుతారు.

ఈ సత్యాన్ని గుర్తించి రాయలసీమలో ప్రాజక్టులఆవశ్యకతను చాలకాలముక్రిందటే గ్రహించారు. కాని గత పదిసంవత్సరాలుగా మాత్రం ప్రజాసామాన్యంకూడ ప్రాజక్టులు వెంటనే నిర్మించాలని ఆందోళనచేస్తున్నది.

రాయలసీమ ప్రజలకు ప్రాజక్టుల నిర్మాణం కోసరంచేసే ఆందోళన స్వాతంత్ర్య పోరాటం వంటిదయింది.

ప్రజల సహకారం

అందుకోసమే నంద్యాల సభ అంత బ్రహ్మాండంగా జరిగింది. సభ ఏర్పాట్లకు ఆహ్వానకమిటీకి ప్రజలు ఎంతో సహకారం చేశారు. విరాళాలు సులువుగా వసూలయినాయి. ప్రతినిధులకు ఆతిధ్య మివ్వడానికి నంద్యాల రైతులు ఉత్సాహంగా తామే ముందుకు వచ్చారు. కాంగ్రెసునాయకులు సహాయనిరాకరణచేసినా, కాంగ్రెసు ప్రజలు ఎంతో ప్రోత్సాహమిచ్చారు. టి. ఎ. వెంకటరెడ్డి, పి. శంకరయ్య, బాల కొండారెడ్డి మొదలగు కాంగ్రెసువాదులు బహిరంగంగా సభకు తోడ్పడినారు. మరికొందరు బహిరంగంగా పాల్గొన సాహసించనలేందున చింతిస్తూ ఇతరవిధాల తోడ్పడినారు. వైశ్య వ్యాయామ మండలి హాలు, అంజుమన్ హాలు ప్రతినిధుల బసలుగా వాడడానికి ఆహ్వాన కమిటీ సంపాదించింది. అంతే సహకారం అన్నివర్గాల ప్రజలనుండి వచ్చిందనడానికి నిదర్శనం. శాసనసభసభ్యులకూ, కాంగ్రెసు, లీగు నాయకులకూ ఆహ్వానాలు పంపినా రాలేదు. కమ్యూనిస్టులతో ఏ సభలోనూ కలవడానికి వీలులేదని కొందరూ; తీరికలేదని కొందరూ రాలేదు. కాంగ్రెసు మంత్రివర్గం, ప్రాజెక్టులను ఉపేక్షచేయడం, కాంగ్రెసు శాసనసభ్యులు ఆ విషయం ఏమి చెయ్యకపోవడంవలనప్రాజెక్టుల విషయంలో రాయలసీమ కాంగ్రెసు నాయకులకు కొంచెం మొఖం చెల్లించడం అవసరమౌతుంది.

600 మంది రైతు ప్రతినిధులు

సభకు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి చిత్తూరు జిల్లాలనుంచి మొత్తం 600 ప్రతినిధులు వచ్చినారు. ఇందులో ఎక్కువ భాగం స్వయంగా సేద్యం చేస్తున్న రైతులు అట్టి కుటుంబాలకు చెందిన యువకులూ కావడంవిశేషం. తలపాగాగల పెద్ద పెద్దముసాలి రైతులసహితం ప్రతినిధులు గావచ్చారంటే, ప్రాజెక్టుల ఆందోళన ప్రజల్లో ఎంతవరకుపోయిందో తెలుస్తోంది. సభకు పోగూడదని కాంగ్రెసు నాయకులు ఎత ప్రచారం చేసినా, ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గమనించిన వాళ్ళు, జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిలు ఓట్ల కోసరం నాయకుల అనుగ్రహం సంపాదించాలనే తాపత్రయం లేని కాంగ్రెసువాదు వైతంవచ్చారు. అటువంటివారికి అనంతపురం జిల్లాకాంగ్రెసు సమితీ సభ్యులు తరిమెల నారాయణయ్య, రాయదుర్గం పట్టణకాంగ్రెసు కమిటీ కార్యదర్శి శేషాద్రిగారలు నిదర్శనం.

సభాకార్యక్రమం ఉదయమే. ప్రతినిధులు, వాలంటీర్లు బసనుండి మహానందేశ్వర దేవాలయంలోని సభా స్థలానికి, ఊరేగింపుగా పోవడంతో ప్రారంభమయింది. ఊరేగింపు ముందు పెద్ద కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు జండాలు రెప రెప లాడుతూ నడుస్తున్నాయి. వీటి నీడక్రింద శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు మధ్య, ఇరుపైపులా శ్రీ నాగిరెడ్డి వావిలాల గోపాలక్రిష్ణయ్య గారలూ నడుస్తున్నారు. సభలో ఎద్దులూ, బండ్లూ ఏర్పాటు చేయలేదు. వీటి అవసరం, ఊరేగింపు చిన్నదిగా వుంటె. కాని, ఈ ఊరేగింపు బ్రహ్మాండంగావుంది. సైన్యంలాగా నడుస్తూ వుంది. అయితే ఇది ప్రతినిధుల ఊరేగింపు మాత్రమే. ప్రజాసమూహం ఇంకా రాలేదు. గ్రామాలనుండి సాయంత్రం చేరుకుంటారు. సాయంత్రం ఇంకా ఎంత పెద్దదుంటుందో అనుకుంటున్నారు నిలుచొని చూస్తున్న ప్రజలు.

ప్రతినిధుల సమావేశం

ప్రతినిధుల సమావేశం మహానందేశ్వర దేవాలయంలోని గోరక్షణశాలలో జరిగింది.



మహాసభకు వచ్చిన ప్రేక్షకులు

వేదిక వెనకాల కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు జండాలు అలంకరించ బడినాయి. స్త్రీలకు ప్రత్యేక స్థానముంది. దాదాపు 8వందలప్రతినిధులు హాజరయినారు. ఇందులో అనంతపురంనుండి 85, కడపజిల్లానుంచీ 85, బళ్ళారిజిల్లానుంచీ 35 గురు వచ్చారు. సమావేశం అంతా నూతన పద్ధతిలోవుంది. వాదోపవాదాలులేవు. ఇక్కడ వాటికి స్థానంలేదు. ఉత్తరాదివాళ్లు దక్షిణాదివాళ్ళు మనలను అన్యాయంచేసినారని మామూలుగా ఇల్లాంటి సభల్లోవచ్చే తప్పుపోకడలు లేవు. తీర్మానాల మీద ఉపన్యాసాలన్నీ రైతు యువకులే ఇచ్చారు. తెగిపోయిన ప్రతిచెరువుకు బ్రిటిషు దోపిడీవిధానానికి ఉదాహరణంగాకనిపిస్తూంది. అన్ని చెరువుల కథా అంతే. తుంగభద్ర, సంగమేశ్వరంవగైరా పెద్దప్రాజక్టులవిషయం చెప్పినపుడు బ్రిటిషు ప్రభుత్వమేకాక, స్వదేశ సంస్థానాలు కూడా మన ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత శత్రువులో తెలిసింది.

ఇప్పటి తుంగభద్ర ప్రాజెక్టు కరువు తీర్చేదికాదు

తుంగభద్రమీద తీర్మానం శ్రీ పురిమెట్ల వెంకటరామప్ప ప్రవేశపెట్టినారు. "తరతరాలనుంచిఆందోళనచెయ్యగా,చెయ్యగా ఆనకట్టనిర్మాణానికి బ్రిటిషు ప్రభుత్వం సమ్మతించింది. బ్రహ్మాండమైన ఆనకట్ట కట్టబోతున్నామని ప్రచారంచేసుకుంది. కానిఅసలుసంగతేమంటే మనంకోరే ప్రాజెక్టుకాదు, వాళ్లుకట్టుతావుండేది. 10 లక్షల ఎకరాలు పారగల గొప్ప ప్రాజెక్టును రెండులక్షలు ఎకరాలు మాత్రంపారేచిన్న ఆనకట్టగామార్చినారు. ఇది ప్రజలను మోసపుచ్చడానికే పనికివస్తుంది కాని, కరువునివారణకు చాలదు. కాంగ్రెసు మంత్రులు వచ్చినవెంటనే, మార్పుచేసి అసలు ప్రాజెక్టునే తీసుకుంటారని ఆశించాము కాని కాంగ్రెసుమంత్రులు కూడా ఉద్యోగుల ప్లానునే అనుసరిస్తున్నారు. ఇది ప్రజలకు అన్యాయం చెయ్యడమేకాని మేలుచెయ్యడం కాదు. మనం కోరేది అసలు తుంగభద్ర ప్రాజెక్టు కావాలని నకలు ప్రాజెక్టుకాదు. దీన్ని సాధించేవరకూ ఆందోళన మానం" అని ఉపన్యసించారు.

అప్పరు పెన్నారు ప్రాజెక్టునుకూడా 15 వేల ఎకరాల నుంచి 7 వేల ఎకరాల పారే చిన్నపాటి ప్రాజెక్టుగామార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అని శ్రీముత్యాలరావుగారు ఉపన్యసించారు.

సంగమేశ్వరం. గండికోట. వెలుగోడు దామదాబెగున్ (చిత్తూరుజిల్లా) స్కీమువగైరా ముఖ్య ప్రాజెక్టులమీద ప్రత్యేక తీర్మానాలు ఆమోదింపబడినాయి. రాయలసీమకు ప్రాజెక్టుల ప్రత్యేక అవసరాన్నిగూర్చి సమగ్రమైన తీర్మానాన్ని కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డిగారు ప్రవేశపెట్టినారు. దానిమీద ఉపన్యసిస్తూ ఇలాఅన్నారు.

ప్రజాబలంతో ప్రాజక్టులను సాధించాలి

"రాయలసీమ అన్ని విషయాలలోనూ వెనుకబడి వుండినందుకు కారణం కరువు. దినమంతా పనిచేసినా కూటికి కనపడకపోతే ఇంక ఈ దేశంలోఅభ్యుదయం ఎలావస్తుంది. మనం రాజకీయాలలోనూ, విద్యలోనూ, సంస్కారంలోనూ, పరిశ్రమలలోనూ, వృద్ధి పొందాలంటే ముందు ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. రాయలసీమ ప్రాజెక్టులు మనకేకాక దేశానికంతా మేలుచేస్తాయి. లక్షలాది యకరాలు నీటివసతిగాని. వర్షాలుగాని లేక ఏదోకొంచెం పండుతున్నాయి.

"అందువల్ల రెండేండ్లకొకసారి ఆహార కరువు రావడమేకాక, ఈ సంవత్సరము అనంతపురం జిల్లాలో, బళ్ళారి జిల్లాలో వేలకొలది పశువులు కూడా చావడం జరిగింది ఆభూములకన్నిటికి నీళ్ళుపారితే, మనకున్న కరువుల నివారణేకాక, దేశంలోని ఆహార సమస్యా పరిష్కారానికి లాభంవుంటుంది. రాయలసీమ జిల్లాలలో. ఖనిజ సంపత్తి సమృద్ధిగా వుందనే సంగతి అందరికీ తెలుసు. మన జిల్లాలలో నీటివసతులు ఏర్పడిననాడే, విశాలాంధ్రలో, ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తయారుకాగలదు. రాయలసీమ. ఆ మార్పుకు మనే ప్రాజెక్టులవలన ఉత్పత్తిఅయ్యే విద్యుచ్ఛక్తి అవసరం. ఈమార్పు రావటెనంటే సులభం కాదు బ్రిటిష్ గవర్నమెంటుదీన్ని విరోధిస్తూ వచ్చింది. ఇంకా విరోధిస్తూంది. దీన్నిమనం ప్రజాబలంతో సాధించవలసినదే కాని వేరే మార్గంలేదు."

సంస్థానాలూ సామ్రాజ్యవాదులూ అడ్డుగా ఉన్నారు

శ్రీ వావిలాల గోపాలక్రిష్ణయ్యగారు తరువాత ఉపన్యసించారు. మన ప్రాజెక్టులనిర్మాణాన్ని సామ్రాజ్యవాద ప్రభుత్వము ఏవిధంగా విరోధిస్తున్నదీ తెలిపి, అందులో స్వదేశ సంస్థానాల పాత్ర తెలియచేసినారు. తుంగభద్రా క్రిష్ణనదులు మనకూ నైజాముకూ సరిహద్దుగా పారుతున్నాయి. ఆ నీటిని ప్రయోగం గావాలనంటే. ఆనకట్టలతో నిలువ చెయ్యాలంటే నైజాము అనుమతికావాలి. 30 లక్షల ఎకరాలు సాగు సంగమేశ్వర ప్రాజెక్టుకు, 20 లక్షలు సాగు రామపాద సాగరానికి నైజాము ఒక పెద్ద అడ్డము. ఆంధ్రదేశపు ప్రజలకు శత్రువు హైదరాబాదు సంస్థానం. మన తెలుగుదేశంలో మూడవ వంతు వున్న జిల్లాలను కబళించి ఉండడమే కాక. బ్రిటీషు ఆంధ్రలోని ఆంధ్రులకూడా అభివృద్ధి కాకుండా ప్రాజెక్టులను విరోధిస్తున్నారు. మైసూరుసంస్థానం ఇంతకంటే ఏమి తక్కువ కాదు. పెన్న, తుంగభద్ర, చిత్రావతి వగైరా నదులన్నీ మైసూరు సంస్థానం నుండి రాయలసీమలోకి ప్రవహిస్తాయి. అందుచేత వీటిమీద ఆనకట్టలకూ మైసూరు ప్రభుత్వపు అడ్డంకులు చాలా వున్నాయి. మన ప్రాజెక్టుల నిర్మాణానికి బ్రిటిషు గవర్నమెంటూ స్వదేశ సంస్థానాలు పరమ వ్యతిరేకులు. ప్రాజెక్టుల కోసరం ఆందోళనలలో ఆ విషయం గుర్తుంచుకొని, ఈ శత్రువులను పెలమార్చడానికి ప్రయత్నించాలి.

ఊరేగింపులో ప్రజలఉత్సాహము

సాయంత్రం బహిరంగసభ వుంటుంది. రాత్రి రైలుకు కామ్రేడ్ ముక్కామల నాగభూషణం, నాజర్ గారలు రాలేదు. నాగభూషణంగారు ఎపుడు వస్తారండీ" అనే ప్రశ్న ఎక్కడచూచినా వినిపిస్తూంది. అసలు రాలేకపోతారేమో అనే అనుమానం కనిపిస్తోంది. తాలూకాలో రైతు ఉద్యమం బలంగాలేదు. రైతుసంఘం సభలు జరుగని ప్రదానీకంలో కూడా, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షుని సెన్మగౌరవంచూస్తే ఆశ్చర్యంవేసింది. మధ్యాన్నం బండిలో నాగభూషణంగారు దిగినారనే వార్త రైతులకెంతో సంతోషం కలుగచేసింది.

ఊరేగింపు 4 గంటలకు ప్రారంభమయినది. 1000 మందికి పైగా వున్నారు. "స్వతంత్ర భారత్‌కు జై". "ప్రాజెక్టులు కావాలి", "కాంగ్రెసు, కమ్యూనిస్టు, లీగులు కలవాలి". "తుంగభద్ర ఆనకట్ట కావాలి", 'సంగమేశ్వరం ప్రాజెక్టు కావాలి" వగైరా నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. ఈ విధముగా ప్రజల హృదయంలోని కోర్కెలను వ్యక్తంచేసే ఇంతపెద్ద ఊరేగింపును ఈవూరిలో ఇంతకుముందు చూడలేదు.

3000 మందితో బహిరంగ సభ

బహిరంగసభ ఊరుబయట సంత మార్కెటు కాంపౌండులో. వేదిక అతి వైభవంగా అలంకరించబడి వుంది. ఊరేగింపు ఇక్కడికి చేరుకొనేప్పటికి ప్రజలుకలసినారు. సభలో ఆరువేలమంది ప్రజలు కూర్చున్నారు. యుద్ధానికి పూర్వం, రాష్ట్రకాంగ్రెసు మహాసభ తర్వాత ఇంత పెద్దబహిరంగసభ జరగలేదు. ఈ సభ పెద్దగా వుండడమేకాదు. వచ్చిన ప్రజలు. ఎంతో డిసిప్లిన్‌తో కూర్చున్నారు. అల్లరిలేదు. శ్రీ హరిసర్వోత్తమరావుగారి ఉపన్యాసాల మధ్యలో మైక్ చెడిపోయింది. అది బాగుపడేప్పటికి కొంతకాలం పట్టినా, సభలో కల్లోలంలేదు. ఉపన్యాసాలు పూర్తిగా వినాలనే ఓపికతో కూర్చున్నారు ఆరువేలమంది ప్రజలూను.

సభకు వచ్చినవారిలో అధికభాగం రైతులే అయినా, ఇతర వర్గాలవారుకూడా లేకపోలేదు. డాక్టర్లు, వకీళ్ళు వగైరాలున్నారు. ముస్లింలు చాలా ఎక్కువమంది వచ్చారు. రెండు వందలమందిస్త్రీలు రావడం చాలా విశేషం. కాంగ్రెసువారుకూడా వచ్చారు. శ్రీ కైపా సుబ్రమణ్యశర్మ, జి. ఎ. వెంకటరావు, జి. బాల కొండారెడ్డి, దయానందరెడ్డి దేశాయి కుప్పారావు వగైరాలు సభలో కన్పించారు.

ప్రజల మనోభావాలు

సభ ఇంత విజయవంతంగా జరగడం కాంగ్రెసు బలానికి దెబ్బ అన్నట్టు ఒక కాంగ్రెసునాయకుడు వ్యాఖ్యానించాడు'

సభకు నాయకత్వం కాంగ్రెసు పెద్దలే వహించి ఉంటే వభ కాంగ్రెసుకు బలమాననివాళ్ళకర్ధమయ్యేది. ప్రజానాయకులుగా తమ బాధ్యత నిర్వర్తించలేనందుకు ప్రజలు ప్రాజెక్టులు కోరడం తమకు వ్యతిరేకంగా కనిపిస్తూఉంది.

అక్కడికి వచ్చిన ప్రజల్లో మాత్రం ఈ సందేహాలూ, సంకోచాలూ, అసూయలూ లేవు. ప్రాజెక్టులు కావాలి. అందుకోసరం అందరూ కలవాలి. అంతే, వాళ్ళ ఉత్సాహాన్ని

మహాసభకు వచ్చిన ప్రేక్షకులు

చూచి రాజకీయ నాయకులు సంతోషించాలా దుంఖించాలా?

నాకు పరిచయమున్న డాక్టరు కన్పించారు. వెనకాల నిలుచుండి కామ్రేడ్ ముక్కామల ఉపన్యాసం వింటున్నారు. నేను కనపడగానే "ఎంతపెద్ద సభలుచేసేది నేర్చుకున్నారండీ. మామూలు పల్లెటూరి కుర్రవాళ్ళు అన్నారు.

ప్రాజెక్టుల పోరాటం స్వాతంత్ర్య పోరాటమే

కామ్రేడ్ ముక్కామల అర్ధగంటసేపు మాత్రం ఉపన్యసించారు. ఆ అర్ధగంటా. ప్రజలు లక్ష్యం చలించకుండా విన్నారు. ఉపన్యాసం జలపాతంగా వస్తావుంది. బ్రిటిష్ ప్రభుత్వం మనదేశాన్ని దోచుకొన్న విధానంచెప్పి,దాన్నిధ్వంసంచేసే విధానంకూడా చెపుతున్నారు. మనకు ప్రాజెక్టులు లేకుండా చెయ్యడం బ్రిటిష్ దోపిడీ విధానంలో ఒక భాగం ప్రాజెక్టులకోసరం మనంపోరాడడం, బ్రిటిష్ దోపిడీని ధ్వంసంచేసే స్వాతంత్ర్య పోరాటంలో ఒకభాగమే అని విపులీకరించి చెపుతున్నారు. ప్రతి రెండు నిముషములకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు.

మంత్రులు మనవాళ్ళు కాబట్టే ఆందోళన చెయ్యాలె

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు అధ్యక్షోపన్యాసం ఇచ్చారు. వారి స్వగ్రామం నంద్యాలే. వారు40ఏండ్లుగా దేశసేవలో ఆరితేరిన వృద్ధులు వివిధ ప్రాజెక్టుల ప్రాముఖ్యత చెప్పారు. వాటికోసరం యిన్నాళ్లూ జరిగిన ఆందోళననుగురించి చెప్పారు. "ఇట్లాంటి ఆందోళన జరుగుతూనే వుండాలి. మన మంత్రులున్నారని ఊరుకొనడం పొరబాటు. అడగందే అమ్మయినా పెట్టదు. మంత్రులు మనవాళ్లు కాబట్టి ఆందోళన చేయాలి ఫలిస్తుంది. ఇట్లాంటి ఆందోళన ఏదో ఒక పార్టీ చేస్తేచాలదు. అందరూకలిసి చెయ్యాలి. మేము కమ్యూనిస్టులతోకలిసి చెయ్యము అని మడికట్టుకుని కాంగ్రెసువాళ్ళుకూర్చుంటే చాలాతప్పే. నేను అసలయిన కాంగ్రెసువాడిని. మహాత్ముని సత్య, అహింసలంటే నాకు సంపూర్ణ విశ్వాసముంది. నిర్మాణ కార్యక్రమం ఏమో నాకు బాగా తెలుసు. అన్నంలేక మలమలమాడే ప్రజకు ఇంతఅన్నంపెట్టడం నిర్మాణ కార్యక్రమంలో మొదటిది. అందుచేతనే నేను ప్రాజెక్టుల మహాసభకు అధ్యక్షుడుగా వుండటానికి ఒప్పుకున్నాను. బ్రిటిష్ ప్రభుత్వం వ్యాపారస్తుల ప్రభుత్వం. ప్రతి ప్రాజెక్టునూ, ఇది ఎంత వడ్డీ గిట్టుతుందా అని లెక్కవేస్తూ వచ్చిందికాని, ఇది ప్రజలకు ఎంత అవసరమా అనికాదు. ఈ విషయాన్నే శ్రీ కోటిరెడ్డిగారు ఎల్లప్పుడూ సిరసిస్తూ వుండేవారు. ఈ దినం మన కోటిరెడ్డిగారు మంత్రి అయినారు. ప్రాజెక్టుల విషయంలో వడ్డీలెక్కలు వేసే విధానాన్ని మార్చి మన ప్రాజెక్టులను నిర్మించేట్టు చెయ్యాలని అయన్ను కోరుతున్నాను. తుంగభద్రా ప్రాజెక్టు ఒక్కటి కడితే రాయలసీమలో కరువు పోదు సంగమేశ్వరం, గండికోట, పెన్నేరు వగైరా ప్రాజెక్టులన్నీ కట్టాలి. ఈ సభ చేసినంతమాత్రాన మనపని నెరవేరలేదు. ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ. ఈఆందోళన నిరంతరం జరుగుతూ నేఉండాలి. ఇవుడు ప్రభుత్వం ఏలుతున్న ప్రకాశం, నెహ్రూలు మనం అధికారంలోకి తెచ్చినవాళ్ళే. మన నాయకులంటే అర్థం మన ఏజంట్లుఅని. మన కోర్కెలు నెరవేర్చాలి. నెరవేర్చేట్లు మనం చేసుకోవాలి" అన్నారు.

"యాదకులుస్తారబ్బా ఈ దినం ఈ సభకు పోటీగా కాంగ్రెసొళ్ళో నాటకం ఏస్తాందారు" అన్నాడు నాపక్కన కూర్చున్న రైతు యువకుడు.

"తెంపులేకుండా ఆందోళన చెయ్యాలి"

కామ్రేడ్ పిల్లలమర్రి ఉద్బోధ

పిల్లలమర్రి వెంకటేశ్వరులు వచ్చినాడని విని పత్రికలు చదివే మధ్యవర్గంవారు ఆయన ఉపన్యాసం కోసరం కుతూహలంగా వున్నారు. రెండువందల శాసనసభా సభ్యుల లోనూ కామ్రేడ్ పిల్లలమర్రికి, కమ్యూనిస్టులంటే ఏమాత్రం సహించని వారిలో సయితం ప్రత్యేకగౌరవముంది. ఆయన సందేశం మధ్యవర్గప్రజలుసహితం ఆతురతతోవిన్నారు

"ఈసభకు అందరు యం. యల్. ఏలు ఆహ్వానించ బడినారుకదా వాళ్ళువస్తారని ఆశించాను. కానివాళ్ళెవ్వర్వూ,కనీసం రాయలసీమ యం. యల్. ఏ. లయినా రాకపోవడం విచారకరం. ప్రజా అవసరాలను తీర్చేదానికి డబ్బులేదనే సమాధానం ప్రభుత్వం ఇస్తూవుంది. ప్రజాప్రభుత్వం ధనికులమీద పన్ను ఎక్కువేసి డబ్బు పుట్టించాలేకాని, ఇలాంటి సాకులుచెప్పడం న్యాయంకాదు. నేను శాసన సభలో మీ ఆందోళనను తెలియజేస్తూ నాచేతనైనంత చేస్తాను. కాని మీరుఆందోళన తెంపులేకుండా చేస్తేనే సాధ్యమవుతుంది." అనిఅన్నారు.

బుర్రకథ

రాత్రినాటిక్ బుర్రకథ. ప్రజలను బుర్రకథకు రాకుండా చెయ్యాలనే ఉద్దేశ్యంతో, 12 వ తేదీన వేసిన 'భలేఢిల్లీ' నాటకాన్ని కొందరు కాంగ్రెసువాళ్ళు తిరిగి 13 వ తేదీన వేయించినారు. కాని బుర్రకథకు ఎనిమిదివేలమంది ప్రజలు వచ్చారు. వారిలో స్త్రీలు 15 వందల మంది ఉన్నారు.

ప్రాజెక్టుల సమస్య ప్రజాసేవకులకు గీటురాయి

సభ ఊర్లో సంచలనం కలిగించింది. అందరూ సభలోచెప్పిన సంగతులే మాట్లాడుకుంటున్నారు. మరునటిదినం కాలవదగ్గర ఒకరైతు ఇకో రైతుతో, వావిలాల గోపాల కృష్ణయ్యచెప్పినదానిమీద వ్యాఖ్యానిస్తున్నారు. "నాయకులేమి చేస్తారు? మనమంతా కదిలితే ఇవి సాధ్యమవుతాయి."

వచ్చిన ప్రతినిధులందరూ, తమ తమ ప్రాంతాలలో ఏ విధంగా ఆందోళన చెయ్యాలని అవుడే ఆలోచిస్తున్నారు. వారంరోజుల క్రింద "నంద్యాలలో మతకలహాలు" అని పత్రికలలో చదివినవారికి ఈ సభ ఆశ్చర్యకరంగా వుంది. హిందూ-ముస్లిములు అంతా కలిసిపోయినారు ప్రాజెక్టుల సభలో. దీని ఏర్పాట్లకు అందరూ తోడ్పడినారు. ఇంత కొద్దికాలంలో ఇంత సభ ఎట్లా చేశారని ఆహ్వానకమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డిగారిని అడిగాను. "ప్రారంభంలో చెయ్యగలమా అని మేము భయపడినాము. ప్రజలలో ఉత్సాహం చూస్తే మాకూ ధైర్యం వచ్చింది. అడిగిన సహాయమంతా ఇచ్చారు" అన్నారు.

ప్రభుత్వాన్ని, పార్టీలనూ, రాజకీయ నాయకులనూ పరీక్షచేసే గీటురాయి అయింది; ప్రాజెక్టుల సమస్య రాయలసీమలో.

తగ్గింపు ధరలు

★

ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండదానికై ఈక్రింది ముఖ్యమైన ప్రచురణలను ప్రజాశక్తి బుక్ డిపో లన్నింటిలోనూ తగ్గింపు ధరలకు అమ్ముతున్నాం.

1	అంతిమపోరాటానికిఐక్యమవుదాం		0- 1-0
2	కాంగ్రెసుకార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు	1 భా	0- 8-0
3	..	2 భా	0-12-0
4	..	3 భా	0-12-0
5	అందరికీ తిండి		0- 4-0
6	అందరికీ ఉద్యోగాలు		0- 4-0
7	మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు?		0- 4-0
8	అంతిమపోరాటానికి కదలిరండు		0-10-0
9	సిక్కు మాతృభూమి		0- 4-0
	మొత్తం ధర		3-11-0
	పెట్టు ఒకేసారి కొనువారికి ధర		2- 0-0

★

ప్రజాశక్తి ప్రచురణాలయం

మొగల్రాజపురం, బెజవాడ

దుర్భర పరిస్థితుల నెదుర్కొనడానికి చిట్టివలస కార్మికుల సమ్మెనిర్ణయం

యీ నెల 25 న సమ్మె బాలెట్



వై. విజయకుమార్

1946 ఏప్రియల్ నుండి మే 10 వరకు చిట్టివలస జూట్ కార్మికులు తమ ప్రాథమిక హక్కులకొరకు వీరోచితమైన పోరాటాన్ని నడిపారు. ఆ పోరాట ఫలితంగా ప్రధానమైన 15% జీతాల పెంపుదల, రూ 12/- నుండి రూ 16/- వరకు కరువు భత్యం సంపాదించారు. మిగతా కోర్కెలపై జిల్లా కలెక్టరు, లేబరు ఆఫీసర్లు త్వరలోనే విచారణ జరుపుతామని యిచ్చిన హామీపై సమ్మె విరమించారు. ఆ నాటికి యీనాటికి విచారణ కమిటీ లేదు సరిగదా, పరిస్థితులు మరింత విషమించాయి. యజమానుల నిరంకుశత్వం విజృంభిస్తోంది.

తిండికి చాలని జీతాలు

100 కి 15/- జీతం పెంచినా, అసలు జీతంమాత్రం ఏ కారణంచేతనో తగ్గిపోయింది. మిల్లు యొక్క వేగం తగ్గించడంచేత యిలాజరిగిందని తెలుస్తూంది. దీనితో పాటు జూట్ పరిశ్రమ మాంద్యం వలన జములునేత గన్నీలు వలన కూడ పనితగ్గిపోయింది. కంట్రాక్టు పని కావడం వలన, దీనితోపాటు సహజంగా జీతాలు తగ్గాయి. టెంపరరీ కూలీలకు, రోజువారీ కూలీలకు, 20 సం॥ నుండి పని చేస్తున్న బాచింగు డిపార్టుమెంటు కూలీలకు నెలకు కనీస జీతం రూ 6/- వరకు ఉంది. బాగా నిపుణత గల్గిన నేత సెక్షన్ కార్మికులకు నెలకు సగాసరి రూ 25/- కన్న ఎక్కువ జీతాలు గిట్టడంలేదు. రూ 30/- అన్నిటికన్న పెద్ద జీతం. ఈ నికృష్టమైన జీతాలతో కార్మికుల జీవితం దుర్భరమౌతూంది

ఇండ్ల వసతులు

చాలామందికి యిళ్ళు లేనేలేవు. ఉన్న యిళ్ళుగూడ ఒకే గదితో ఎత్తు తక్కువగాను, గాలి వెలుతురులేని కటికొట్లుగాను ఉన్నాయి. వానకపువీరు పోయే మార్గం లేక, యింట్లముందు మురికికూపాలు తయారవుతున్నాయి. ఆడవాళ్ళ స్నానాలకు ఏర్పాట్లు లేనేలేవు. యుద్ధం పేరుచెప్పి, ఎలెక్ట్రిక్ లైట్లు తీసివేయడం వలన, రాత్రిపూట ప్రజలు యిబ్బందులకు గురి అవుతున్నారు.

దొంగతనాలు చేశారనే కారణంచేత ఉద్యోగంలోనుండి తొలగించిన వారిని తిరిగి పనిలో వేసుకుంటున్నారుగాని, సమ్మెకు నాయకత్వం వహించారనే నేరంపై తీసివేసిన పనివారికి, కోర్టుల్లో నిర్దోషులని రుజువయినా, యింతవరకు ఉద్యోగాలు యివ్వకపోవడం, కార్మికుల సహనానికి పరీక్షగావుంది.

వీటన్నిటికి తోడు యూనియన్ నాయకులు కార్మికుల పేటల్లోనికి వస్తే, తమ ప్రదేశంలోనికి ప్రవేశించారనే నేరం క్రింద శిక్షిస్తామని, అచట మీటింగులు పెట్టనివ్వమని పోలీసు యిన్స్పెక్టర్ల ద్వారా మిల్లుఅధికారులు బెదిరిస్తున్నారు.

సంఘటితశక్తి - సమ్మె నిర్ణయం

ఈ ప్రధానమైన కోర్కెలను వెంటనే సాధించుకోకపోతే, కార్మిక జీవనం రాను రాను విచ్ఛిన్నమైపోయి, తమ అస్తిత్వానికే భంగం కలిగేటట్లుంది. కార్మికులు అనేక అడ్డంకుల నెదిరించి, అనేక పోరాటాలద్వారా తమ యూనియన్‌ను నిర్మించుకున్నారు. ఈనాడు తమసంఘములో 2400 మంది సభ్యులుగా చేరారు. ఈ ఐక్యశక్తితో తమహక్కులు సాధించుకోటానికి ఓర్పుతో యజమానులతోను, లేబరుఆఫీసరుతోను సంప్రతింపులు జరిపారు. కానివిసుగెత్తి ఆఖరుకు 15-10-46 తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో యీనెల 25 వ తేదీన సమ్మెబాలటు తీసుకోడానికి, యీక్రింది కోర్కెలపైన సమ్మెనోటీసు ఇవ్వడానికి తీర్మానించారు.

కార్మికుల కోర్కెలు

1. జీతాలు 100 కి 40 వంతులు పెంచాలి.
2. కంట్రాక్టుపద్ధతిని రద్దుచేసి గ్రేడ్లు నిర్ణయించాలి.
3. రూ 100 బోనసు యివ్వాలి.
4. సమ్మెకాలంలో ఉద్యోగాలలో నుండి తీసివేసిన 8 మందికి తిరిగి ఉద్యోగాలివ్వాలి.
5. అందరికీ ఇండ్లు కట్టించాలి. ప్రస్తుతమున్న ఇండ్లు పెద్దవి చేయాలి.
6. తదితర కోర్కెలు

అదేమీటింగులో ఎస్. ఐ. ఆర్. కార్మికులకు రు. 50 విరాళం పంపుటకు తీర్మానించారు. మద్రాసురాష్ట్ర లేబర్ లెజిస్లేషన్ విధానంపై అసమ్మతి తెలియజేశారు.

తమ జీవితంకోసం, న్యాయమైన కోర్కెలతో చిట్టివలస కార్మికులు ప్రారంభింపనున్న పోరాటానికి, ఆంధ్ర కార్మిక వర్గమూ, ఆంధ్ర ప్రజానీకమూ సహాయపడాలని కోరుతున్నాను.

బెజవాడ రైల్వేకార్మికులపై అధికారుల దండయాత్ర

యం. యస్ యం. రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ బెజవాడ బ్రాంచి ఆర్గనైజరు వి. సీతారాంగారు క్రిందిప్రకటన గావిస్తున్నారు.

6 మణుగుల బరువుగల 80 బస్తాలను, స్టేషన్‌ప్లాట్‌ఫాం మూడవలైను మధ్యనున్న పిట్ (గుంట) దాటి మోయుటకు 4 గురు లగేజి పోర్టర్లను పెట్టాయించారు. మేము అంతబరువు గల బస్తాలను మోయలేమనీ పిట్‌మీద బల్లవేసి యింకా ఆరుగురిని అదనంగా యిస్తే, ఆపని మేము చేయగలమనీ చెప్పినందుకు, కార్మికులను సస్పెండు చేస్తానని బెదిరించి, తరువాత ఆపని ఎందుకు చేయలేదో సంజాయిషీ ఇమ్మని కోరాడు, జాయింటు స్టేషనుమాస్టరు. యీపనిని 20 మంది లైసెన్సుకూలీలు రెండు బాచీల లగేజి పోర్టర్లు కూడా ప్రాణాపాయమైన పనియని తిరస్కరించారు. కాని యీస్టేషనుమాస్టరు పనివారలకుండేకష్టాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకొనక వారిపై పగదీర్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు.

అనుకూలురకేనా యిళ్ళు ?

ఈ జాయింటు స్టేషనుమాస్టరు పనివారలకు సెలవులీయక యిబ్బందిపెడుతున్నారు. సీనియర్లుగాయున్న పనివారలు యెంతోకాలంనుండి ఖాళీగావున్న యిళ్ళుకావాలని కోరుతూయుంటే, వారి విన్నపాన్ని తోసిపారేసి, తనకు అనుకూలురుగా ఉన్నవారికి యిళ్ళు యిస్తున్నాడు. ఏ పనివాడైనా యిబ్బందిని చెప్పుకోడానికివెళ్తే, వారిని బెదిరించటం, ఇంగ్లీషులో బూతులుతిట్టడం చేస్తున్నాడు.

అబ్సెంటులు, బదిలీలు

ఆదిశేషయ్య అనే పాయింట్సుమన్ 4-10-46 నుంచి 6-10-47వరకు యార్డు ఫోర్‌మన్‌వద్ద పనిచేసినట్లు రికార్డుమూలకంగా రుజువవుతున్నా, అతనిపై కక్ష పెట్టుకొని, గైర్‌హాజరని అబ్సెంటు మార్కుచేశాడు.

ఈ మధ్య గన్‌బోట్‌జాక్ అనే ప్రఖ్యాత ప్రపంచ బాక్సర్ బెజవాడ రైల్వే రిటైరింగ్ రూములో మకాం చేశారు. అతడు లేని సమయమునయీ జాయింటు స్టేషనుమాస్టరు ఆరూములో ప్రవేశించేటప్పటికి అతడు రావటం తటస్థించింది. ఇతనిపై ఆ బాక్సర్ అధికార్లకు రిపోర్టు చేసాడు. ఎంక్వైరీచేసిన గుట్టు బయటపడుతుందని, రిటైరింగ్ రూమ్ బాయ్‌ని వెంటనే బిట్రగుంటకు బదిలీచేసి అతని స్థానంలో దిసమిన్ అయిన యింకో బాయిని ఏర్పాటుచేసి నాటకమాడాడు.

సర్వీసు తక్కువవారికి ప్రమోషను

బెజవాడ లోకోషెడ్‌లో సీనియరు బొగ్గుకూలీలు 8 సం॥ల నుండి బొగ్గు మోతపనిలో ఉన్నారు. వీరు మెడికల్ పరీక్ష 'సి' గ్రూపులో ప్యాసయ్యారనే వంకతో, సంవత్సరాల తరబడి యిందులోనే పని చేయిస్తున్నారు. యిందులో కొందరు 'బి' గ్రూపులో కూడా ప్యాసైనవారున్నారు. యీ మధ్య యింజను క్లీనర్లు, షెడ్‌కూలీలు పనుల్లో ఖాళీలు అనేకం ఏర్పడినాయి. వాటిలో వీరినెవరిని తీసుకొనక, సర్వీసు తక్కువవున్న వారిని తీసుకున్నారు. వీరిని మెడికల్ పరీక్షకుపంపి యీ పైఉద్యోగములిచ్చు అవకాశములున్నవి. 'బి' గ్రూపులో వారికి వెంటనే యివ్వవచ్చును. కాని అధికారులు అశ్రద్ధచేయటం మూలంగా వీరు ఎన్ని సంవత్సరములుచేసినా బొగ్గు మోయటం తప్పటంలేదు. ఆరోగ్యం చెడి, వ్యాధిగ్రస్తులై అనేక పర్యాయములు సిక్కులీవు తీసుకున్నారు.

డెప్యుటేషనును కలుసుకోవడానికి నిరాకరణ

కామ్రేడ్ షేక్‌మీరా యం.యస్.యం. రైల్వే ఎంప్లాయీస్ యూనియను బెజవాడ బ్రాంచి ఉపాధ్యక్షుని హోదాతో అధికారితో మాట్లాడుటకు కబురు పంపాడు. కామ్రేడ్ మీరాను జాయింటు స్టేషను మాష్టరు పిలుస్తున్నట్లుగా కబురంపారు. "నీవు పాయింట్సుమన్‌గా యింటర్వ్యూకోరావా ? లేక యూనియన్ అధికారపదవితో యింటర్వ్యూకోరావా ?" "అని ప్రశ్నించారు." యూనియన్ప్రతినిధిగా కార్మికులయిబ్బందులను తెలియపరచేపదానికి నేనుఇంటర్వ్యూ కోరాను అని బదులుచెప్పారు. యూనియన ప్రతినిధిగా అయితే జిల్లా అధికారి నీతో మాట్లాడ నిరాకరించాడని సమాధానమిచ్చాడు. అంతే కాకుండా "జాయింటు మహజర్లు, డెప్యుటేషన్లు స్టేటు రైల్వేరూల్సుకు వ్యతిరేకంగాన, యిదివరకుకూడా నీవు యిలాంటి మహజర్లు పంపావుకాబట్టి, నీకువార్నింగ్ యిస్తున్నా"మని వ్రాత పూర్వకంగా యిచ్చారు. షంటింగు జమాదారుగా కాకినాడకు ట్రాన్స్ఫర్‌మీద వెంటనే వెళ్ళాల్సిందని చెప్పారు. పాసులుకూడా యిచ్చారు.

ఈవిధంగా అధికారులు కుట్రపన్ని కార్మికోద్యమాన్ని నాశనం చేద్దామని వారితలంపు. కార్మికుల అసంతృప్తి పెచ్చుపెరిగేకొద్ది, తమ నిరంకుశవిధానాన్ని తీవ్రంగా ఎదుర్కొంటారనే అధికారవర్గం మరచిపోయింది. స్టేటు రైల్వేరూల్సు అడ్డుచూపి కార్మికులు ఉమ్మడి ఇబ్బందుల్ని తోసిపారవేయటం, కార్మికుల హక్కుల్ని నాశనంచేయటానికి పూనుకోవటం. కార్మికులంతా దీనిపై ఆందోళనచేసి, తమహక్కులను కాపాడుకోవాలని కోరుతున్నాను.

పొగాకుపంటపై నిషేధం ఆహారసమస్యా పరిష్కారానికి మార్గంకాదు

కొల్లా వెంకయ్య
(అధ్యక్షుడు, గుంటూరుజిల్లా పొగాకు మార్కెటింగ్ బోర్డు)

మద్రాసు ప్రభుత్వం ఆహార సమస్యను పరిష్కరించుటకై అధికంగా ఆహార ధాన్యాలను పండించాలని పొగాకు పైరులపై రెండు నిషేధపు ఉత్తరువులను జారీచేసింది. మొదటి ఉత్తరువులో మూడు సంవత్సరములు వరుసగా పొగాకు వేయని భూములలో, మరల వేయకూడదని నిషేధించింది.

రెండవ ఉత్తరువులో మొదటి ఉత్తరువు ననుసరిస్తూ, జరిగిన మూడు సంవత్సరములలో యే ఒక్క సంవత్సరమైనా పొగాకు తోటలు వేయని భూములలో పొగాకు వేయరాదని ప్రకటించింది. ఈ రెండు వుత్తరువులు సెప్టెంబరు మాసంలోనే బయటికి వచ్చాయి. ఈ ఉత్తరవులవల్ల కలిగే ఫలితాలేమిటి? ఇవి తాము ఆశించిన ఆహారసమస్యా పరిష్కారాన్ని ఎంతవరకు సాధించగలుగుతాయి? వీటిని ఆచరణలో పెట్టటానికి రైతాంగానికున్న సాధక బాధకాలేమిటి? మొదలుగాగల విషయాలను యీ వుత్తరువులను జారీచేసే ముందు ప్రజా మంత్రులు ఆలోచించవలసింది.

కాని ఈఉత్తరువులను జాగ్రత్తగా పరిశీలించితే రైతాగంతోను, ప్రజలతోను సన్నిహిత సంబంధంగల ప్రజా మంత్రులు ఆలోచించి జారీచేసిన ఉత్తరువులుగా కనిపించవు. రైతు జీవితంతోను, వ్యవసాయంతోను సంబంధం లేని నిరంకుశ సామ్రాజ్యవాద అధికారులిచ్చిన ఉత్తరువులలాగా ఉన్నాయి.

ఈ ఉత్తరువువల్ల కలిగే ఫలితాలను మాత్రం కాంగ్రెసు మంత్రులు ఆలోచించలేదు.

ఉత్తరువుల దుష్ఫలితాలు

రైతాంగం తమనెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోటానికై పొగాకు మొదలైన వ్యాపార పంటలను పండిస్తోంది.

మన రాష్ట్రం మొత్తంమీద పండుతున్న పొగాకులో కొంత పరదేశాలకు ఎగుమతి అయినప్పటికి, మన రాష్ట్రంలోనే చాలాభాగం ఉపయోగపడుతుంది. ప్రజా మంత్రులు మన ప్రజలకు అవసరమైన సరకు ఎంత? కనీసం మనకు ఇదివరకున్న మార్కెటును నిలబెట్టుకోటానికి ఎంత అవసరం? అనేది అంచనా వేయవలసింది. అవసరమైన పొగాకును కొద్ది విస్తీర్ణంలో పండించే మార్గాల నన్వేషించవలసింది. రైతు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండగలందులకు పొగాకుకు కనీస ధర నిర్ణయించవలసింది. రైతును లంచగొండులకు ఎరగా వేస్తున్న ఎక్సైజు చట్టాన్ని రద్దు చేయమని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయవలసింది. రైతుకు పొగాకు పండించి, ఎండించుట కవసరమైన బేరన్ సామానులు, బొగ్గు మొదలగునవి సరఫరా చేయుటకు పూనుకోవలసింది. అదేమీ చేయకపోగా, ప్రజాప్రభుత్వం గుంటూరు పొగాకుమార్కెట్ కమిటీ రైతులకు చేసే సేవకు అడ్డం తగులుతూంది రైతుల ఇబ్బందులను గమనించకుండా అర్థం లేని నిషేధపు టుత్తరువులు తెచ్చింది. మొదటి ఉత్తరువు ఆచరణలోకి వస్తే ఆహార కరువు తీరుట ఎల్లాఉన్నా, పొగాకు కరువు కూడా వచ్చేది. ఈ ఉత్తర్వు ప్రకారం నాటుపొగాకు వేయటానికి వీలుండేదిగాదు. నాటుపొగాకు మూడు సంవత్సరములు వరుసగా వేయటం జరుగదు. అల్లావేసినా పొగనారు దిబ్బల మీద ఒక సెంటు, రెండు సెంట్లు వేస్తూంటారు. పెద్ద పెద్ద వ్యవసాయ శాస్త్రజ్ఞులను సలహాదారులుగా గల ప్రభుత్వం యీ ఉత్తరువును ఎల్లా యిచ్చిందా అనిపిస్తుంది? పైరుకు కాలు మార్చకపోతే పొలం సారహీన మవుతుందని, అందులో పొగాకుకు తప్పక కాలు మార్చాలని చెప్పే శాస్త్రవేత్తలంతా ఏమైనారు? మూడుసంవత్సరాలు వరుసగా పొగాకు వేసిన భూమిలోనే మరల పొగాకువేయమని చెప్పటానికా? ఇక వర్జీనియా పొగాకు పండించే ప్రాంతాలలోకూడా వ్యాపార దృష్టితో తోటలు వేసేవారు బాధ్య భూమున్న రైతులతప్ప వరుసన మూడు సంవత్సరములు తోటలు వేయడం అరుదు. మొదటిఉత్తర్వువల్ల వర్జీనియా పండించే బీదరైతులు తోటలు వేయుట కవకాశం లేక ఆర్థిక బాధలకు గురయ్యేవారు. ప్రభుత్వం రైతుల ఆందోళనను గమనించి చివరికైనా మొదటి ఉత్తరువును సవరించటం గ్రుడ్డిలో మెల్ల. కాని ఈ వుత్తరువు కూడా గుమ్మడికాయలు దూరే కంతను వదలి ఆవాలు దూరే చిల్లిని మూయడానికిచేసే ప్రయత్నమే అవుతుంది. పైగా వ్యవసాయదారులను గందరగోళ పరచడానికి తమ పొలంలో పండించే పొగాకు బేరన్‌కుచాలకకవుళ్ళకు తీసికొనే రైతాంగాన్ని దెబ్బకొట్టటానికి మాత్రమే తోడ్పడుతుంది. రైతులు వేసవిలోనే ఎంతపొలం కౌలుకు తీసుకోవాలి, ఏ పొలంలో ఏ పైరు వేయాలి? అందుకు యే పొలంలో ఏ యెరువు చేయాలి? దేని నెలా దున్నాలి? అని ఆలోచించి ప్లాను వేసుకుంటారు. భూములు కౌళ్ళకు రాస్తారు ఎరువులు వేస్తారు. సెప్టెంబరుకల్లా పొలందున్ని సిద్ధంచేస్తారు. ఒకప్లానులేని ప్రభుత్వంకు ఒక ప్లానుతో నడుస్తున్న రైతుయొక్క సాధకబాధకాలతోనిమిత్తమేమిటి? అంతా పూర్తయిన తరువాత సెప్టెంబరు మాసములో నిషేధపు టుత్తరువు వచ్చింది. వేల రూపాయిలు కౌళ్ళు చెల్లించిన రైతులు యీ ఉత్తరువును ఆచరణలో పెట్టితే దివాలా తీస్తారు. యుద్ధకాలంలో పొగాకు వేయకుండా గడిపి జీవితావసరధరలు చుక్కలంటటంవల్ల బాధపడి వ్యాపార పంటవేసియైనా తట్టుకుందామనే బీదరైతులు నలిగిపోతారు. ఆహార సమస్య పరిష్కారానికి రైతులు తమ బాధ్యతను నెరవేర్చాలనవచ్చు కాని యీ ఉత్తరువువల్ల ఇతర పైరులు వేయటానికి మిగిలే భూములు పదివేల యెకరాలు మాత్రమేగదా? ఈ పదివేల యెకరాలలో పైరు మారుద్దామన్నా యే ధనియాలకో మారిస్తే పండుతుందిగాని ఇప్పుడు ఆహార ధాన్యాలు వేస్తే పండేది బహుకొద్ది. ఈ పంటతో తాను పెట్టిన ఖర్చులురాక రైతులు దివాలా తీయవలసి వస్తుంది. ఈ ఉత్తరువువల్ల ఆహార సమస్యా పరిష్కారానికి మేలు జరుగకపోగా రైతాంగం - దెబ్బతింటుంది.

ప్రజల కర్తవ్యం

రాష్ట్రాన్ని ఆహార కరువు నుండి కాపాడుటకు వ్యవసాయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టి, వ్యవసాయాభివృద్ధి కడ్డుపడుతున్న దుష్టశక్తులను తొలగించమని, ఆహార ధాన్యాల విషయంలో రాష్ట్రాన్ని స్వయం పోషకం చేయమని, పోరాడుతున్న రైతాంగం-రైతుసంఘాలు కూడా ఆహారవ్యాపార పంటల ఉత్పత్తిప్లాను ప్రకారం సాగించటంలో ఎల్లప్పుడు ప్రజామంత్రుల కండగా నిలబడతాయి. ప్రజలంతా ప్రజా ప్రభుత్వాన్ని బలపరచవలసిన బాధ్యత కూడా వుంది. కాని ఒక్క ప్లాను లేకుండా, రైతాంగంపై కలిగేఫలితాలను గమనించకుండా, గుడ్డివాని చేతిరాళ్ళవలె ప్రభుత్వం నిషేధపు టుత్తరువులను విసరితే వాటిని ఉపసంహరించుకొనమని కోరటం, అవి రైతులను, వ్యవసాయాన్ని దెబ్బకొట్టకుండా చూడటం రైతాంగం యొక్క విధియైయుంది. మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడటానికి లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తేవాలనీ, కోటీశ్వరులపై పన్నును విధించి మైనర్, మేజర్ ప్రాజెక్టులనూ, రసాయనిక ఎరువులనూ, వ్యవసాయ యంత్రములను, తయారుచేసేఫ్యాక్టరీలనూ నిర్మించాలనిఆందోళన చేయాలి. దోపిడి గాంగ్రకు భయపడి రైతాంగంపై దుష్ఫలితాలను కలిగించే నిషేధపుటుత్తరువు తో తప్పుకునేఎడ్వైజర్ల పంథానుండి ప్రజా మార్గానికి ప్రజలచేత ఎన్నుకోబడ్డ మంత్రులను తీసికొనిరావాలి. ఏరాజకీయ పక్షానికి చెందినా ప్రజలందరిపైనా యిట్టి బాధ్యత ఉంది. ఆంధ్రరైతాంగము, రైతు సంఘాలు ఈ నిషేధపుటుత్తరువుల నుపసంహరించుకొనమనీ కరువునుతీర్చే ప్లానుతో పని చేయమనీ కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని కోరుతూ ఆందోళన సాగించాలి, ఇదొక్కటే రాష్ట్రాన్ని కరువునుండి కాపాడే మార్గమని విజ్ఞప్తి చేస్తున్నాను.

పొగాకు రైతుల సహకార సంఘాన్ని రిజిస్టర్ చేయాలి

గుంటూరు పొగాకు మార్కెట్ కమిటీ జనరల్‌బాడీ సమావేశం శ్రీ కొల్లా వెంకయ్యగారి అధ్యక్షతను జరిగింది. ఈ క్రింది ప్రధానమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

1. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకొని పొగాకు రైతుల సహకార సంఘమును రిజిష్టరు చేయవలసినదిగా కో-ఆపరేటివ్ రిజిస్ట్రారుకు వలహాయివ్వాలి. వచ్చే సీజనులో పొగాకు రైతులసహకారసంఘము పని చేయునట్లు తోడ్పడాలి.

2. పొగాకు చెక్కులు కట్టటానికుపయోగించే పట్టలను, తాడునుగానీ లేక వాటి విలువనుగానీ కొనుగోలుదారు రైతుకు తిరిగి యివ్వాలనీ, లేదా కారమును తీసివేయకుం ఒక బైలాను ఆమోదించవలెననీ, ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఒక తీర్మానం చేయబడింది.

3. మన నాటు పొగాకుకు చైనా మార్కెట్‌లో స్థానం సంపాదించుటకై కమిటీ ప్రతినిధులను పంపుట కనుమతించమని కోరుతూ మరో తీర్మానం కూడ చేయబడింది.

4. మరో తీర్మానంలో నెలకు 25 రూ. లోపు జీతగాండ్రకు ఒక్కొక్కరికి 12 రూపాయల చొప్పున, రు 26-49 మధ్యవారికి పదిరూపాయలచొప్పుననూ, రు 50-200 మధ్యవారికి ఏడు రూపాయల చొప్పునను జీతం పెంచుటకూ, అధికధరల యెలవెన్సు అందరికి సమానముగా ఒకొక్కరికి రు 20 లకు పెంచుటకూ అనుమతించ వలసినదిగా ప్రభుత్వాన్ని కోరారు.

5. కె. వి. శేషయ్య అనే సూపర్వైజరూ, బ్రహ్మయ్య అనే జమానూ లంచాలు పుచ్చుకున్నారని రూఢిగావటం వల్ల జమానును తొలగిస్తూనూ, సూపర్వైజరును బర్తరఫుచేస్తూనూ తీర్మానించారు.

పిఠాపురం విద్యార్థుల అరెస్టు

పిఠాపురం, అక్టోబరు 25

డిటెన్షన్‌వ్యతిరేకదినంనాడు సమ్మె చేసినందుకు పిఠాపురం హెడ్‌మాష్టరు హెడ్‌మాష్టరు ఇంపైమంది విద్యార్థులకు ఐదురూపాయలు జుల్మానా వేస్తూ డబ్బు చెల్లించేవరకూ సస్పెన్షనూచేశారు. 279 మందికి రూపాయిచొప్పుననూ, మిగతా వారికి అర్ధరూపాయిజుల్మానావిధించాడు. కె.రంగారావు అనే సెకండుఫారం విద్యార్థిని ఏడుపీరియడ్లు నిలబెట్టాడు

ఈ జరిమానాలను రద్దు చేయాలని కోరుతూ నేటినుండి విద్యార్థులంత సమ్మె సాగిస్తున్నారు. విద్యార్థులు హైస్కూలు గేటువద్ద పికెటింగుచేసారు. పోలీసు 7 గురు విద్యార్థులను అరెస్టుచేసింది. కాని ప్రజాందోళనా ఫలితంగా పోలీసులు అరెస్టు అయినవారిని విడుదలచేశారు

రష్యాపై ఈ దుష్ప్రచారం దేనికి?

విజయవంతంగా పురోగమించే సోషలిజానికి ప్రతిబంధకం అమెరికా

డాక్టర్ హ్యూలెట్ జాన్సన్ (డీన్ ఆఫ్ కాంటర్‌బరీ)

జాన్సన్ సుప్రసిద్ధ బ్రిటిష్ క్రైస్తవ మతగురువు. సోవియట్ పరిస్థితులను తెలియపరుస్తూ ఈయన వ్రాసిన గ్రంధాలు లక్షలాదిగా ప్రపంచమంతటా అమ్ముడుపోయాయి. ఈనాడు రష్యాపై దుష్ప్రచారానికి ఈయన జవాబు చెంపపెట్టు.

★

తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతోగాక, వాస్తవిక పరిస్థితులను తెలుసుకొని మనం మన కార్యాచరణకు పూనుకోవాలి. అలా చేయాలంటే ఏ దేశం విషయంలోనైనా, ఆ దేశానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రష్యా పరిస్థితుల విషయమై ఎంత మంది ప్రజానీకానికి నిజం తెలుసు.

పత్రికలు, రేడియోలు, ప్రత్యేకంగాను నైపుణ్యంతోను వ్రాసిన పుస్తకాలు - ప్రజలు ఆత్రుతగాకొని చదివిన పుస్తకాల పరంపర, మనకు రష్యాగురించి కల్పించిన చిత్రంఏమిటి?

రష్యాలో అంతా గందరగోళంగా ఉందనీ, ఏసమయానికైనా అది పతనం కావచ్చుననీ, అన్నీ ఘోషించారు.

• • •

రష్యాకు నీతినియమాలు లేవు; ప్రజలందర్నీ అక్కడ అణచిపారేస్తున్నారు; మతమూ, దేవుడూ లేరు; వ్యర్థ అసమర్థమైన రాజ్యం — ఇదీ రష్యాను గురించి మనకు చూపించిన చిత్రం.

జర్మన్ నాజీ ప్రమాదం ఎక్కువై మనల్ని (బ్రిటన్‌ను) ముఖాముఖి ఎదుర్కొన్న రోజులలో, మనం దానిని ప్రతిఘటించడమా లేక లొంగిపోవడమా అన్న సమస్య వచ్చింది. ఆ సమయంలో రష్యాను మిత్రరాజ్యంగా చేసుకోవాలన్న సమస్య విచారణకు వచ్చింది. కాని సైనికంగా రష్యా మిత్రరాజ్యంగా ఎందుకూ పనికిరాదని చెప్పారు. మనం దానినినమ్మాం.

హిట్లరుకూ, మన పరిపాలకవర్గానికీ రష్యా విమానదళం ఎందుకూ పనికిరాదని చెప్పడానికి రష్యానుండి లిండెన్‌బర్గు పరుగెత్తుక వచ్చాడు.

ఒక సుప్రసిద్ధ ఇంగ్లీషు పత్రికలో ఒక ముఖ్యుడైన ఇంజనీరు రష్యాలోని యంత్రాలన్నీ తీగెలతో ముడిపెట్టబడినవని హేళన చేశాడు.

ఈ ప్రచారం వల్ల ఫలితం ఏమిటి?

సామాన్య ప్రజలందరూ పై కథలన్నీ నమ్మారు. అందుచే చాంబర్లేను మతా హిట్లరును సంతృప్తి పరుస్తుంటే చాలమంది పొగడనైనా పొగిడారు, లేదా మాట్లాడకుండా ఊరుకున్నారు.

రష్యా బలహీనమైన దేశమనీ ఎన్నాళ్ళో ఉండదనే కథను ఉన్నత అధికారులు ఆహ్వానించారు. తాము సాగించిన ప్రచారాన్నే చివరకు తాము కూడా నమ్మసాగారు. రష్యా జర్మనీతో యుద్ధంలోకిదిక్కుకోగానే. వీరంతా అది త్వరలోనే పడిపోతుందని నమ్మసాగారు.

• • •

జర్మనీ విద్రోహకరమైన దాడిసాగించింది. యుద్ధంవచ్చింది. అంతా విద్వేషులై చూస్తున్నారు. పతనం తప్పదేమోనని భావం.

వారాలు గడిచాయి. కాని రష్యా లొంగిపోలేదు.

రష్యన్ సేనలు వెనక్కి వెళ్ళాయి.

కాని ఎలా? వీరోచితంగా, చాకచక్యంగా.

తర్వాత స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం. జర్మనీపై తిరుగుదెబ్బ సాగింది. అత్యద్భుతంగా ఎదురు దెబ్బలు కొట్టసాగారు రష్యన్లు.

రష్యాలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, నైతికంగా చాలా పతనమయ్యారనీ కల్పించిన కట్టు కథలు యుద్ధంలో ఋజువయ్యాయా?

లేదు. రష్యాలో 150 కి పైగా నున్న వివిధజాతుల ప్రజలు సైన్యాలు చరిత్రలో కనీ విని యెరుగని ఐక్యతను మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు.

యుద్ధం అనే మహావిషమ పరీక్షకు గురిఅయినప్పుడు రష్యన్ యంత్రాలు, రష్యన్ పారిశ్రామిక జీవనమూ లోపభూయిష్టమని ఋజువయ్యాయా?

రష్యన్ ఫ్యాక్టరీలలోనే ఎక్కువగా తయారై స్టాలిన్‌గ్రాడ్ యుద్ధరంగంలో నిలిచిన ఫిరంగులు, టాంకులు, విమానాలు, రష్యన్ పరిశ్రమల సత్తాను లోకానికి చాటాయి. వాటిపై జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించాయి.

సత్యాన్ని ఎన్నాళ్ళో మరుగు పరచడం కష్టం. అందుచేత ఏట్ట చివరకు బ్రిటిష్ పత్రికల ధోరణి మారింది. ఒక్కసారి నయపతా తెలుపయింది. పత్రికలను తమ చేతులలో పెట్టుకొని ప్రజాభిప్రాయాలను తమ కనుకూలంగా మార్చుకొన ప్రయత్నించే పాలక వర్గాలు, ఇప్పుడు తమ కవసరం ఉంది గనుక రష్యాను పొగడక తప్పిందికాదు.

• • •

చివరకు యుద్ధం ముగిసింది. విజయం చేకూరింది మళ్ళీ పత్రికలు ఒక్కసారి మరోధోరణిని పూనుకోడం చూస్తున్నాం.

మన రక్షణకు కోటగోడగా నిలిచిన రష్యాతో అవసరం మనకీనాడు తీరిపోయింది.

జర్మనీ ఓడిపోయింది. అందుచే కథ అడ్డం తిప్పారు.

ప్రశంసా పరంపర ఆగిపోయింది. రష్యాను విమర్శించడం హెచ్చుకాచ్చింది. ఈవిమర్శన మంచి ముమ్మరంగా సాగుతుంది.

ఎందువల్ల హఠాత్తుగా ఈ మార్పు వచ్చింది. మళ్ళా తెలుపు నలుపుగా ఒక్కసారి ఎలా మారింది? దీనికి ఒక కారణం లేకపోలేదు. నీచమైన ఉద్దేశాలకోసే ఈ ప్రచారం సాగుతోంది. ఆ ఉద్దేశ్యం ఏమిటి?

• • •

రష్యాను 1939 నాటి స్థితిలోనే ఉంచాలి. యుద్ధంలో తాను చేసిన త్యాగాలవల్ల, ప్రదర్శించిన బలంవల్ల రష్యాకు ఈనాడు గౌరవ ప్రతిష్ఠలు హెచ్చుతున్నాయి. అలా హెచ్చకుండా దానిని అణచివేయాలి — ఇదీ వారి ఉద్దేశం.

ఇదొక్కటేగాదు. పెత్తనం చెలాయించగోరుతున్న రాజకీయాలుకూడా దీనికి తోడైనాయి.

ఈ సందర్భంలో అటంబాంబు విషయం తీసుకోండి.

ప్రపంచాధిపత్యం చెలాయించాలనే రాజకీయధోరణి అమెరికాలో స్పష్టంగా కన్పించుతోంది. అమెరికా అటంబాంబును యుద్ధంలో ఉపయోగించింది. ఇపుడు శాంతికాలంలోకూడా దానిని చూపి బెదరించుతోంది. బికినీవద్ద జరిగిన అటంబాంబు ప్రదర్శనను గురించిన అంత పెద్ద అట్టహాసంగా అడ్వర్‌టైజ్ చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి?

ప్రపంచమంతటా చొచ్చుకుపోతున్న అమెరికా విధానం. ప్రపంచాధిపత్యం కోసం జరిగే పెనుగులాట అని తెలియజేయడంలేదా?

ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలన్నిటిలోనూ, తన పెత్తనం కావాలని అమెరికా ఎందుకుకోరుతోంది. పసిఫిక్ దీవులలోను, ఐస్‌లాండ్‌ను, చైనాలోను సైనికకేంద్రాలను నిర్మించుకోడం సైన్యాలను నిలపడందేనికి? 400 సైనిక కేంద్రాలకు అమెరికా ప్రాకడం దేనికి? ఇదివరకెన్నడూ ఇన్ని సైనికకేంద్రాలు లేవే? ఇవన్నీ ఏమి తెలియజేస్తున్నాయి?

ప్రపంచాధిపత్యంకోసం పెనుగులాడే రాజకీయాలే ఇవి.

ఇక అటంబాంబును గురించి కొందరు తెగ పొగుడుతున్న అమెరికా ప్లానేమిటి? తేటతెల్లమయిన భాషలో చెప్పాలంటే. ప్రపంచమంతా అటంబాంబు నిర్మాణానికి పూనుకోరాదు. కాని అమెరికా చేతిలోమాత్రం అటంబాంబులు ఉంచుకోవాలట. ఇపుడు దానిచేతిలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు.

• • •

రష్యాకు వ్యతిరేకంగా ఇంత బ్రహ్మాండమైన బలప్రదర్శనం జరుగుచున్నా, యుగోస్లావియాను గురించి ఇరాన్‌ను గురించి రష్యా చిన్న చిన్న కోర్కెలు కోరే సరికి, దానిపై పెద్ద ఆర్భాటం జరుగుతుంది.

ఇటలీ రష్యాపై అకారణంగా దాడి చేసి విపరీత నష్టాలు కలుగజేసింది. ఇందుకు రష్యా 2 కోట్ల పౌనులు కోరుతోంది. ఈ మొత్తం ఎంత? మనం (బ్రిటన్) యుద్ధకాలంలో రెండురోజులకు పెట్టిన ఖర్చంత. ఇంచుకే మనం గొంతుచించుకొని పెద్దగా అరుస్తున్నాం.

యుద్ధం ఇంకా పూర్తి అయీ కాక ముందే, రష్యన్ సేనలు నైతికంగా చాల చెడ్డగా ప్రవర్తిస్తున్నాయని లూటీలు చేస్తున్నాయనీ, క్రూరంగా హింసించుతున్నాయనీ కథలు వ్యాపింపసాగాయి. కొంతవరకు వీటిలో నిజం ఉందనిఅనుకుందాం. కాని ఇతర సైన్యాల విషయమై మనం కప్పిపుచ్చే వార్తలనూ, రష్యావిషయంలో గోరంతను కొండంతలు చేసేవార్తలనూ పోల్చిచూడండి. వాస్తవానికి, ఈనాడు శత్రుదేశం నాక్రమించిన అమెరికా సైనికులలో ప్రతి నల్గురిలో ఒకరు సుఖరోగాలతో బాధపడుతున్నారు.

• • •

'సోషలిజం' నిజమైన సోషలిజం పురోగమించుతోంది. ఒక సైనిక యంత్రంలాగా కాదు అది ముందుకు పోవడం. ప్రయోగమోగకరమైనది సోషలిజం అని ఋజువు చేసుకుంటూ యూరప్‌గుండా అది ముందుకు అడుగు వేస్తోంది. సోషలిస్టు పురోగమనంచూసి కొందరు భయపడుతున్నారు.

'వెనుకసీట్' నుంచి ఇంగ్లండు కారుమ నడుపుతున్న వారు (లేబరుపార్టీ ద్వారా ప్రభుత్వం నడిపే సామ్రాజ్యవాదులు) నిజమైన సోషలిజాన్ని చూచి భయపడుతున్నారు.

సోషలిజాన్ని చూచి భయపడటం వల్లనే, మనం ఇనుము ఉక్కు పారిశ్రామిక గుత్తాధికారులకు ఇదివరకు లొంగిపోయాం.

ఇంతవరకు దురదృష్టవశాత్తు మన విదేశాంగ విధానం, సోషలిజాన్నిచూచి భయపడటంవల్లనే ఇలా ఉంది. ఈ విదేశాంగ శాఖలోనే సోషలిస్టు పెనుభూతం బెదిరింపు బాగా పనిచేసింది. మన విదేశాంగనీతి ఇపుడు పెట్టుబడిదారీ విదేశాంగనీతియేగాని, సోషలిస్టు విదేశాంగనీతికాదు. మూర్తీభవించిన సోషలిస్టు సోవియట్‌యూనియన్ విజయయాత్రను తగ్గించేయలేక పోయినా దానికి అడ్డుపడడానికి అమెరికా తన కాయశక్తులా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇష్టమున్నా లేకపోయినా మనల్ని (బ్రిటన్‌ను) తన తోకను ముడిపెట్టుకోడానికి అమెరికా ప్రయత్నించుతోంది.

అందుచే పెట్టుబడిదార్ల చేతులలోని పత్రికలపైన. రష్యానుగురించి నిజం చెప్పే ప్రచారం ఎక్కువయింది, రష్యాను గురించి యదార్థవిషయాలు ఇంకాఇంకా తెలియజేస్తూనే ఉండాలి.

నైజాం సంస్థానంలో నిర్బంధ వ్యతిరేక ప్రదర్శనాలు

కార్మిక వర్గం ముందడుగు వేసింది

నైజాంలో తెలుగు ప్రజలపై పోలీసు దురంతాలు పరంపరలుగా సాగుతున్నాయి. అకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో బీద రైతుల వ్యవసాయకూలీల ఇండ్లు కొల్లగొట్టి స్త్రీలపై మానభంగం చేసిన పాశవిక దృశ్యాలింకా తెలంగాణ ప్రజల కళ్ళముందు తిరుగాడుతూనే వున్నాయి. కడవెండిలో దేశముఖ్ రౌడీలు కొమరయ్యను నిలువునా ప్రాణం తీసిన తుపాకిమోత ఇప్పటికీ ప్రజల చెవులలో మారుమోగుతూనే వుంది.

ఇంతలో మరొక దండయాత్ర: ధర్మాపురంలో రైతుల భూమిని ఆక్రమించడానికి పూనుకున్న దేశముఖ్ జాగీర్దార్లకు పోలీసుల మద్దతుతో వచ్చారు. ఆ చుట్టుపట్ల గ్రామాలమీదపడి భీభత్సం గావిస్తూ దుష్కృత్యాలు సాగిస్తున్నారు. అరెస్టు చేయబడిన రైతు నాయకులను కమ్యూనిస్టులను జైళ్ళలో చెప్పరాని హింసలు పెట్టారు. మూత్రం తాగించారు. ఆసనంలోను, కళ్ళల్లోను కారం కొట్టారు. తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. సూర్యాపేటలో విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. సెప్టెంబరు 30 వ తేదీన తెలంగాణా అంతటా ఒకేసారి 150 ప్రదేశాలలో పోలీసు సోదాలు జరిగాయి. ఆ సోదాలలో హైదరాబాదు స్టేటు కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పి. వెంకటరమణయ్యగారు లేనిసమయంలో ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో ప్రవేశించి నానాగల్లంతు చేశారు. కొత్తగూడెంలో లేబరు యూనియన్ ఆర్గనైజింగు కార్యదర్శి చలపతిరావుగారింట్లో పురుషులెవరూ లేని సమయంలో స్త్రీలను బెదిరించి, దుర్భాషలాడి సోదా చేశారు. యూనియన్ రికార్డు అంతా పట్టుకుపోయారు యూనియన్ రిజిస్ట్రేషనుకు పంపవలసిన సంవత్సరాంతపు బహాఖర్చులు కూడా పంపడానికి వీలులేకుండా చేశారు. సోదాలో తీసుకుపోయిన వస్తువుల జాబితా ఇవ్వలేదు.

ఒకవక్క ఈ పోలీసు దాడులు నిత్యకృత్యంగా తయారవుతున్నాయి. మరోవక్క దాదాపు 700 మంది ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ వర్కర్లపై కేసులు నడుస్తున్నాయి. ఒక్కొక్కరిమీద అయిదారు కేసులున్నవారు కూడా వున్నారు.

తమకష్టానికి జీతం ఎక్కువ కావాలని ఈనెల 14 వ తేదీని వరంగల్ అజాంజాహి మిల్లు కార్మికులు యజమానులను కోరడానికి మేనేజరు ఆఫీసువద్దకు వెడితే అక్కడకూడ ఒక పోలీసులారీ తయారైంది.

నిర్బంధ వ్యతిరేకదినం

ఇలా రోజురోజుకు ఎక్కువ అవుతున్న నిర్బంధవిధానానికి తెలంగాణ ప్రజలంతా అసమ్మతి తెల్పాలని కోరుతూ నిజాం ఆంధ్ర మహాసభ, అఖిల హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, స్టేటు కమ్యూనిస్టు పార్టీ కలసి ఒక విజ్ఞప్తిచేశాయి. 15, 16, 17 తేదీలలో ఈ అసమ్మతిదినం జరపవలసిందిగా నిర్ణయించాయి.

గ్రామాలలో సభలు

ఈ విజ్ఞప్తి ననుసరించి పెక్కుగ్రామాల్లో నిరసనసభలు జరిగాయి. వరంగల్ జిల్లాలో దాదాపు 15 గ్రామాల్లో సభలు జరిగాయి. మానుకోట తాలూకా పెండ్రిప్రోలు గ్రామంలో 800 మందితో ఊరేగింపు కూడా జరిగింది. వరంగల్ పట్టణంలో ఆంధ్రమహాసభ ఆఫీసుముందు పోలీసులు కావలా కాశారు. కాని వారిని లెక్కచేయకుండా 300 మంది ఆఫీసులోనే సభ జరిపి నిర్బంధ విధానాన్ని ఖండించారు.

కరీంనగర్ జిల్లాలో కూడ సుమారు 7, 8 ప్రదేశాలలో అసమ్మతి సభలు జరుపబడ్డాయి. పెదపల్లిలో 1000 మందితోను, కరీంనగర్‌లో 500 మందితోను, పెదపల్లిలో 1000 మందితోను, సిరిసిల్లలో 1000 మంది తోను, కరీం నగరంలో 5000 మందితోను, సభలుజరిగాయి. సూర్యాపేట పట్టణంలో మరొక 1000 మందితో ఊరేగింపు జరిగింది. ఇలాగే ఇతర జిల్లాలలో కూడ నైజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ సభలు జరిగాయి. తెలంగాణా అంతటా వేలకొలది ప్రజలు పోలీసు దౌర్జన్యాలు అంతమొందాలని ఎలుగెత్తి చాటారు.

కార్మికుల ముందడుగు

ఈ నిరంకుశ పోలీసు దౌర్జన్యాలను అరికట్టాలనిచేసే ఆందోళనలో హైదరాబాద్ కార్మికులు ముందడుగు వేశారు. సంస్థాన చరిత్రలో ఇదివరకెన్నడూ లేనంత బ్రహ్మాండంగా కార్మికవర్గం కదిలింది. 17వ తేదీని హైదరాబాద్ పట్టణంలో పెద్దవూరేగింపు అస్మత్ గంజ్‌లో బహిరంగసభ జరపాలని నిశ్చయించారు. ఫ్యాక్టరీల వద్ద కార్మిక పేటలలోను చక్కని ప్రచారం, ఏర్పాట్లు చేయబడ్డాయి.

కాని కాంగ్రెస్‌కు మిత్రుడని డబ్బా వాయించబడే మీర్జా యిస్మాయిల్ గారి ప్రభుత్వం ఈమాత్రపు పౌరసత్వ హక్కును కూడా ప్రజలకు లేకుండ చేయ తలపెట్టింది.

మా విలేఖరి

16 వ తేదీ రాత్రి రేడియోలో 145 వ సెక్షను ప్రకటించింది. వారంరోజులవరకు సభలు వూరేగింపులు జరపకూడదని నిషేధించింది. అంతటితోకూడా ఆగలేదు. 15వ తేదీ అర్ధరాత్రి సిటీ పోలీసుల నందరినీ సమీకరించి 16 వ తేదీ ఉదయం 5, 6 గంటల మధ్య పట్టణంలో ఎవరూ నిద్రనుండి లేవక పూర్వం దాదాపు 20 ఇళ్ళను చుట్టుముట్టి సోదాలు చేశారు. సికింద్రాబాద్‌లో కూడాకొన్ని ఇళ్ల ఆరోజునే రెండుసార్లు సోదా చేశారు. ఆంధ్రమహాసభ కార్యదర్శి రావి నారాయణరెడ్డి, హైద్రాబాదు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యదర్శి జవ్వాది రత్నం మొదలైన నాయకులను 20 మందిని అరెస్టుచేసి డిటెన్ చేయాలనే ఉద్దేశంతోనే, ఈ అకస్మాత్ సోదాలు చేయబడ్డాయి. కాని పాపం! కావలసిన వారెవరూ దొరకలేదు. దానితో ఈ పోలీసు బలగమంతా మిల్లుగేట్ల వద్దకు మరల్చబడింది. డి. బి. ఆర్. బట్టల మిల్లు గేటువద్ద కార్మికులతో మాట్లాడుతున్న వి.జి. శంకర్‌ను (టెక్స్‌టైల్ లేబర్ యూనియన్ కార్యదర్శి) అరెస్టు చేయబోయారు. కార్మికులు తమ నాయకుని నిర్బంధించడానికి వీలులేదని అడ్డగించారు. మరో పోలీసు దళాన్ని పిలిపించి కార్మికులపై లాఠీచార్జిచేసి శంకర్‌ను అరెస్టు చేశారు. అసమ్మతిగా కార్మికులు ఆ దినం సమ్మె చేశారు. వారికి సానుభూతిగా ప్రక్కనున్న మరో బట్టల మిల్లు, బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికులుకూడా ఒకరోజు సమ్మె చేశారు

అసమ్మతి ప్రదర్శనాలు

మర్నాడు (17 వ తేదీన) పోలీసు బందోబస్తు మరీ ఎక్కువ అయింది సుమారు 2 వేలమంది రిజర్వుపోలీసులు రప్పించబడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలలో అన్ని ఫ్యాక్టరీలవద్ద, కార్మికపేటలలోను, ముఖ్య కేంద్రాలలోను సాయుధ పోలీసు లుంచబడ్డారు. వీరుగాక ప్రజలను భయపెట్టడానికి లారీలలో ప్రదర్శనాలు చేస్తూ, కొందరు వీధులలో హడావుడి చేశారు.

ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీ, ట్రేడ్‌యూనియన్, నేషనల్ ప్రెస్ ఆఫీసుల వద్ద పోలీసు కాపలా ఉంచబడ్డాయి. వచ్చే, పోయే వారినందరినీ పరీక్షిస్తున్నారు.

ఈ అట్టహాసాలేమీ కార్మికులను భయపెట్టలేకపోయాయి. పాతగిర్ని, కొత్తగిర్ని ప్రాంతాలలోని బట్టలమిల్లు అన్నిటిలోను, బిస్కట్ ఫ్యాక్టరీలోను, ముషీరాబాద్‌లో ఆల్విన్ మెటల్ వర్క్సులు, ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ వర్క్సులు, ఆయిల్ క్లాత్ వర్క్సు, ప్రభుత్వ పి. డబ్లియు. వర్కుషాపు కార్మికులు, వెజిటబుల్ ప్రాడక్ట్సు కంపెనీ కార్మికులు మొత్తం 8 వేలమంది సాయంకాలం పనులు అయిపోగానే, ఎవరి ఫ్యాక్టరీ గేటువద్ద వారు. "నిర్బంధవిధానం అంతమొందాలి" "పోలీసు జులుం నశించాలి" "శంకర్‌ను విడుదల చేయాలి" మొదలైన నినాదాలిస్తూ ప్రదర్శనాలు జరిపారు కొన్నిచోట్ల ఒకటి రెండు ఫర్లాంగుల వరకూ వూరేగింపులుకూడా నడిపారు.

తుపాకులు, అంబులెన్సు కార్లలోను పెద్ద అట్టహాసంగా సిద్ధమైన పోలీసు బంట్లు ఈ కార్మికుల శక్తిముందు ఏమీ చేయలేనివారయారు. ఈ ప్రదర్శనాలకు నాయకత్వం వహించడానికివచ్చిన, కాశ్మీద్ వట్టికోట ఆళ్వారు స్వామి, స.బమూర్తి, పి. వెంకట రామారావు (విద్యార్థి నాయకుడు) శ్రీమతి యశోదాబెన్ మొదలైన 13 గురు మందిని మాత్రం అరెస్టు చేసి తీసుకుపోయారు. దీనితో 16, 17 తేదీలలో మొత్తం 16 అరెస్టులు జరిగాయి.

17 వ తేదీని హైదరాబాద్ కార్మికులే కాక, కొత్తగూడెంలో బొగ్గుగనుల కార్మికులుకూడ 3 వేలమంది బహిరంగసభ జరిపి నైజాం సంస్థానంలో జరుగుతూన్న పోలీసు నిర్బంధవిధానాన్ని ఖండించారు.

సికింద్రాబాద్ మున్సిపల్ కార్మికుల విజయం

ఈ సంచలనం సికింద్రాబాద్ మున్సిపల్ కార్మికులనుకూడా కదలించింది. వారిసంఘాధ్యక్షులైన అళ్వారుస్వామిగారు అరెస్టుచేయబడ్డారని తెలియగానే, 600 మంది కార్మికులు సమ్మెచేశారు. తమ నాయకుని విడుదల చేయాలని. ఎన్నాళ్ళనుంచో సరిగా ఇవ్వకుండావున్న కరువుభత్యం వెంటనేఇవ్వాలనీ వారు కోరారు. సమ్మె మూడు రోజులు సాగింది. ఈమూడు రోజులలోను రెండుసార్లు కార్మికులు మీటింగు పెట్టుకోడానికి ప్రయత్నిస్తే పోలీసులుచెదరగొట్టారు. కార్మికులు. ప్రధాని మీర్జాఇస్మాయిల్ దగ్గరకు ప్రయాణమయ్యేసరికి అధికార్లు లొంగివచ్చి, కరువుభత్యం వెంటనే యివ్వడానికి అంగీకరించారు.

400 మంది పి. డబ్ల్యు. వర్కర్లు ఒకటిన్నర రోజులు సమ్మె చేశారు.

23 వ తేదీన టెలిఫోన్ కార్మికులుకూడా సమ్మె చేశారు.

మధ్యతరగతి ప్రజల్లోను, విద్యార్థుల్లోను అలజడి

తమ నాయకుడైన వెంకటరామారావు, సంగప్పగార్లను అరెస్టుచేయడంతో, హైదరాబాదు విద్యార్థులలో అలజడి, ఆగ్రహం ఎక్కువైనాయి. వారిని విడుదల చేయకపోతే, సమ్మె చేయడానికి నిశ్చయించి సన్నాహాలు చేయసాగారు. ప్రభుత్వాధికార్లు 18 వ తేదీని విద్యార్థినాయకులను విడుదల చేశారు.

విద్యార్థులేగాకుండా రెండు పట్టణాల్లోని మధ్యతరగతిప్రజల్లోకూడా సంచలనం కలిగింది.

స్టేట్ కాంగ్రెస్ ఏమీ చేస్తోంది?

ఒకవక్క హైదరాబాద్ సంస్థానంలో ఒక కోటి తెలుగు ప్రజలపై ఇంతటిదారుణ హింసాకాండ జరుగుతూవుంటే మరోవక్క ప్రజలు వీరోచితంగా నిలబడి దానినెదిరించి పోరాడుతూ సంస్థాన ప్రజాఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూవుంటే, స్టేట్ కాంగ్రెస్ ఏమిచేస్తోంది? ఈనిర్బంధ విధానాన్ని ఖండిస్తూ ఒక్కతీర్మానంకూడా చేయలేదు. ఒక్క నాయకుడుకూడ దానిని ఖండించిన పాపానపోలేదు. పైపెచ్చు సంస్కరణల నంగీకరించి ప్రభుత్వంతో రాజీబేరాలు సాగించడం మొదలుపెట్టారు. ప్రజలకు కూడ ఇది పోరాటానికి సమయం కాదని ఉపన్యాసాలివ్వసాగారు. ఓరంగాబాద్‌లో స్టేటుకాంగ్రెసు అధ్యక్షుడైన స్వామీ రామానందతీర్థ, కాంగ్రెసు వర్కర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెసు ఇప్పుడు పోరాటం సాగించదన్నారు. అలాగే 11 వ తేదీని భువనగిరిలో జరిగిన బహిరంగసభలో కొండా వెంకటరెడ్డి ఉపన్యసిస్తూ, పోలీసుల జులుం నెదిరించడం అనేది అసలు స్టేట్‌కాంగ్రెసు కార్యక్రమంలో లేదన్నారు. అదే సభలో మందుముల నరసింగరావు "మహా ఘనత వహించిన నిజాం ప్రభువరేణ్యుల ఛత్రచ్ఛాయల క్రిందనే మనం బాధ్యతాయుత ప్రభుత్వం సాధించడానికి కృషి చేయాలి" అని సెలవిచ్చారు.

రాజీ కూడా చెడింది

ఈవిధంగా స్టేటుకాంగ్రెసు నాయకులు, ప్రజాపోరాటంనుంచి ముఖం మరల్చి ప్రభుత్వంముందు ప్రాధేయపడే దివాళాకోరు పంథా నవలంబించడం, నిజాం ప్రభుత్వానికి మరింత ధైర్యాన్ని కలుగజేసింది. స్టేటు కాంగ్రెసు ఏమీ చేయజాలదనీ, అందుచేత తన బలగాన్నంతా కమ్యూనిస్టు పార్టీని, ఆంధ్ర మహాసభను, కార్మికోద్యమాన్ని అణచివేయడానికి విచ్చలవిడిగా వినియోగించవచ్చునని ప్రభుత్వం నిశ్చయించుకుంది. స్టేట్ కాంగ్రెస్ కోర్కెలను తిరస్కరించింది.

పచ్చి వెలక్కాయ

దానితో స్టేట్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు పచ్చి వెలక్కాయ గొంతునపడినట్లయింది. తాము నమ్ముకున్న సర్ మీర్జా నట్టేటముంచారు. కమ్యూనిస్టుల, ఆంధ్రమహాసభ నాయకత్వాన ప్రజాఉద్యమం ఉవ్వెత్తుగ లేచి ముందుకు పరుగులిడుతోంది. తమ తటస్థ విధానంపట్ల ప్రజలలోనే గాక, తమ వర్కర్లలోకూడా కొంత అసంతృప్తి కలుగుతోంది అందుచేతనే 18, 19 తేదీలలో జరిగిన స్టేట్‌కాంగ్రెస్ వర్కింగుకమిటీలో ఒక బెదరింపు తీర్మానం చేశారు. సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని అందుకు ఒక కార్యాచరణ సంఘం (కౌన్సిల్ ఆఫ్ యాక్షన్) ఏర్పరచాలని తీర్మానించారు. ఈ పోరాటం ఏమిటి? ప్రజాపోరాటం కాదట! సంస్కరణలకు పూరికే తమ అసమ్మతిని ప్రకటించడమే దాని ఆశయం.

"ఈ ఉద్యమం ప్రభుత్వాధిపతియైన మీర్జాకు కష్టం కలిగించేదిగా వుండరాదని కాంగ్రెసు హైకమాండు స్థానిక నాయకులకు సలహాయిచ్చిందని 21—10—46 "మీజాన్" పత్రికలో అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి వ్రాశాడు.

ఫాసిస్టుశక్తుల నిర్మూలనకు బ్రిటిష్‌కార్మికుల ఉత్సాహం

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు సమావేశం

బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభ బ్రైటన్‌లో మొన్న 23 వ తేదీని ప్రారంభమయింది. 80 లక్షల పైగా సభ్యత్వంగల 193 యూనియన్లనుండి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఫాసిస్టు ప్రభుత్వాలను బలపర్చడం తగదని సోవియటు ప్రతినిధి

సోవియటు సౌహార్ద ప్రతినిధి టారసోవ్ మాట్లాడ్డానికి లేవగానే, సభికులు బ్రహ్మాండంగా హర్షధ్వానాలు చేశారు.

"స్పెయిన్, గ్రీసులు ఫాసిజానికి కేంద్రాలుగ మిగిలి ఉన్నాయి. అక్కడ కూడా ఫాసిజాన్ని సమూలంగా నాశనం చేయడానికి బ్రిటిష్, సోవియట్ కార్మికులు భుజం భుజం కలపాలి. (హర్షధ్వానాలు) స్పెయిన్‌లో ఫ్రాంకో ప్రభుత్వాన్ని గ్రీసులో ఫాసిస్టు రాజరిక ప్రభుత్వాన్ని శాశ్వతంగా నిలపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. మా సోవియట్ ప్రజలు ఈ ప్రయత్నాలను సహించలేరు. స్పెయిన్‌లోని సోదర కార్మికులను, కార్మిక నాయకులను ఫ్రాంకో చిత్రహింసల పాల్జేశాడు. గ్రీసులో ఫాసిస్టు ముఠాలు కార్మికులపై హత్యాకాండ సాగించారు. ట్రేడ్‌యూనియనపై దాడి సాగిస్తోంది. అక్కడి ప్రభుత్వం ట్రేడ్‌యూనియన్ నాయకులను జైళ్ళలో కుక్కింది" అని టారసోవ్ ఉద్రేకంతో మాట్లాడాడు.

అమెరికాలో నీగ్రోలపైనా, దక్షిణాఫ్రికాలో భారతీయులు మొదలైన ఆసియా దేశీయులపైనా సాగుతూన్న జాత్యహంకార విధానాన్ని తీవ్రంగా ఖండించాడు.

పోలిష్ నాజీలు తొలగిపోవాలి
బ్రిటిష్ కార్మికుల ఆందోళన

యుద్ధకాలంలో పోలెండులో జరిగిన ప్రజాస్వాతంత్ర్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లండనులో నున్న అభివృద్ధి నిరోధక పోలెండు అధికారవర్గం జనరల్ ఆండర్సును ఉపయోగించింది. పోలెండులో బలమైన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ఫాసిస్టు ఆండర్సన్ సేనను కొంతకాలం ఇటలీలోను, ఇప్పుడు స్కాట్లండులోను ఉంచి బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం పోషిస్తూంది.

ఈ అంశంపై 23 వ తేదీని ప్రతినిధులు చాలా ఆవేశంతో మాట్లాడారు. ఆండర్సన్ అనుచరులకు బ్రిటిష్ ఫ్యాక్టరీల్లో పనులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్మికులను కూడా ట్రేడ్‌యూనియన్లలో చేర్చుకోవాలా వద్దా అన్న విషయంపై చర్చ జరిగింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు నాయకవర్గం ఇలాంటి వారిని కూడా చేర్చుకోవచ్చునని తీర్మానం పెట్టింది.

"ఈ పోలులు ఫాసిస్టులు. యూదు ద్వేషులు. వీరిని వెంటనే స్కాట్లండులో నుంచి తొలగించకపోతే, స్కాట్లండు ప్రజలే వారిని బయటకు తరిమివేస్తారు," అని ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతినిధి అన్నాడు.

"నీవు జాతీ చిహ్నాలను బాహాటంగా ధరించి, ఇంగ్లాండును జయించిన వారిలాగా తిరుగుతున్నారు. కార్మికుల సహనము చెదరగొట్టడం వీరి పనిలాగుంది," అని అన్నాడు.

"వీరిలో కరుడు గట్టిన ఫాసిస్టులూ, యూదు హంతకులే బ్రిటిష్ ట్రేడ్‌యూనియన్లలో చేరాలని వారి ఫాసిస్టు అధికారులు నిర్ణయించుకున్నార"ని ఒక లివర్పూల్ ప్రతినిధి బయట పెట్టాడు.

ఫాసిస్టు అని తెలిసినవారి నెవ్వరినీ ట్రేడ్ యూనియన్లలో చేర్చుకోము అని నాయకవర్గం తరఫున సర్ జోసఫ్ హాల్స్‌వర్తు వాగ్దానం చేశాడు. దానితరువాత తీర్మానంపై వోటింగు జరిగింది. మొత్తం సభ్యత్వంలో 24 లక్షల 16 వేలమంది దీనికి ప్రతికూలంగా వోటు చేశారు. 33 లక్షల 30 వేలమంది అనుకూలంగా వోటుచేశారు. తీర్మానం నెగ్గింది.

బెవిన్ విధానంపై ఖండనకు ఓటమి

బెవిన్ అనుసరిస్తూన్న విదేశాంగ విధానాన్ని ఖండిస్తూ పెట్టబడిన తీర్మానానికి వ్యతిరేకంగా 35 లక్షల 67 వేల వోట్లు అనుకూలంగా 24 లక్షల 44 వేల వోట్లువచ్చాయి.

జిన్నా - నెహ్రూ సంప్రదింపులు

(2 వ పేజీ తరువాయి)

కోవాలనీ, జిన్నా కోరాడు. ఈ సమస్య యిదివరకే పరిష్కారమైపోయిందని నెహ్రూ జవాబు చెప్పారు.

4. తాత్కాలిక ప్రభుత్వంలో ఖాళీ యేర్పడితే, ఆ స్థానంలో ఎవరిని నియమించాలి - అనేసమస్య కాంగ్రెసు, లీగు కలిసి చర్చించుకున్న తర్వాతే పరిష్కారం కావాలని జిన్నాకోరాడు. ప్రభుత్వ సభ్యులంతా కలిసి ఒక నిర్ణయం చేయాలనీ, దాన్ని వైస్రాయికి తెలియజేయాలనీ, నెహ్రూవాదించాడు.

5. ప్రధానమైన మత సమస్యల మీద ఏకాభిప్రాయం కుదరకపోతే, సామ్రాజ్యవాదులు నియమించిన ఫెడరల్‌కోర్టు నిర్ణయానికి వాటినివదలాలని జిన్నాసూచించాడు. నెహ్రూ, ఉభయులకూ అంగీకారమైన మధ్యవర్తికి వదలాలన్నాడు.

సంప్రదింపుల మొదటి దశలో, లీగు ప్రసక్తిలేకుండా కాంగ్రెసు తాత్కాలిక ప్రభుత్వంలో చేరడంవల్ల లీగ్‌మీద దెబ్బతీసినట్లు భావించింది. రెండవ దశలో, లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడం ద్వారా, ఆ ఎత్తుకు పైఎత్తు వేసినట్లు భావించింది.

కాని, యదార్థం ఏమంటే బ్రిటిషు ప్రభుత్వం ఇద్దరిఎత్తుకు పైఎత్తు వేసింది. ఒక పార్టీ రెండవ పార్టీమీద ఆరోపణలు చేసేటట్లు చేసింది. తత్ఫలితంగా దేశంలో హిందూ-ముస్లిం కొట్లాటలు వచ్చేటట్లు చేసింది. తరవాత, రెండవ పార్టీ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో దూర్చబడింది.

సామ్రాజ్యవాదుల ప్రణాళికను అమలు జరపాలనే ధోరణితో ఏ సంప్రదింపులైనా జరిగితే, విజయం సామ్రాజ్యవాదులకు తప్ప మరొకరికి లభించదు. ప్రజలలో చీలికలు, అంతర్యుద్ధం వచ్చిపడుతాయి.

బ్రిటిష్ ప్రణాళికను భగ్నం చేయాలనే దృఢాభిప్రాయం ఏర్పడినప్పుడే ఐక్య సంఘటన సాధ్యమవుతుంది. జాతుల స్వయం నిర్ణయసమస్యను ప్రజాతంత్ర పద్ధతులద్వారా పరిష్కరించుకోవాలనే సిద్ధాంతాన్ని ఉభయులూ అంగీకరిస్తేనే నిజమైన ఒడంబడిక సాధ్యమవుతూంది. అంతేగాని, బ్రిటిష్ ప్లానును అమలుజరపడంద్వారా కాదు. ఈ యదార్థాన్ని కాంగ్రెసు నాయకులుగాని, లీగు నాయకులుగాని గ్రహించలేదు. తమ సంప్రదింపులలో ఇద్దరి జుట్టు వైస్రాయి చేతిలో

ముందు గతి

ఈపరిస్థితుల్లో, మన భవిష్యత్తు ఏ రూపం ధరిస్తుంది?

ముస్లిం-లీగ్, తన జాబితాలో మండల్ (నిమ్నజాతుల ప్రతినిధి) ని నియమించడం, యెదుటివారిని వెక్కిరించడానికి తనను తాను కోసుకోవడమే, కొందరు అభిప్రాయ పడవచ్చు కాని, యిది సరిగాదు. కాంగ్రెసు-లీగ్ వైరుధ్యాలను ఇంకా ఎక్కువ చేయడానికే, మండల్‌ను తమ జాబితాలో చేర్చారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో బ్రిటిష్ ప్రభుత్వం సహాయంకోసం లీగ్ చేసిన ప్రయత్నంవంటిదే ఇదికూడా. కాంగ్రెసు, లీగులుమాత్రమే కాకుండా, యితర మత సంస్థల నాయకుల్నికూడా (నిమ్నజాతులవారు) ఈపోరాటంలోకి యీడ్వడానికే, లీగ్ ఈ ఎత్తు ఎత్తింది.

ఇకనుంచి తాత్కాలిక ప్రభుత్వంలో పోరాటం సాగుతూ ఉంటుంది. వైస్రాయి వీటో అధికారం నామమాత్రంగానే ఉంటుందని ఆశించుతున్న కాంగ్రెసు నాయకులు ఆశాభంగం పొందుతారు. అనేక సమస్యలపై అతని వీటో అధికారం ప్రత్యక్షమౌతుంది. ఇక రాజ్యాంగ నిర్మాణ సభలో వాగ్వాదాలు, తర్కవితర్కాలు జోరుగా సాగుతాయి. మాటి మాటికి వైస్రాయి వద్దకు తీర్పుకోసం వెళ్ళవలసి వస్తుంది: లేకపోతే, ప్రతిసారి అది భగ్నమయే పరిస్థితి ఏర్పడుతుంది.

బయట, దేశంలో, హిందువులు-ముస్లింలు ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకుంటారు. ఇద్దరికీ శత్రువైన సామ్రాజ్యవాదాన్ని మరచిపోతారు. దేశంలో కొట్లాటల ప్రమాదం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

బ్రిటిష్‌వారు వ్యగ్గా ఇందుకే మంత్రుల ప్రణాళికను ప్రకటించారు. దాని విస్తృత వ్యూహం మనకిప్పుడే కనబడింది. హిందూ-ముస్లిం కొట్లాటలు చాలా ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. కాంగ్రెసు-లీగులు కలిసి పనిచేయడుకోనంకాదు, తాత్కాలిక ప్రభుత్వంలో అవి ప్రవేశించింది. ఒండొరులు పోరాడుకోవడంకోసం. వైస్రాయి ఆధ్వర్యం క్రిందనే ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేయవలసియుంటుంది.

ఇప్పటిమాదిరిగానే, యిక ముందుకూడా బ్రిటిష్‌వారితో రాజీ, తోడి సోదరులతో పోరాటం అనే పాలసీ అవలంబించిన కాలం, పరిస్థితులు చాలా ప్రమాదకరంగా

గోవా జాతీయవాదికి ద్వీపాంతరవాసం

గోవా, అక్టోబరు 25

గోవా రాజకీయ నాయకులపై పోర్చుగీసు ప్రభుత్వం దారుణమైన నిర్బంధవిధానం అవలంబిస్తూంది. పౌరహక్కులను పూర్తిగా విస్మరించి తన రాక్షస పాలనను సాగించాలని పోర్చుగీసు ప్రభుత్వపు ఆరాటం.

అందుకనే గోవా ప్రజా నాయకులను ఇప్పటికి చాలమందిని మిలటరీ కోర్టులలో విచారించి ద్వీపాంతరవాస శిక్షలు వేశారు.

ఇప్పుడు లక్ష్మీకాంత భేంబ్రే అనే జాతీయవాది మిలటరీ కోర్టులో విచారించి నాలుగేళ్ళ ద్వీపాంతరవాసశిక్ష విధించారు.

దీపావళి పర్వంలో ప్రదర్శనేదో మార్మగోవాలో నడిపినందుకు 7 మందిని గోవా పోలీసులు అరెస్టు చేశారు.

'ఫ్రీ ప్రెస్' వార్తా సంస్థ విలేఖరిగానున్న పాండురంగ షిర్వాడ్కర్‌పై కేసు పెట్టారు. అయన గోవాప్రభుత్వదారుణచర్యలనుగురించి పత్రికలకు పంపాడని, 'భయభ్రాంతి కల్గించే వార్తలు పంపాడన్న" నేరం మోపారు. ఈ విలేఖరిని కూడ మిలటరీ కోర్టులోనే విచారిస్తారని గోవా కాంగ్రెసుకార్యదర్శి రాస్తున్నారు.

గోవాసత్యాగ్రహోద్యమాన్ని అణచివేసేందుకు మిలటరీకి సర్వాధికారాలను గోవా గవర్నర్ అప్పగించారనికూడ తెలుస్తున్నది.

కాని ఏమైనా, తమహక్కుల కోసం తెగించి పోరాటం జరిపేందుకు గోవా

దక్షిణాఫ్రికా సమస్యను తప్పక చర్చించాలని సోవియటు

తప్పించుకోడానికి స్మట్సు

న్యూయార్కు, అక్టోబరు 24

దక్షిణాఫ్రికా సమస్య మిత్రరాజ్య సమితి కార్యక్రమంలో ఉంచాలా వద్దా అనే విషయముపై 'కార్యక్రమ నిర్ణయసంఘం'లో చాలా చర్చ జరిగింది.

"దక్షిణాఫ్రికాలోని భారతీయులు భారతదేశ పౌరులు కారు. వారు దక్షిణాఫ్రికా పౌరులు. కాబట్టి అది భారతదేశానికి సంబంధించిన సమస్యకాదు. పూర్తిగా అంతరంగిక సమస్య. కాబట్టి దీనిని చర్చించడానికి మిత్రరాజ్య సమితికి హక్కులేదు" అని దక్షిణాఫ్రికా ప్రధాని స్మట్సు వాదించాడు.

ఈ విషయమై భారతప్రతినిధి అభిప్రాయము కూడా తెలుసుకోవలసి ఉంటుందని అధ్యక్షుడు స్పాక్ (బెల్జియం) అన్నాడు. స్మట్సు దీనికి కూడా ఆక్షేపణ తెలిపాడు. భారత ప్రతినిధిని తప్పక పిలవాలని సోవియటు ప్రతినిధి విషిన్‌స్కీ అన్నాడు.

చివరకు భారతదేశం తరఫున జస్టిస్ యం. సి. చాగ్లా వచ్చి స్మట్సు వాదనను ఖండించి, ఈ విషయాన్ని జనరల్ అసెంబ్లీ నిర్ణయానికే విడిచిపెట్టాలన్నారు.

చాగ్లాను బలపరుస్తూ విషిన్‌స్కీ ఇలా అన్నాడు:

"ఈ సమస్య అంతరంగిక సమస్య కాదు. దక్షిణాఫ్రికా, ఇండియా అనే రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం భగ్నం చేయడంవల్ల ఏర్పడిన సమస్య ఇది. కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య. జాతి, మత, భాషా విభేదాలు లేకుండా, అందరికీ కనీస మానవహక్కులు లభించేలా చేయడం మిత్రరాజ్యసమితి బాధ్యత. దక్షిణాఫ్రికా భారతీయులకు హక్కులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి, ఈ విషయాన్ని తప్పకుండా చర్చకు పెట్టాలి."

యుక్రైన్ ప్రతినిధులు చాగ్లాను బలపరిచారు.

ఈ సమస్యపై ఈ కమిటీయే నిర్ణయం చేయకుండా, దీనిని రాజకీయ, న్యాయశాస్త్ర కమిటీకు పంపవలసిందిగా జనరల్ అసెంబ్లీకి సిఫారసు చేయాలని అమెరికా ప్రతినిధి పెట్టిన తీర్మానం 6-3 తో నెగ్గింది.

'సోవియటు మాపట్ల ఎప్పుడూ ఉదార భావంతో నేవుంది'

ఇరాన్ రాయబారి ఉపన్యాసం

టెహరాన్ అక్టోబరు 24

"సోవియటు రష్యా మొదటి నుంచీ మాపట్ల ఉదారభావంతో ప్రవర్తిస్తూంది. ఇప్పుడు కూడా అదరాభిమానాలు చూపుతూంది." అని సోవియటుకు ఇరాన్ రాయబారిగా కొత్తగా నియమింపబడిన ఫిరోజ్ రాకుమారుడు, ఇక్కడ ఒక ఉపన్యాసంలో అన్నాడు.

"ఇరాన్ ప్రజలకు కూడా సంస్కృతి, నాగరికత వున్నాయన్న విషయాన్ని బ్రిటన్ మరచిపోకూడదు. బ్రిటన్ ఇరాన్ సానుభూతి సంపాదించాలంటే, ఇరాన్ ప్రజల అభిప్రాయాలను కాలదన్నకూడదు," అని ఫిరోజ్ అన్నాడు.

చిన్నరాజ్యాల హక్కులంటూ ధర్మోపన్యాసాలు చేస్తున్న అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు.

"అమెరికావారు ఉపన్యాసాలు చేయడం కన్న ఆచరణలో తమ సద్భావాలను రుజువు చేసుకోవాలి"

ఇరాన్ ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధ

బెవిన్ విదేశాంగనీతి సర్వనాశనానికిదారితీస్తుంది

చర్చిల్ అడుగుజాడల్లోనే బెవిన్, అట్లీలు నడుస్తున్నారు

బ్రిటిష్ విదేశాంగవిధానంలో ఎట్టి మార్పు లేదని మొన్నటి కామన్సుసభ చర్చలవల్ల తేలింది. బెవిన్ పాడినపాటను అట్లీ వంత పాటపాడాడు. యుద్ధ ప్రేరేపకుడు, ముసలి నక్క అయిన చర్చిల్ యిప్పటి బ్రిటిషు విదేశాంగనీతిని ప్రశంసిస్తున్నాడంటే, అది ఎంత వినాశకరమైన పంథాను నడుస్తుందో సులభంగా గ్రహించవచ్చు.

తుమ్మల వెంకటరామయ్య

చర్చిల్‌లాగా బాహాటంగా చెప్పకపోయినా, బెవిన్ అట్లీలు కొన్ని ముఖ్య సమస్యలపై సోవియటు వ్యతిరేకతను స్పష్టపరిచారు. ప్రజాతంత్ర యూరప్‌లోను తక్కినచోట్ల తమ అభివృద్ధినిరోధక విధానాన్ని సమర్థించుకో ప్రయత్నించారు.

బెవిన్ అట్లీ చర్చిల్ ప్రభృతులు తమ ఉపన్యాసాలలో తడవిన దేశాల సంగతినే ఒక్కొక్కటిగా తీసుకొందాం. ఆ దేశాల గురించి అభ్యుదయ శక్తులు ఏమి కోరుతున్నాయి? సోవియటు ఏమికోరుతుంది? బ్రిటన్ ఏమిచేస్తోంది? - ఈ విషయాలను పరిశీలించుదాం.

మెకార్థర్‌కు బెవిన్ వంత

బ్రిటిష్ కామన్‌వెల్త్ ప్రతినిధి సైతం, (జపానుకంట్రోల్‌కౌన్సిల్‌లో) జపాను ప్రజాతంత్రదశకు వచ్చిందన్న మెకార్థర్‌ను (అమెరికా ప్రతినిధి మిత్రరాజ్యాల తరఫున జపానులోనున్న సర్వసైన్యాధిపతి) విమర్శించాడు. కాని బెవిన్‌మాత్రం మెకార్థర్‌కు వంతపాడుతున్నాడు. సైనికవిషయాలలో జపాను నిరాయుధంచేయబడిందని, జపానులో ప్రజాతంత్రసంస్థల నిర్మాణం అభివృద్ధిచెందిందనీ బెవిన్ అన్నాడు.

జపాను విషయంలో రష్యా కోరుతున్న దేమిటి? యుద్ధ ప్రేరేపకుడైన చక్రవర్తి హిరోహిటోను శిక్షించాలి, జపాను గుత్త వ్యాపారసంస్థలను భగ్నంచేయాలి. జపాను కార్మికులకు ఇతరదేశాలల్లో వలెనే ప్రజాతంత్ర హక్కులు ఈయాలి—అని రష్యా సూచిస్తోంది. పైవిషయాలు జరిగితేనే ప్రజాతంత్రం నెగ్గినట్లు అవుతుంది. కాని మెకార్థర్ ఇది 'కమ్యూనిజం' అని అంటున్నాడు. అట్టి మెకార్థర్‌కే ఈనాడు బెవిన్ వంతపాట పాడుతున్నాడు.

చైనాలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టే మార్షల్‌కు ప్రశంస

చైనాలో తమ ఆయుధాలద్వారా, పెట్టుబడిద్వారా, సైనికులద్వారా అమెరికా అంతర్యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేస్తోంది. ఈ విషయం ఎవరో 'ప్రచారం' చేయడంలేదు. చైనావాసులే అమెరికా నుద్దేశించి "క్విట్ చైనా" అని ప్రదర్శనలు చేస్తున్నారు. మదాం సన్-యట్-సేన్ లాంటివారుకూడా ఈ నినాదం ఇచ్చారు.

రష్యా తన సేనలను చైనానుండి వెనక్కి రప్పించింది. అమెరికానుకూడా ఆ పనే చేయమంటోంది.

కాని బ్రిటిష్ ప్రధాని బెవిన్ అమెరికా వైఖరిని ప్రశంసించుతున్నారు. చైనాకు జార్జి మార్షల్‌ను పంపడం 'తెలివిగలపని' అనీ, చైనాలో ఐక్యత ఏర్పడకపోతే ఆతప్పు మార్షల్‌దికాదనీ బెవిన్ సమర్థించాడు.

ఇండొనీషియాలో బ్రిటన్ కుట్ర

ఇండొనీషియానుండి బ్రిటిష్-ఇండియన్ సేనలు నవంబరు 30 వ తేదీకి వస్తాయని బెవిన్ అన్నారు. ఇండొనీషియాలో తాము చేస్తున్న రాక్షసకార్యాలను బెవిన్ పొగుడుకొన్నాడు. తన పాదాలకు తానే దండంపెట్టుకొనే వైఖరిని ప్రదర్శించాడు.

ఇండొనీషియా నుండి భారతసేనలను తక్షణం ఉపసంహరించాలని భారత దేశంలోని అన్ని పార్టీలవారూ కోరినప్పుడు త్వరలోనే అవని జరుగుతుందని ఆచిన్‌లెక్ ఇదివరలో వాగ్దానం చేశాడు. కాని అదివుత్తమాటకవాగ్దానంగానే వుండిపోయింది.

కాని ఈనాడు బ్రిటిష్ ఇండియన్ సేనలను ఖాళీచేస్తామని బెవిన్ ఎందుకు చెప్పగల్గుతున్నాడు.

ఆంగ్లో-డచ్చి సైన్యాలెంత క్రూరనిర్బంధ విధానం అవలంబించినా ఇండొనీషియా ప్రజాతంత్ర శక్తులను అణచలేక పోయాయి. అందుచే రాజీ బేరాలతో. ఇండొనీషియా స్వతంత్ర శక్తులను చీల్చి అణచాలని బ్రిటన్ ప్రయత్నించుతోంది, లార్డ్‌కిల్లియరన్ అందుకే రాజీలు సాగించుతున్నారు. అంతేగాక, ఈరాయబారాలు ఒకప్రక్క సాగుతున్నమరొకప్రక్క "డిసెంబర్ 7 వడివిజన్, (డచి సైన్యం) వస్తోంది.

అంటే బ్రిటిష్ సైన్యాలు ఇండొనీషియాను ఖాళీ చేసేసరికి అదనపు డచ్చిసైన్యాలు వాటి స్థానం ఆక్రమించుతాయి ఇంతేకాక బ్రిటిష్ సైన్యాలు తమ ఆయుధ సామగ్రినంతా డచ్చివారికి అప్పజెప్పి వస్తున్నారు. అందుచే ఇండొనీషియా విషయంలో బెవిన్ గర్వపడవలసినదేదీ లేదు.

పడమటి ఆసియా ఖండంలో

పడమటి ఆసియా ఖండ దేశాల భద్రతకు స్వతంత్రానికి బ్రిటన్ ఎక్కువ సాయం చేసిందని బెవిన్ ప్రగల్భాలు పలికాడు. తాము పడమటి ఆసియాఖండ ప్రజలను దోపిడీచేసి అణచివేస్తున్నారని అనడం "నాన్సెన్సు" అంటూ త్రోసివేయ జూచాడు.

పాలస్తీనాలో జరిగే దారుణ ప్రభుత్వ దమననీతికి బెవిన్ ఏంసమాధానంచెబుతాడు? పాలస్తీనా సమస్యను మిత్రరాజ్య సమితి చర్చించాలని రష్యా, ఇతర అభ్యుదయ శక్తులూ నెత్తీ నోరు పెట్టుకొని గోలచేసినా బ్రిటన్ వినడంలేదు. పైగా పాలస్తీనాలో సైనిక కేంద్ర నిర్మాణాలకు పూనుకొన్నది. ఇదంతా పాలస్తీనా "స్వతంత్రానికి సాయపడటమే" కాబోలు.

పడమటి ఆసియాఖండ దేశాల స్వతంత్రాన్ని 'గౌరవించడం, నిలపడం, వృద్ధి చేయడం' తమకర్తవ్యం అంటూ బెవిన్ ధర్మపన్నాలు పలికాడు. పిల్లి కళ్లుమూసుకొని ఎవరూ చూడలేదనుకొన్న ధోరణిలోనే వుంది బెవిన్ వైఖరి. బెవిన్ పచ్చిఅబద్ధాలను నమ్మేస్థితిలోలేదు ప్రపంచం. ఆచరణలో బ్రిటిషు నీతి ఏమిటో చూదాం.

ఇరాక్ ట్రాన్స్‌జోర్డాన్‌లకు 'స్వాతంత్ర్యం' ఇచ్చానని చెప్పుకుంటుంది. కాని ఎలాంటి స్వాతంత్ర్యం? ఈనాడు ట్రాన్స్‌జోర్డానులో ప్రతి యిద్దరికీ ఒక బ్రిటిష్ సైనికుడున్నాడు. అసలు జనాభా 3 లక్షలయితే, లక్షన్నర బ్రిటిష్ సైన్యాలు. పోలీసుశాఖ అంతా బ్రిటన్ అధీనంలో వుంది. ఇరాక్‌లో అతివాద పత్రికలను, ఉద్యమాలను అణచివేస్తున్నారు. అక్కడ 10 వేల భారతీయ సైన్యాలున్నాయి. ఇదేనాపడమటి ఆసియా ఖండదేశాల స్వాతంత్ర్యాన్ని గౌరవించడం? ఇదేనావాటి స్వాతంత్ర్యాన్ని కాపాడటం? ఇదేనా వాటి స్వాతంత్ర్యాన్ని రక్షించడం?

సిరియా-లెబనాన్‌లనుండి బ్రిటిషు-ఫ్రెంచి సేనలు వెళ్ళిపోయాయని బెవిన్ చెప్పాడు. కాని, ఇదివరకు ఫ్రెంచి పరిపాలన వర్గాల వారి స్థానే ఇప్పుడు బ్రిటిషు సైనికనిపుణులు వచ్చిపడ్డారు. అందుకనే ఒక లెబనాన్ పత్రిక 'మన పరిస్థితి పెనంమీదనుంచి పొయ్యిలో పడ్డ పేలగింజ సామెత అయింది' అని వగచింది.

ఇరాన్ ప్రజాభిప్రాయాన్ని బ్రిటన్ గౌరవించాలి

అగ్రరాజ్యాల కలతలమధ్య ఇరాన్ నలిగి పోరాదంటూ బెవిన్ మొసలికన్నీళ్లుకార్చాడు. ఆంగ్లో-ఇరాన్ ఆయిల్ కంపెనీద్వారా అమానుషమైన దోపిడీ చేస్తున్న తాము 'ఆదర్శ యజమానులు'గా ఉంటామని బెవిన్ దంబాలు పల్కాడు. ఇరాన్ కార్మికులను అణచడానికి, ఇరాన్ ప్రజాతంత్ర ఉద్యమాన్ని అణచడానికి బస్రాకు సైన్యాలను పంపిన సంగతిని కప్పిపుచ్చలేదు. ఇరాన్‌లో సోవియటు అభివృద్ధికరశక్తులను, కార్మిక సంఘాలను ప్రోత్సహించుతుంటే, బ్రిటన్ అభివృద్ధి నిరోధకులను, జమీందారులను కొండజాతి నాయకులను ప్రోత్సహించుతుందని పార్లమెంటు సభ్యుడు మైకేల్ తన పర్యటన సందర్భంలో అంగీకరించాడు. ఇరాన్ విషయంలో ఇతర దేశాలు జోక్యం కలిగించుకోరాదని పైకి ధర్మపన్నాలు చెప్పే బెవిన్‌కు ఫిరోజ్ రాకుమారుడు (ఇదివరకు ఇరాన్ కార్మికమంత్రి. ఇవుడు సోవియటులో ఇరాన్ రాయబారి) చక్కని జవాబు చెప్పాడు.

"ఇరాన్ నాగరికత కలదని, చదువు సంధ్యలు కలదని బ్రిటన్ గుర్తించాలి. బ్రిటన్ మా సానుభూతిని పొందాలంటే ఇరాన్ ప్రజాభిప్రాయానికి బ్రిటన్ తల ఒగ్గాలి.

"అమెరికా చిన్న దేశాలను రక్షించుతున్నానని చెప్పుకుంటుంది. అది ఆచరణలో చూపెట్టాలి.

"సోవియటు రష్యా ఎప్పుడూ మాపట్ల ఉదారంగానే ప్రవర్తించింది. ఇప్పుడూ ప్రవర్తించుతూంది."

బెవిన్ కీ చెంపపెట్టుచాలు.

టర్కీలో సోవియటుపై దండయాత్రకు సన్నాహాలు

డార్డినెల్సు జలసంధి రక్షణకు సోవియట్ చేసిన సూచనలు, టర్కీ స్వాతంత్ర్యానికి భంగకరమన్నాడు బెవిన్. యితర దేశాలు టర్కీ విషయంలో జోక్యం కల్గించుకోవడమట అది. మాంట్రోఒడంబడికలో సంతకం చేసిన దేశాలన్నీ (జపానుతప్ప) సమావేశమై ఈ విషయం చర్చించాలట. అంటే నల్ల సముద్రతీర దేశాలేగాక బ్రిటన్ అమెరికా ఫ్రాన్సు మొదలైన దేశాలన్నీ ఈ విషయం చర్చించాలట. బ్రిటిషు వారి సూయజ్‌ను గురించి అమెరికావారి పనామా కాలువను గురించి రష్యా ఇదేకోరికగోరితే అవి ఎలా చిందులు వేస్తాయో ప్రపంచానికితెలుసు.

డార్డినెల్సు-టర్కీ విషయాలలో బ్రిటన్ అమెరికాల కుట్రఏమిటో వాల్టర్‌లిప్‌మాన్ ఇలా తెలియజేశాడు.

"యుద్ధం వచ్చేపక్షంలో బ్రిటన్-అమెరికాలు నల్లసముద్రంలోకి తమ భారీ యుద్ధనౌకలను తోసించడానికి డార్డినెల్సును ఉపయోగించుతాయి. ఇంతేగాక టర్కీ ఉత్తర తీరాన్ని, నల్లసముద్రతీరాన్ని సోవియటుపై దండయాత్రలు సాగించడానికి వేదికలుగా చేస్తారు.... అక్కడనుండియుక్రైన్‌చేరవచ్చు. సోవియటు బొగ్గు, నూనె, ఆహారపదార్థాలపై విమానదాడులు సాగించడానికి వీలుగా వీలుంది."

టర్కీ యుద్ధకాలంలో జర్మనీపక్షం వహించినా సహించుతోంది బ్రిటన్. "టర్కీ స్వాతంత్ర్యానికి భంగం" అనే పేరుతో సోవియటు వ్యతిరేకకుట్రలు సాగించుతోంది బ్రిటన్.

గ్రీసునుండి బ్రిటిషు సేనలు ఇపుడు కదలవట

గ్రీసులో అభివృద్ధినిరోధక రాచరికాన్ని సమర్థించేవైఖరిని, అట్లీ బెవిన్‌లు సమర్థించుకోజూచారు. గ్రీసు ప్రజలకన్నా ఇతరదేశాలే గ్రీసుగురించి 'ప్రచారం' చేస్తున్నాయంటూ వాపోయారు. గ్రీసులో కార్మికసంఘాల ఎన్నికలు రద్దుచేశారేగాని సంఘాలను రద్దు చేయలేదంటూ బెవిన్ కుంటి సమాధానాలు చెప్పారు. సాధ్యమయినంత త్వరలో, పరిస్థితులు అనుకూలించినపుడు బ్రిటిషు సైన్యాలు గ్రీసునుండి వెళతాయట. అంటే ఇపుడు బ్రిటిష్ సేనలు అక్కడనుండి కదలవన్నమాట.

ఈనాడు ఫాసిస్టు రాచరిక ముఠాలక్రింద గ్రీసు ప్రజలు పడుతున్న నరకయాతనలకు బ్రిటన్ సహాయమే కారణం. ప్రపంచ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ఉపాధ్యక్షుని కళ్ళ ముందరనే గ్రీకు కార్మికసంఘాలు అణచివేయడం జరిగింది. దానిని ఆయన తీవ్రంగా ఖండించాడు కూడా. గ్రీసులో రెండుసార్లు ప్రజలు తన్ని తరిమిన రాజులనే గ్రీసు ప్రజలపై రుద్దింది బ్రిటిషు సైన్యాలే. ఇంతకూ గ్రీసు ఫాసిస్టు ప్రభుత్వాన్ని బ్రిటిషు కుట్రలగురించి సోవియటు విప్పిచెప్పితే అది 'ప్రచారం' అంటూ బెవిన్ అట్లీలు త్రోసివేయ జూచారు. కాని రష్యా ఏంచెబుతోంది?

గ్రీసులో కార్మికోద్యమం అణచివేయడం పనికిరాదంటోంది. ఫాసిస్టు శక్తులను ఎదుర్కొని పోరాడినవీరులను చిత్రవధ గావించి హత్యచేస్తుంటే, ప్రవాసాలకు పంపుతుంటే జైళ్ళలో కుక్కుతుంటే ప్రపంచశాంతికి భంగకరమని చెబుతోంది. గ్రీకు ప్రభుత్వంలో ఫాసిస్టులు, జర్మనీతో సహకరించిన సైనికముఠా నాయకులు ఉంటే శాంతికి ప్రమాదం ఉంటుంది అనిఅంది. ఇది ప్రచారమని, తమసిగ్గుమాలిన పనులను కప్పిపుచ్చుకోడానికి బెవిన్ అట్లీలు ప్రయత్నించారు.

ఇదే ధోరణిలో బెవిన్, ట్రీస్టిని గురించి మాట్లాడాడు. జర్మనీ భవిష్యత్తును గురించి బైరన్సుతో ఏకీభవించు తున్నానని అన్నాడు.

బెవిన్ అట్లీలధోరణిని చర్చిల్ హృదయపూర్వకంగా సమర్థించాడంటే, అదెంత వినాశకరపంథాను పట్టిందో ఊహించవచ్చు. లేబరుపార్టీ సభ్యులే అనేకమంది ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుత బ్రిటిష్ విదేశాంగ విధానాన్ని 70 మంది వరకు లేబర్‌పార్టీ సభ్యులే వ్యతిరేకించు తున్నారని జిల్లియకస్ అనే ఆయన తెలియజేశాడు.

ఈవిధానాన్ని యూరప్‌లోని పురోగామిక దేశాలన్నీ ద్వేషించుతున్నాయని ప్రిట్ అన్నాడు. ప్రస్తుత విదేశాంగనీతిని బ్రిటన్ మార్చుకోకపోతే వినాశం తప్పదని బ్రిటిష్ ప్రజానీకం గ్రహించినకొలదీ బెవిన్ అట్లీల ఆటలు కదరాయి.

నేటి హైదరాబాద్

హైదరాబాద్ ప్రజల వీపులమీద నైజాం నవాబు. అతని దివాన్ నవ్ మీర్జా ఎక్కి.. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకొక సైనిక కేంద్ర నిర్మించి పెడుతున్నారు. కాని. హైదరాబాద్ ప్రజలు క్రోధంతో పండ్లు పటపట కొరుకుతున్నారు. సామ్రాజ్యవాదుల పన్నాగాలను నాల్చడానికి [illegible]

గోల్డెన్‌రాక్ మృతవీరులు

కామ్రేడ్ రామచంద్రన్

★

కామ్రేడ్ రాజు

నాయుడుగూడెం

ఘాస్వామి

రౌడీల బల్లెపుపోటుకు

బలిఅయిన

ప్రజాసేవకుడు

కామ్రేడ్ రాజా

రామమోహనరావ్

Edited, Printed & Published by Katragadda Rajagopalarao at the Prajasakti Press, Moghalarajapuram, Bezwada.

END OF ISSUE